సత్యమేవ జయతే

సాక్షి


WWW.SAKSHI.COM

పేజీలు: 14 వెల: ₹ 5.50

సంపుటి: 17 సంచిక: 217

సోమవారం 28-10-2024

SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | CHENNAI | DELHI | BANGALORE | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



'జల ప్రాజెక్టులపై జనం ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల నమ్మకం వమ్ము కాకుండా పనిచేయాలి'



సోఫీ డివైన్ 'షో'

రెండో వన్డేలో భారత మహిళల జట్టుపై 76 పరుగులతో నెగ్గిన కివీస్ -12లో



'ఈక్విటీ'లపై పన్ను సున్నా!

చట్టంలో పలు వెసులుబాట్లు.. వాటిని అనుసరిస్తే పన్ను భారం పడదు -13లో



ఖమేనీ ఆరోగ్యం విషమం?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.

వివరాలు 6లో ▸



'డిజిటల్ అరెస్టు'కు భయపడకండి

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. 'డిజిటల్ అరెస్టు' ఫ్రాడ్‌కు భయపడవద్దని సూచించారు.

వివరాలు 6లో ▸



ఓట్లు తగ్గినా గద్దెనెక్కవచ్చు!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అధ్యక్షుడిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులే నిర్ణయిస్తారు.

వివరాలు 6లో ▸



వాళ్లే.. మా శత్రువులు

మతతత్వ శక్తులు, అవినీతిపరులే తమకు శత్రువులని టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్ చెప్పారు.

వివరాలు 6లో ▸

బాబు 'ప్రైవేటు' మమకారానికి..

3 పోర్టులు బలి

రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సర్కారు 'టెండర్'

రూ.13 వేల కోట్లకుపైగా వ్యయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోర్టులు ప్రైవేటు పరం

నిధులు సైతం సమకూర్చిన జగన్ సర్కారు

శరవేగంగా పూర్తవుతున్న దశలో ఆపాలని కూటమి ప్రభుత్వం ఆదేశం

నిర్మాణం, నిర్వహణ కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానం

రాష్ట్ర ఆదాయానికి తూట్లు.. మరో స్కామ్‌కు నాంది!

10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు

మూడు పోర్టులను నాడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టిన వైఎస్ జగన్

ప్రైవేటులో నిర్మిస్తే రాష్ట్రానికి లాభం ఉండదనే ఈ నిర్ణయం

ఇప్పటికే రామాయపట్నంలో 65 శాతం పనులు పూర్తి


ఇక్కడ ఒక బెర్తు వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం

మిగిలిన రెండు పోర్టుల్లో 50 శాతం పనులు పూర్తి

2లో

నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టు





Andhra Pradesh Maritime Board,
Government of Andhra Pradesh, India

Expression of Interest (EOI) from Potential Applicants

for

Construction, Development, Operation and Maintenance of ports in Andhra Pradesh

ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టులకు తిరిగి టెండర్లు పిలిచిన కూటమి ప్రభుత్వం

■ నిన్న మెడికల్ కాలేజీలు.. నేడు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు!! ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభానికి సిద్ధమైన 5 కొత్త వైద్య కళాశాలలను ఈ సర్కారు అడ్డుకోవడంతో మనకు ఈ ఏడాది అదనంగా రావాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లు పోయాయ్!! తాజాగా సర్కారు పీ4 జపానికి ఏకంగా 3 పోర్టులు.. 10 ఫిషింగ్ హార్బర్ల సంతర్పణ! 'ప్రైవేట్' పార్టీలకు పోర్టులు! వెరసి రాష్ట్ర ఆదాయానికి తూట్లు.. మరో స్కామ్‌కు నాంది!

కరెంట్ చార్జీల పెంపు

దీపావళి కానుకా?

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్



విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు

అవసరమైతే 35 శాతం తగ్గిస్తామని హామీ ఇచ్చారు

- ప్రజలపై అదనపు చార్జీలు వేయడమేనా మీ విజన్?
- 5 నెలల్లోపే రూ.6,072.86 కోట్ల భారం మోపడం భావ్యమేనా?
- మాట తప్పడమే మీ నైజమని మరోసారి నిరూపించుకున్నారు
- ఇకనైనా అబద్ధాలు మానండి.. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయకండి
- తక్షణమే చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
- లేదంటే ప్రజలు క్షమించరు.. వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు

2లో

"అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచి మాట తప్పడమే మీ (చంద్రబాబు) నైజమని మరోసారి రుజువు చేశారు. ఇకనైనా అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేయడం మానండి. విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు.

- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

న్యూస్‌రీల్

'నాతో వస్తే.. పిల్లలు పుట్టిస్తా'



టీడీపీ నేత వేధింపులు తాళలేక మరో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో టీడీపీ నేత మల్లినేని పెంచలయ్య 'నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా' అంటూ అసభ్యకరంగా మాట్లాడటంతో గిరిజన మహిళ మనస్తాపానికి గురైంది. గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

వివరాలు 10లో ▸

కూటమి నేతల మధ్య 'మట్టి' రగడ



శ్రీసత్యసాయి జిల్లాలో కూటమి నాయకుల మధ్య 'మట్టి వార్' తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నేతలు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హుకుం జారీ చేశారు.

వివరాలు 10లో ▸

బెయిల్ రద్దు కుట్రలో


భాగమౌతారా..?

షర్మిలపై విజయసాయిరెడ్డి మండిపాటు

సరస్వతి షేర్ల బదిలీపై సుప్రీం రిటైర్డ్ జడ్జీల న్యాయ సలహాను సైతం మీకు పంపినా పెడచెవిన పెడతారా?

- ఇప్పటికే పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చిన అన్నకు.. సొంత ఆస్తిలో 40 శాతం వాటా రాసిచ్చిన జగనన్నకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
- వైఎస్సార్ చనిపోయిన పదేళ్ల తరువాత.. మీ వివాహమైన 20 ఏళ్ల తరువాత తన సొంత ఆస్తిలో వాటా ఏ అన్న అయినా ఇస్తాడా?
- కనీస కృతజ్ఞత చూపకపోగా శత్రువుల కుట్రల్లో పాలు పంచుకుంటారా?

3లో



మీడియాతో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

- మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా?
- అతి మంచితనం వల్లే జగన్ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు



డైవర్షన్ పాలిటిక్స్‌ను తిప్పికొడదాం

శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పిలుపు

ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు నెలకో వివాదం

ఇందులో భాగంగా వైఎస్ కుటుంబ వ్యక్తిగత అంశాల వక్రీకరణ

ఈ విషయంలో అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాం

ఏది మంచి, ఏది చెడు అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారు

ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకుదాం

3లో

వ్యాపారం.. వెలగని భూచక్రం

బాణసంచా విక్రయాలు నేలచూపు




- 75 శాతం అమ్మకాలు తగ్గాయంటున్న వ్యాపారులు
- వరదలు, తుపానులు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలే కారణం.. ఏటా ఇప్పటికే 90 శాతం విక్రయాలు పూర్తయ్యేవంటున్న హోల్‌సేలర్లు
- ఈ ఏడాది తెచ్చిన సరుకు అమ్ముడుకాలేదని ఆందోళన

2లో

దక్షిణాదిలో..

అంతరించిపోతున్నాయి

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదిక 'ఎన్విస్టాట్స్ ఇండియా 2024' ప్రకారం.. దేశంలో అంతరించిపోతున్న వృక్ష జాతుల సంఖ్య 159 కాగా, జంతు జాతులు 175. ఈ జాబితాలో అత్యధికంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.



రాష్ట్రం	వృక్ష జాతులు	జంతు జాతులు
కేరళ	26	13
తమిళనాడు	23	16
కర్ణాటక	16	16
ఉత్తరాఖండ్	16	15
జమ్మూ కశ్మీర్	20	10
పశ్చిమ బెంగాల్	2	17
హిమాచల్ ప్రదేశ్	8	10
మిజోరం	8	8
ఒడిశా	1	13



నది స్వచ్ఛత చేకూరడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు కానీ.. మీకు మాత్రం చాలా సమయమే పడుతుంది!!

పోలీస్‌స్టేషన్‌లో అల్లు రమణ, మన్మథరావుపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులు



హత్యకు యత్నం..

స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి

10లో

శ్రీకాకుళం జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు

హత్యాయత్నంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులు

పోలీసుల్ని తోసేసి మళ్లీ వారిని తీవ్రంగా కొట్టిన టీడీపీ నాయకులు

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఘటన.. మాజీ మంత్రి అప్పలరాజు హౌస్ అరెస్ట్



సైనికుడిని చితకబాదిన తెలుగు తమ్ముళ్లు

■ దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించే సైనికుడిపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. తమ అక్రమాలను నిలదీసినందుకు వాహనాల్లో వెంబడించి మరీ సైనికుడిని, అతని సోదరుడు, డ్రైవర్‌ను కర్రలు, రాళ్లతో కొట్టారు. ఈ అరాచక ఘటన చిత్తూరు జిల్లా బోయకొండలో జరిగింది.

5లో

క్లుప్తంగా...

తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు



తిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్‌లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

6న కేబినెట్ భేటీ
పూర్తిస్థాయి బడ్జెట్‌పై చర్చించే అవకాశం?

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 6వ తేదీ ఉదయం 11గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. మంత్రిమండలి సమావేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను నవంబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగానికి) పంపాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ నెలాఖరుకు ముగియనుంది. నవంబర్ రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు



చిలకలపూడి(మచిలీపట్నం): నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం మచిలీపట్నంలో జరిగింది. బొప్పరాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు జీపీఎఫ్ రుణం కోరిన వెంటనే మంజూరు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ఏపీజీఎల్ఐ తదితర సదుపాయాలను ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో జీపీఎఫ్ రుణాలు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు ఎస్.నాగమల్లేశ్వరరావు, ఆర్లయ్య, తోట చెన్నప్ప, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

12వ పీఆర్సీని వెంటనే నియమించాలి
11వ పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలి

తెనాలి: ఏపీ ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 7వ రాష్ట్ర మహాసభలు ఆదివారం తెనాలిలో జరిగాయి. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 90 మంది హాజరయ్యారు. 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని, డీఏ, జీపీఎఫ్, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలు, రిటైరైన వారి బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహాసభలో తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి వీరభద్రరావు, తెలంగాణ వర్క్‌చార్జ్‌డ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి హాజరయ్యారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌డబ్ల్యు రోషన్, కోశాధికారిగా నూరుద్దీన్, మరో 12 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత అసోసియేషన్ దివంగత నేతలకు నివాళులర్పించారు.

ఈ-చలాన్ పేరిట సైబర్ మోసాలు
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్: వాహనదారులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్ లింక్‌లు పంపుతున్నారు. అందులో.. మీ వాహనాలపై ఉన్న ఈ-చలాన్‌లు చెల్లించండని.. పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వచ్చే ఎస్ఎంఎస్‌లో నకిలీ వెబ్‌సైట్ లింక్ ఉంటుందని, వాహనదారులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ-చలాన్‌కు సంబంధించిన నిజమైన వెబ్‌లింక్ https://echallan. parivahan.gov.in/కాగా దీన్ని కొద్దిగా మార్పు చేసి సైబర్ నేరగాళ్లు https://challaanparivahan.in/ను పంపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరెంట్ చార్జీల పెంపు దీపావళి కానుకా?

'ఎక్స్' వేదికగా సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: 'కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంటు చార్జీలు పెంచడమేనా..' అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైంది చంద్రబాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు. 'టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం



వేయడమే మీ విజనా?' అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..

మీరు తప్పు చేసి మాపై నిందలా?

- ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోపే వినియోగదారులపై ఎఫ్‌పీసీసీఏ చార్జీల భారం రూ.6,072.86 కోట్లు మోపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేసి ఎఫ్‌పీసీసీఏ చార్జీల పేరిట వసూలు చేస్తున్నప్పటికీ.. అవి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలకు సంబంధించిన చార్జీలంటూ మా ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వమే ఈ చార్జీలు భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజులపాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసినా కూటమి ప్రభుత్వం చార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటే అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థమేమిటి బాబూ?
- ప్రజలపై చార్జీల భారం వేయాలన్నదే మీ ఉద్దేశమని ఇక్కడ స్పష్టమైంది. గతంలోనూ ఇలాగే చార్జీలు పెంచి, ఇదేమి న్యాయం అని అడిగిన ప్రజలను బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి.. తుపాకీలతో కాల్పించి చంపించిన చరిత్ర మీదే. ఇప్పటికైనా విద్యుత్ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు.

ఆ రోజే డిస్కంలను అప్పులపాలు చేశారు

- గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పులపాలు చేశారు. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది.
- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. 2016–18లో 78 యూనిట్లకు రూ.145.30 నుంచి రూ.202.80 అంటే 39.57 శాతం, 80 యూనిట్లకు రూ.150.50 నుంచి రూ.208 అంటే రూ.38.21 శాతం పెంచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.
- 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉండగా.. విద్యుత్ శాఖను అసమర్థంగా నిర్వహించిన కారణంగా డిస్కంలకు సంచిత నష్టాలు రూ.22,089 కోట్లు వచ్చాయి. అప్పటికే ఉన్న రూ.6,625 కోట్ల నష్టాలతో కలుపుకుని మొత్తంగా రూ.28,715 కోట్లకు నష్టాలు పెరిగాయి. డిస్కంల సంచిత నష్టాలు 4.35 శాతం రెట్లు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ రంగ సంస్థలపై అప్పులతోపాటు బకాయిల భారం 2014లో రూ.29,552 కోట్లు ఉండగా, అది 2019లో రూ.86,215 కోట్లకు చేరింది.
- టీడీపీ ప్రభుత్వం కాలానుగుణంగా ట్రూ అప్ పిటిషన్లను ఏపీఈఆర్‌సీకి దాఖలు చేయాలి. కానీ అలా చేయలేదు. అందువల్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీడీపీ సర్కార్ హయాం నాటి ట్రూ అప్ పిటిషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే ఆ భారాన్ని వినియోగదారులపై పూర్తిగా మోపకుండా అతి తక్కువ భారం పడేలా చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఏ తదితర కొత్త పేర్లతో ప్రజలపై భారం మోపి కష్టాలపాలు చేస్తోందంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు నానా రాద్ధాంతం చేశాయి.



10-8-2022: టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవారమని, గతంలో స్వల్పంగా పెంచిన విద్యుత్ చార్జీలపై ఆందోళనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు



16-8-2023: టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, వీలైతే తగ్గిస్తామని విశాఖలో విజన్-2047 డాక్యుమెంట్ విడుదల సందర్భంగా చంద్రబాబు ప్రకటన

బాబు 'ప్రైవేటు' మమకారానికి మూడు పోర్టులు బలి



నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టు

ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సర్కారు 'టెండర్'

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.

రామాయపట్నం
- ప్రాజెక్టు వ్యయం: రూ.3,736.14 కోట్లు
- తొలి దశలో పోర్టు సామర్థ్యం: 34.04 ఎంఎంటీపీఏ
- తొలి దశలో బెర్తులు: నాలుగు
- పనులు ప్రారంభించిన తేదీ: జూన్ 24, 2022

మచిలీపట్నం
- ప్రాజెక్టు వ్యయం: రూ.5,254 కోట్లు
- తొలి దశలో పోర్టు సామర్థ్యం: 35 ఎంఎంటీపీఏ
- తొలి దశలో బెర్తులు: నాలుగు
- పనులు ప్రారంభించిన తేదీ: మే22, 2023

మూలపేట
- ప్రాజెక్టు వ్యయం: రూ.4,361.91 కోట్లు
- తొలి దశలో పోర్టు సామర్థ్యం: 23.5 మిలియన్ టన్నులు
- తొలి దశలో బెర్తులు: నాలుగు
- పనులు ప్రారంభించిన తేదీ: ఏప్రిల్19, 2023



ఫిషింగ్ హార్బర్లు

ఫిషింగ్ హార్బర్	ప్రాజెక్ట్ వ్యయం	మత్స్యకారులకు లబ్ధి	బోట్లు నిలిపే సామర్థ్యం
జువ్వలదిన్నె	రూ.288.80 కోట్లు	6,100	1,250
నిజాంపట్నం	రూ.451 కోట్లు	9,000	1,600
మచిలీపట్నం	రూ.422 కోట్లు	3,300	550
ఉప్పాడ	రూ.361 కోట్లు	17,700	2,500
మంచినీళ్లపేట	డీపీఆర్ దశలో ఉంది		
బుడగట్ల పాలెం	రూ.365.80 కోట్లు	3,840	780
పూడిమడక	రూ.392.53 కోట్లు	4,870	930
కొత్తపట్నం	రూ.392.53 కోట్లు	4,200	820
ఓడరేవు	రూ.417.55 కోట్లు	9,500	1,650
బియ్యపు తిప్ప	రూ.429.43 కోట్లు	2,348	441
మొత్తం	రూ.3,520.56 కోట్లు	60,858	10,521

వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా

రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్ మోడల్‌లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది.

న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..!

ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫిషింగ్ హార్బర్లు కూడా..

మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది ఫిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.

ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారి

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది.

వ్యాపారం.. వెలగని భూచక్రం

- బాణసంచా విక్రయాలు నేలచూపు
- 75 శాతం అమ్మకాలు తగ్గాయంటున్న వ్యాపారులు

వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి నెట్‌వర్క్: దీపావళి పర్వదినం సమీపిస్తోంది. ఈ పండుగ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది టపాసులే. కానీ.. ఈ ఏడాది బాణసంచా మార్కెట్‌లో పండుగ సందడి అసలు కనిపించడం లేదు. ఏటా ఈ సమయానికి హోల్‌సేల్ మార్కెట్‌లో 90 శాతం టపాసులు అమ్ముడయ్యేవి. దీపావళికి మూడు రోజులే సమయం ఉండగా.. కనీసం 25 శాతం బాణసంచా కూడా అమ్ముడుపోలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నగరంలో ఐదుగురు హోల్‌సేల్ వ్యాపారులు అనేక దశాబ్దాలుగా టపాసుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరినుంచి 150 మంది రిటైల్ వ్యాపారులు బాణసంచా కొనుగోలు చేస్తారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి మూడు, నాలుగు రోజులపాటు విక్రయాలు జరుపుతుంటారు. కానీ.. ఈ ఏడాది రిటైలర్లు హోల్‌సేలర్ల వద్ద బాణసంచా కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.



విజయవాడలో బాణసంచా హోల్‌సేల్ దుకాణం

దీపావళిని కమ్మేసిన వరద, భారీ వర్షాలు

సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్టీఆర్ జిల్లాను బుడమేరు వరద ముంచెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో వరద చేరింది. లక్షలాది మంది ముంపునకు గురై ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో రూ.లక్షల మేర నష్టం వాటిల్లింది. బాధితుల్లో అత్యధికులు ప్రభుత్వ సాయం అందక లబోదిబోమంటున్నారు. వరద ప్రభావం బాణసంచా విక్రయాలపై తీవ్రంగా పడిందని, అందువల్లే హోల్‌సేల్ వ్యాపారానికి గండిపడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో..

భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజల ఆర్థిక పరిస్థితులను దిగజార్చాయి. ఈ ప్రభావం బాణాసంచా విక్రయాలపై అధికంగా కనిపిస్తోంది. వంటనూనె, ఇతర నిత్యావసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ప్రజల దగ్గర డబ్బులు లేవని.. ఈ పరిస్థితుల్లో బాణసంచా కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంక్షేమం లేదు.. సంక్షోభమే

గత ప్రభుత్వ హయాంలో తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన, రైతుభరోసా వంటి పథకాల ద్వారా ఎన్నో కుటుంబాలకు సాయం అందేది. కూటమి ప్రభుత్వం రాకతో సంక్షేమ పథకాల సాయం అందటం లేదు. మరోవైపు ఖర్చులు భారీగా పెరిగిపోవడం పండుగపై ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ టపాసుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ ఏడాది సరైన వ్యాపారమే జరగలేదని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏటా దసరా నుంచి మొదలై.. ఈ సమయానికి 90%వ్యాపారం పూర్తయ్యేదని.. ఈ ఏడాది దానికి భిన్నమైన పరిస్థితులు వల్ల 75% అమ్మకాలు తగ్గాయని వ్యాపార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

విక్రయాలు భారీగా తగ్గాయి



ఈ ఏడాది బాణాసంచా విక్రయాలు భారీగా తగ్గాయి. వర్షాలు, వరదలు దీపావళి సీజన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఏటా దీపావళికి నెల ముందే బాణసంచా తీసుకెళ్లే రిటైల్ వ్యాపారులు ఈ ఏడాది కొనుగోళ్లకు ముందుకు రాలేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కొనుగోలుదారులపై ప్రభావం చూపుతున్నాయి. పండుగకు ముందు జరిగే వ్యాపారంలో 50 శాతం కూడా జరగలేదు.

– గర్రె బాబూరావు, బాణసంచా వ్యాపారి, చిలకలూరిపేట

ఎక్కడా కనిపించట్లేదు



ఈసారి దీపావళికి టపాసులు పేలేలా కనిపించడం లేదు. టపాసుల విక్రయాలు ఎక్కడా జరగటం లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఏటా ముందుగానే టపాసులు కొనేవారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ధరల పెరుగుదలతో ఆ పరిస్థితి కనిపించడం లేదు. షాపులు నెలకొల్పేందుకు కూడా వ్యాపారులు ముందుకు వస్తున్న పరిస్థితి లేదు.

– ఎస్.రాజారావు, బైరివానిపేట, శ్రీకాకుళం జిల్లా

క్లుప్తంగా...

నేడు అగ్రిగోల్డ్ బాధితుల విజ్ఞాపన దీక్ష

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితులు సోమవారం మహా విజ్ఞాపన దీక్ష చేపట్టనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఉదయం 11 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్షను చేపడుతున్నట్టు అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేతిలో మోసపోయిన బాధితులకు రూ.10వేల లోపు డిపాజిట్లను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించి ఆదుకుంది. రూ.20వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి కూడా చెల్లించి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మహా విజ్ఞాపన దీక్ష చేపడుతున్నారు.

పర్యాటకాభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఆమ్రపాలి

తెలంగాణ నుంచి వచ్చిన పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్



సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవై రాష్ట్రానికి వచ్చిన ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమించింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను అదనంగా చూస్తున్న ఎం.ఎం. నాయక్‌ను రిలీవ్ చేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలను అప్పగించింది. అలాగే జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను వాకాటి కరుణకు ఇచ్చింది. పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న వాణీమోహన్‌ను సాధారణ పరిపాలన (సర్వీసెస్) ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పి.భాస్కర్‌ను రిలీవ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు.

చిన్నారిని చిదిమేశాడు

విజయనగరంలో ముక్కుపచ్చలారని బాలికపై యువకుడి లైంగిక దాడి

గంట్యాడ: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొఠారుబిల్లిలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లాకు చెందిన దంపతులు తమ కుమార్తెతో కలిసి ఆదివారం కొఠారుబిల్లి జంక్షన్‌లో బంధువుల ఇంట్లో ఒక వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో జంక్షన్‌కు చెందిన రవి అనే యువకుడు చిన్నారి తల్లిదండ్రులు ఫంక్షన్‌లో తలమునకలై ఉండగా పాపను టింబర్ డిపోవైపు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి పాప ఫంక్షన్ వద్ద కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా పాప ఏడుస్తూ వచ్చింది. దీంతో పాపను రవి అనే యువకుడు తీసుకువెళ్లడం చూశామని కొందరు చిన్నారి తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు గంట్యాడ పోలీసులను ఆశ్రయించారు. వారు విజయనగరం దిశ పోలీసులకు సమాచారం అందించడంతో దిశ ఎస్‌ఐ ఎన్.పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం తరలించారు.

10 మంది టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్

తెలంగాణ

సాక్షి, హైదరాబాద్: సెలవుల్లో మార్పులు, ఇతర డిమాండ్లతో ఆందోళనలు చేపట్టిన తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. 10 మందిని ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పోలీస్ మ్యాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం, ఆందోళనలను రెచ్చగొట్టడం, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో డిస్మిస్ చేశామని డీజీపీ కార్యాలయం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

బెయిల్ రద్దు కుట్రలో భాగమౌతారా?

షర్మిలపై విజయసాయిరెడ్డి మండిపాటు



సాక్షి, హైదరాబాద్: ఈడీ జప్తు చేసిన, హైకోర్టు స్టే విధించిన సరస్వతి పవర్ షేర్లను ట్రాన్స్‌ఫర్ చేస్తే వైఎస్ జగన్‌కు ఇబ్బందులు ఎదురై బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అవుతుందని తెలిసినా షర్మిల రాజకీయ కుట్రలో భాగస్వామిగా మారి కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై వైఎస్ జగన్ రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీల న్యాయ సలహాను షర్మిలకు పంపించినా పెడచెవిన పెట్టారని చెప్పారు. ఏ చెల్లి అయినా ఇలా చేస్తుందా? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయిన పదేళ్లకు.. షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తరువాత తాను వ్యాపారాల ద్వారా సంపాదించిన వాటిల్లో రూ.200 కోట్లు ఇచ్చిన అన్న పట్ల.. తన సొంత ఆస్తిలో 40 % ఇవ్వటానికి సిద్ధపడిన అన్నపై కనీస కృతజ్ఞత లేకపోగా నువ్వు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏమిటంటే.. చంద్రబాబుతో కలసి బెయిల్ రద్దు చేసే కుట్రలు పన్నటమేనని షర్మిలను విమర్శించారు.

మీరు తాజ్‌మహల్, విప్రో కావాలని అడిగితే ఇచ్చేస్తారా షర్మిలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కుయుక్తులను షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. అతి మంచితనం వల్లే జగన్ అనర్థాలు కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియాతో కలిసి నిర్వహించే మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే జగన్‌పై దూషణలకే షర్మిల 95 శాతం ప్రాధాన్యమిస్తోందన్నారు. తల్లి విజయమ్మ కన్నీళ్లు తుడవడానికే ఇదంతా అని షర్మిల చెప్పడం అబద్ధమని, చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే అన్నపై కుయుక్తులు పన్నుతూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై, వైవీ సుబ్బారెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలు, ఆస్తుల విషయంలో జగన్‌పై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారానికి సంబంధించిందన్నారు. జగన్‌ను తిరిగి సీఎం కాకుండా చేయాలన్నదే షర్మిల ఆలోచనని, చంద్రబాబు ఇచ్చిన అజెండాతోనే ఆమె పనిచేస్తున్నారన్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నా, కేంద్రంలో ఆ పార్టీకి ఎన్‌డీఏ వ్యతిరేకమైనా, ఆమె బాబుతో లాలూచీపడి జగన్‌పై కుట్రలు చేస్తోందన్నారు.

షర్మిల మాటలను ప్రజలు నమ్మరు

తల్లిని, చెల్లిని మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏం లబ్ధి చేకూరుస్తారని ప్రశ్నించడం, జగన్‌ను నమ్మొద్దని చెప్పడం ఎంత ద్రోహమో, అన్యాయమో తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని షర్మిలకు సూచించారు. చంద్రబాబు మాటలనే ఆమె వల్లిస్తున్నారని, ఆయన అజెండాను నెత్తిన పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ కోటిన్నర కుటుంబాలకు, 80 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చారని, 45 లక్షల మందికి అమ్మ ఒడి అమలు చేశారని, అలాంటి సీఎం దేశంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ఇంత మందికి మేలు చేసిన జగన్ సొంత ఇంట్లో తల్లి, చెల్లికి అన్యాయం చేస్తారని కుట్రపూరితంగా చెబుతుంటే ఎవరు నమ్ముతారని షర్మిలను నిలదీశారు. మహిళల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచాలనే చంద్రబాబు దుర్మార్గ అజెండాకు షర్మిల సహకరిస్తోందన్నారు.

తండ్రి మృతికి కారణమైన బాబుతో దోస్తీ

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మృతికి కారణమైన చంద్రబాబుతో కలిసి షర్మిల కుట్రలు చేయడం దుర్మార్గమని సాయిరెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని షర్మిల గతంలో అనేకసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 'రాజశేఖర్‌రెడ్డి మరో 15 రోజుల్లో దుర్మార్గమైన చావు చస్తాడని' అంతకుముందు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలన్నారు. వైఎస్ మరణానికి చంద్రబాబే కారణమని దీన్ని బట్టి అర్థం కావడం లేదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం, పసుపు చీర కట్టుకుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించడం, చర్చలు జరపడం, కుట్రలు చేయడం... ఇంతకన్నా అమానవీయ ప్రవర్తన ఉంటుందా? అని ప్రశ్నించారు. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వాడుకుని జగన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకు పంపిన విషయం మరిచిపోయారా? అని షర్మిలను ప్రశ్నించారు. జగన్ మోచేతి నీళ్లు తాగుతూ అనుకూలంగా మాట్లాడుతున్నామని తనను, వైవీ సుబ్బారెడ్డిని షర్మిల విమర్శించడం సహేతుకం కాదన్నారు. శత్రువుకు మేలు చేసేందుకు సొంత అన్ననే వేటాడి, వెంటాడి కాటేసే చెల్లెమ్మ షర్మిల మినహా ఎక్కడా చూడలేదన్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభకు కారణమైన షర్మిల ఎల్లో మీడియా ముందు పెట్టే కన్నీటికి విలువ లేదన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే కుట్రలకు షర్మిలను వాడుకుంటున్నాడని విమర్శించారు.

దేశంలో ఇలాంటి అన్న ఉంటాడా?

వైఎస్ఆర్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌కు వచ్చిన ఆస్తులను కుమారుడు, కుమార్తెకు ఆయన జీవించి ఉన్నప్పుడే పంచారని తెలిపారు. విజయలక్ష్మీ మినరల్స్, కోడూరు మిల్స్, కోడూరు ఆఫీసు ఆస్తులు, బైరైటీస్ మినరల్స్ స్టాక్స్, 25 మెగావాట్ల సరస్వతి పవర్, ఎస్ఆర్ఎస్ హైడ్రో, 51 ఎకరాల ఇడుపులపాయ భూములు, 79 ఎకరాల శెట్టిగుంట ఆస్తులు, 7.6 ఎకరాల పులివెందుల భూములు, బంజారాహిల్స్‌లోని 280 గజాలు, విజయవాడలోని రాజ్‌యువరాజ్ థియేటర్లు షర్మిలకు అప్పగించారని చెప్పారు. వైఎస్ జగన్ తనకు వచ్చిన ఆస్తులను అభివృద్ధి చేశారన్నారు. జగన్ నెలకొల్పిన భారతీ సిమెంట్స్ కోసం తొలుత రూ.1,400 కోట్లు అప్పు చేశారని, ఆ తర్వాత తీర్చారని తెలిపారు. సాక్షి మీడియా మొదట్లో నష్టాన్ని చవిచూసిందన్నారు. ఈ నష్టాలు, అప్పులను షర్మిల ఎప్పుడూ పంచుకోలేదన్నారు. ఇవన్నీ జగన్ తన దక్షతతో అభివృద్ధి చేసి, లాభాల్లోకి నడిపించారని గుర్తు చేశారు. ఆయన అభివృద్ధి చేశారు కాబట్టే వాళ్ల పేర్లు పెట్టారని, తానే ఆ పేర్లు సూచించానని వెల్లడించారు. ఆమెకు ఏదైనా కంపెనీ నచ్చితే ఎవరైనా ఇస్తారా? అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తుల పంపకాలు ఏ విధంగా జరిగాయో తెలుస్తుందన్నారు.

అమ్మ తటస్థతపై సందేహాలు!



తన అసంబద్ధ చర్యలు కుమారుడి బెయిల్ రద్దు పరిస్థితికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిసినా ఆ కుట్రలకు వైఎస్ విజయమ్మ పరోక్షంగా సహకరించడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విజయమ్మ తటస్థతపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.విజయమ్మను మొదటి నుంచి భావోద్వేగాలకు గురి చేసి షర్మిల ప్రభావితం చేస్తున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టమైందని నెటిజన్లు, ప్రజలు చర్చించుకుంటున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా సరస్వతి షేర్ల ట్రాన్స్‌ఫర్ పత్రాలపై సంతకాలు చేయడం.. పలు సందర్భాల్లో షర్మిలకు అనుకూలంగా వ్యవహరించడం ఆమె తటస్థ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చినట్లు చర్చించుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో సైతం కొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న సమయంలో విదేశాల నుంచి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వీడియో సందేశాన్ని విడుదల చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను సమానంగా చూడాల్సిన అమ్మ ఒకవైపే మొగ్గడం సరికాదని పేర్కొంటున్నారు. నీ అత్యాశ, కుతంత్రాల్లో అమ్మను కూడా పావుగా వాడుకున్నావు. తప్పుడు ప్రకటనలకు అమ్మను ఓ సాక్షిగా, అమలుకర్తగా చేశావంటూ వైఎస్ జగన్ తన సోదరికి రాసిన లేఖను గుర్తు చేస్తున్నారు. 'క్షమార్హం కాని అక్రమ చర్యల్లో అమ్మను భాగం చేశావు. గత కొద్ది సంవత్సరాలుగా అమ్మను భావోద్వేగాలకు నువ్వు వాడుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. నీ సొంత వ్యూహాల్లో అమ్మను భాగం చేశావు. కోర్టు అనుమతి లేకుండా షేర్లను బదిలీ చేస్తే నాకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని తెలిసీ బదలాయింపు చేశావు. అంతేకాక షేర్ సర్టిఫికెట్లు, షేర్ ట్రాన్స్‌ఫర్ ఫారాలు పోయినట్లుగా అమ్మ చేత తప్పుడు ప్రకటనలు ఇప్పించావు. అంతిమంగా అక్రమ పద్ధతిలో వాటాలను బదలాయింపు చేశావు. దీనివల్ల కుమారుడిగా నాకు న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నీ చర్యల్లో భాగస్వామి అయింది. ఆమె తటస్థతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అంతేకాక ఆమె ఒకవైపే ఉందన్న భావన కలిగిస్తోంది...' అని తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్ లేఖ రాయటాన్ని నెటిజన్లు, ప్రజలు ఉదహరిస్తున్నారు.కొద్దిరోజులుగా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది.

డైవర్షన్ పాలిటిక్స్‌ను తిప్పికొడదాం

- శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పిలుపు

సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి నెలకో అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీస్తోందని, దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడం ద్వారా ప్రజా గొంతుకగా నిలుద్దామని కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. 'జగన్ ఇంతే చేశాడు.. మేం అంతకన్నా ఎక్కువ చేస్తాం' అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా చేసిందేమీ లేదని మండిపడింది. వైఎస్సార్ కుటుంబంలో వ్యక్తిగత అంశాలను సైతం రచ్చకీడ్చి, వాటిని వక్రీకరించి వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలనే చంద్రబాబు, ఎల్లో మీడియా దుర్బుద్ధిని ఎండగట్టాలని చెప్పింది. ఈ అంశంపై అన్ని వివరాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని, ఇప్పుడు ఎవరిది మంచి? ఎవరిది చెడు? అన్నది ప్రజలే నిర్ణయించుకుంటారని పేర్కొంది. 'ఈ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవరికైనా ఉన్నందున, దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్సార్‌సీపీ జెండా, అజెండా ప్రజలే. ఇదే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నయవంచనలను నిలదీయడంపై మన పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలి' అని ఎక్స్ వేదికగా ఆదివారం పిలుపునిచ్చింది. అందులో ఇంకా ఏం చెప్పిందంటే..

- చంద్రబాబు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకుంది. ఈ కుట్ర రాజకీయాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- జూన్‌లో రుషికొండ భవనాలు, జూలైలో శ్వేతపత్రాలు, మదనపల్లె ఫైల్స్..., ఆగస్టులో ముంబై నటి వ్యవహారం, సెప్టెంబర్‌లో బోట్లతో బ్యారేజీని ధ్వంసం చేసే యత్నం చేశారని దుష్ప్రచారం, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు గుప్పించడం .. అక్టోబర్‌లో వైఎస్సార్ కుటుంబం వ్యవహారంపై విష ప్రచారం.. తదితర విషయాలన్నింటినీ ప్రజలకు వివరించాలి.
- గత ప్రభుత్వంలో అమల్లో ఉన్న పథకాలను ఎత్తివేసింది. కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకమూ అమలు చేయ లేదు. అన్ని రంగాల్లో తిరోగమనమే కనిపిస్తోంది. మహిళలకు రక్షణ లేని పరిస్థితులు, రెడ్‌బుక్ రాజ్యాంగం, సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ మోసాలు.. విద్య, వైద్యం, వ్యవసాయం, డోర్ డెలివరీ గవర్నెన్స్.. ఇలా అన్నీ పడకేసిన దుస్థితి.
- వీటికి తోడు ఉచిత పంటల బీమాకు మంగళం, కరెంటు చార్జీల బాదుడు.. మరో వైపు ఇసుక, లిక్కర్ స్కాం, వరద సహాయంలో అంతులేని అవినీతి.. ఇలా అన్ని అంశాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలి.

బాబు వదిలిన విషపు బాణం షర్మిల

- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి
- రాజన్న ఆనవాళ్లను తుడిచేసేందుకు బాబు కుట్ర
- ఇప్పటికైనా షర్మిల వాస్తవాలు తెలుసుకోవాలి



సాక్షి ప్రతినిధి తిరుపతి: రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు వదిలిన విషపు బాణంలా షర్మిలమ్మ వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనవాళ్లే లేకుండా చేసేందుకు చంద్రబాబు షర్మిలను పావుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలమ్మ తెలంగాణ నుంచి చాపచుట్టేసి ఏపీకి వచ్చాక జగన్‌ను ఒంటరి చేసేందుకు చంద్రబాబుతో చేతులు కలిపి నేరుగా మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఆమెకు ఒక్కరూ మద్దతుగా లేరని, కుటుంబంలోనూ ఏకాకిగా మిగిలారని చెప్పారు. సరస్వతి షేర్లను బదలాయించి, జగన్ బెయిల్ రద్దు చేసేందుకు చంద్రబాబుతో కలసి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను చూస్తుంటే రాజశేఖరరెడ్డి అభిమానులుగా తమ గుండెలు పగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయలేని చంద్రబాబు.. ఒక్కో నెలలో ఒక్కో అంశంపై వివాదం లేవనెత్తుతూ నెట్టుకొస్తున్నారని విమర్శించారు. రుషికొండ ప్యాలస్, శ్వేతపత్రం, హీరోయిన్ కాదంబరి, శ్రీవారి లడ్డూ.. ప్రస్తుతం షర్మిలమ్మ ఎపిసోడ్ నడుస్తోందన్నారు.

ఎల్లో మాధ్యమాలు మిమ్మల్ని ఎందుకు మోస్తున్నాయి?

అన్న మీకు అన్యాయం చేశాడని మీరు చేసే అబద్ధపు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచార మాధ్యమాలు ఎందుకు భుజానికెత్తుకున్నాయని భూమన ప్రశ్నించారు. ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆస్తుల పంపకాలను బిజినెస్ పేజీలో చిన్న చిన్న వార్తలకే పరిమితం చేసిన ఎల్లో మీడియా.. జగన్ కుటుంబ విషయం అనగానే పతాక శీర్షికలతో రాస్తూ పైశాచికానందం పొందుతోందని విమర్శించారు. చంద్రబాబు.. ఆయన తమ్ముడు, అక్క, చెల్లెలికి ఏ మేరకు ఆస్తులు పంచారని నిలదీశారు. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు నాతో పలు విషయాలు చెప్పుకుని బోరున విలపించారు' అని వివరించారు. షర్మిలమ్మ మీ పార్టీలో చేరుతుందో, మీతోనే పయనిస్తూ జగన్ మీద దుష్ప్రచారం చేస్తుందో వారికే తెలియాలన్నారు. జగన్ భార్యగా, తన వదినగా భారతమ్మను షర్మిల అభినందించాలని చెప్పారు.

మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవాళ్లే

విజయసాయిరెడ్డిపై షర్మిల మండిపాటు



సాక్షి, అమరావతి: విజయసాయిరెడ్డి మాట్లాడింది జగన్ రాసిచ్చిన స్క్రిప్టేనని.. ఆయన కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ వల్ల రాజకీయంగా, ఆర్థికంగా బలపడిన విజయసాయిరెడ్డి ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడుతారని విమర్శించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఆమె 'ఎక్స్' వేదికగా స్పందించారు. వైఎస్సార్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదని షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ మరణానికి చంద్రబాబు కారణమైతే.. అధికారంలో ఉన్న ఐదేళ్లు గాడిదలు కాశారా? అని మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదని విమర్శించారు.

'వన్ నేషన్.. వన్ అసోసియేషన్' దిశగా..

వైవీయూ: 'వన్ నేషన్.. వన్ అసోసియేషన్' దిశగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అడుగులు వేస్తోందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని ఐఎంఏ హాలులో ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన మాజీ సైనికుల సంక్షేమ సంఘ నాయకుల సమావేశం జరిగింది.

భోగాపురంలో ఎయిర్ సర్వీస్ వర్సిటీ

- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి
- విశాఖ నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని.. 500 ఎకరాల్లో ఏవియేషన్ సర్వీసులు, సౌకర్యాల కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. విశాఖ నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు కృషిచేస్తున్నామని చెప్పారు. విశాఖ నుంచి వారణాశి, అయోధ్యకు విమాన సర్వీసులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని.. దీనిపైనా దృష్టిసారిస్తామని తెలిపారు. విశాఖపట్నం-విజయవాడకు ఎయిర్ ఇండియా, ఇండిగోకు చెందిన కొత్త సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం విశాఖ విమానాశ్రయంలో ఆదివారం నిర్వహించారు. కొత్త సర్వీసులకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు మంత్రితో పాటు ఎంపీలు గొల్ల బాబూరావు, కేశినేని శివనాథ్ కలిసి బోర్డింగ్ పాస్‌లు అందించారు.




విశాఖ-విజయవాడ ఎయిర్ సర్వీసుల్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు బాబూరావు, కేశినేని చిన్ని

కొత్త విమానాల వేళలివే..

ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉ.9.35కు విశాఖలో ప్రారంభమై 10.35కు విజయవాడ చేరుకుంటుందని.. అలాగే, తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55కు బయలుదేరి, 9 గం.కు విశాఖ చేరుతుందని తెలిపారు. అదేవిధంగా ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 7.15కు విజయవాడలో బయలుదేరి 8.20కి విశాఖపట్నం చేరుకుంటుందని.. తిరుగు ప్రయాణంలో 8.45 గం.కు బయలుదేరి రాత్రి 9.50 కి విజయవాడకి చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం బాదుడే బాదుడు

- ట్రూఅప్ ఛార్జీలతో కరెంట్ బిల్లుల షాక్
- ప్రజలపై ఏకంగా రూ.6,072 కోట్ల భారం
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్



సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క మండిపోతున్న నిత్యావసరాల ధరలను అస్సలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కరెంట్ చార్జీల బాదుడుకు సిద్ధమైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ మండిపడ్డారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.6,072 కోట్ల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేళ్ల విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన నాలుగున్నర నెలల్లోనే నయవంచన చేస్తున్నారని, ఒక్కో యూనిట్‌పై ఏకంగా రూ.1.58 పెంపు అత్యంత హేయమని ఆయన ఆక్షేపించారు. అలాగే, ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతులకు నష్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పటికీ వారికీ పెట్టుబడి సాయం ఇవ్వలేదని గుర్తుచేశారు. ఒక టీవీ షోలో చంద్రబాబు అన్నీ పచ్చి అబద్ధాలు చెప్పారని.. ఎన్టీఆర్ మరణంపై కూడా ఆ షోలో మాట్లాడితే బాగుండేదని చురకలంటించారు. ఇక మాట తప్పడం, సమస్య వచ్చినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు తాజాగా బుల్లితెర మీద 'అన్‌స్టాపబుల్'గా అబద్ధాలు ఆడారని అనిల్‌కుమార్ విమర్శించారు.

సంస్కృతికి, చదువుకు చిరునామా త్రిపుర

ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.ఇంద్రసేనారెడ్డి



తాడేపల్లిగూడెం/భీమవరం అర్బన్: సంస్కృతికి, చదువుకు చిరునామా త్రిపుర అని ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్.ఇంద్రసేనారెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో స్పందన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. త్రిపురలో అక్షరాస్యత 97 శాతం ఉందన్నారు. విద్యలో గౌహతి తర్వాతి స్థానం త్రిపురదేనని అన్నారు. 65 శాతం అటవీ ప్రాంతం కలిగిన త్రిపురలో అగర్ ఉడ్, రబ్బరు పరిశ్రమకు ప్రాముఖ్యత ఎక్కువన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని ఇంద్రాసేనారెడ్డి అన్నారు. భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో ఆదివారం ఆక్వా రైతులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఆనంద ఫీడ్ ఫ్యాక్టరీని పరిశీలించారు. లోసరిలో చేపల చెరువును, తుందుర్రులో గోదావరి మెగా ఫుడ్ పార్కులో ఆక్వా ఉత్పత్తులను పరిశీలించారు.

కడప నుంచి హైదరాబాద్‌కు విమాన సర్వీసు

ప్రారంభించిన మంత్రి మండిపల్లి

కడప (కోటిరెడ్డి సర్కిల్): కడప నుంచి హైదరాబాద్ వెళ్లే ఇండిగో ఫ్లైట్‌ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం కడప విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే ఎంతో సమయం పడుతుందని, ప్రయాణికుల సమయాన్ని వృథా చేయకుండా విమాన సర్వీసులు ప్రారంభించామని చెప్పారు. రాబోయే రోజుల్లో కడప నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు.



“ స్నేహితుడిని పొందే ఏకైక మార్గం స్నేహితుడిలా ఉండటమే!
– రాల్ఫ్ వాల్డో ఎమర్సన్

సాక్షి
సోమవారం, 28 అక్టోబర్ 2024

సువర్ణ వాకిలి

‘చూశావా... ఏం తెచ్చానో’ అన్నాడతను స్కూటర్ ఇంటి ముందు ఆపి. వెనుక ట్రాలీ వచ్చి ఆగింది. అన్నీ మొక్కలే. నర్సరీ నుంచి తాజాగా దిగినవి. ‘అడిగావుగా... మల్లెతీగ తెచ్చాను’... ‘ఇదిగో... నీకు ఇష్టమైన బంతి. కుండీలోనే ఎన్ని పూసేసిందో చూడు’... ‘చిట్టి రోజాలు... రెక్క చామంతులు... ఈ మందారం కొమ్మలేసేంతగా పెరిగితే చాలా బాగుంటుంది’... వరుసగా చూపుతున్నాడు. ఎన్నాళ్లుగానో అడుగుతోంది. ఇవాళ ఉదయాన్నే లేచి, చెప్పా పెట్టకుండా వెళ్లి తెచ్చాడు. సంతోషంగా, సంబరంగా, ప్రేమగా చూస్తోంది వాటన్నింటిని! ‘నన్నూ తీసుకెళ్లుంటే బాగుండేదిగా’... ‘ఇంట్లోకి మొక్కలు వస్తున్నప్పుడు నువ్వు ఎదురు రావాలనీ’... ఆమె చేతిలో చాలా పూలున్న చిన్న కుండీని పెట్టి సెల్ఫీ దిగాడు. ఇద్దరూ హాయిగా నవ్వారు ఫొటోలో. ‘దీని పేరు బెగోనియా అట. బాగుంది కదూ’...

మరోచోట మరో ఇంటతను రెండు రోజులుగా ఇల్లు సర్దుతున్నాడు. భార్యను పిలిచి ‘అనవసరమైన సామాను చాలా పేర్చిపెట్టావు చూడు’ అని బుజ్జగించి పారవేయించాడు. మాసిన కర్టెన్లు తీసి, ఉతికిన కర్టెన్లు మార్చాడు. దుమ్ము పట్టిన లైట్లను తుడిచాడు. అన్నీ చక్కగా అమర్చి హాల్లో రెండు ర్యాకులను ఖాళీగా సంపాదించగలిగాడు. ‘ఇప్పుడు ఏం చేద్దామని ఈ ర్యాకులను’ అందామె. ‘చెప్తా’ అని సాయంత్రం పిల్లల్ని తీసుకొని ఆటో ఎక్కి పుస్తకాల షాపుకు చేరాడు. ‘పిల్లలూ... ఒక ర్యాకుకు సరిపడా పుస్తకాలు మీరు కొనుక్కోండి. ఒక ర్యాకుకు సరిపడా మేము కొనుక్కుంటాం’.... పెళ్లికి ముందు వారిద్దరూ పుస్తకాలు చదివేవారు. సంసారంలో పడి వదిలేశారు. ‘ఇష్టమైన అలవాటు. తిరిగి మొదలెడదాం’ అన్నాడు భార్యతో. అప్పటికే ఆమె పుస్తకాలు ఎంచి ఒకవైపు పెట్టేస్తోందిగా!

ఇంకో నగరం. ఉదయపు ఎండ ఎక్కువగా లేదు. అలాగని తక్కువగా లేదు. మంచి గాలి వీస్తున్నందు వల్ల బాల్కనీలో ఎదురూ బొదురూ సమయం ఆహ్లాదంగా ఉంది. ‘నీ ఫోను ఇవ్వు’ అన్నాడామెతో భర్త. తీసుకుని స్విగ్గి, జొమాటో లాంటి యాప్స్ డిలీట్ చేశాడు. తన ఫోన్ ఆమెకు ఇచ్చాడు. ‘ఫుడ్ డెలివరీ యాప్స్ తీసెయ్’ అన్నాడు. తీసేసింది. ‘ఇవాళ్టి నుంచి బయటి తిండి వద్దు. ఈ ఇంట్లోకి ఏది వచ్చినా ఇకపై హెల్దీదే వస్తుంది. నేను వారంలో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, కనీసం రెండు డిన్నర్లు నువ్వు కిచెన్‌లోకి రానవసరం లేకుండా చేయగలను. మిగిలింది నువ్వు చేయి. అసలు పొయ్యి ఎక్కవలసిన అవసరం లేని మంచి తిండి కూడా పిల్లలతో కూచుని డిజైన్ చేద్దాం. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు వెచ్చించే సమయం మన ఉదరం కోసం వెచ్చిస్తే తెలిసి తెలిసీ ద్రోహం చేసుకోని వాళ్లం అవుతాం. మన తాత ముత్తాతలు వండుకోవడానికి తిండిలేక ఏడ్చేవాళ్లు. మనకు అన్నీ ఉన్నా వండుకోవడానికి ఏడిస్తే ఎలా? పరుగు పెట్టి సంపాదించి పట్టెడు మెతుకులు తినలేని స్థితికి చేరితే సంతోషమా మనకు?’

అబ్బో! ఆ ఇంటిలో సందడి వేరేగా ఉంది. కోడలు మాటిమాటికీ ఊరికి ఫోన్లు మాట్లాడుతూ ఉంది. టికెట్ల ఏర్పాటు చూస్తూ ఉంది. అంత వరకూ ఖాళీగా ఉన్న మూడో బెడ్‌రూమును సిద్ధం చేస్తూ ఉంది. కొడుకు ఉద్వేగంగా ఉన్నాడు. కలా నిజమా తేల్చుకోలేక ఉన్నాడు. సాకులు వెతుక్కున్నారు తనూ తన భార్య. లేనిపోని తప్పులు వెతికారు తనూ తన భార్య. మా జోలికి రావద్దని తేల్చి చెప్పారు ఇద్దరూ కలిసి. బాగానే ఉంది. హాయిగా ఉంది. కాని బాగానే ఉందా... హాయిగా ఉందా... తల్లితండ్రులు అడుగుపెట్టి నాలుగేళ్లు అవుతున్న ఈ ఇల్లు. వారి ఆశీర్వాదం తాకని ఇల్లు. వారి మాటలు వినపడని, వారి గదమాయింపులూ ఆత్మీయ హెచ్చరికలూ లేని ఇల్లు. పశ్చాత్తాపం పిల్లలకు మరో పుట్టుక ఇస్తుంది. ఈ పుట్టుక తల్లితండ్రులను కోరింది. మనవలు వెళ్లి రిసీవ్ చేసుకొని తీసుకువస్తే కొడుకూ కోడల్ని కన్నీటి కళ్లతో చూస్తూ లోపలికి అడుగు పెట్టారు తల్లితండ్రులు. విశేషం చూడండి. ఆ రోజు ‘ధన్‌తేరస్’.

సాధారణంగా ధన్‌తేరస్‌కి ఇంటికి బంగారం వస్తే మంచిది అనంటారు. కాని పై నాలుగు ఇళ్లలో బంగారం వంటి నిర్ణయాలు జరిగాయి. సిసలైన ‘ధన్‌తేరస్’ అదే కావచ్చు.

ధనం వల్ల ధన్యత రాదు. ధన్యత నొసగే జీవితం గడపడమే నిజమైన ధనం కలిగి ఉండటం. గాలినిచ్చే మంచి చెట్టు, పుష్టినిచ్చే తాజా ఆహారం, కష్టసుఖాలు పంచుకునే నిజమైన మిత్రులు, బుద్ధీ వికాసాలు కలిగించి ఈర్ష్యా వైషమ్యం పోగొట్టే పుస్తకాలు, సదా అమ్మా నాన్నల సాంగత్యం, కుటుంబ సభ్యులంతా కలిసి భోం చేయగల సమయాలు, కనీస వ్యాయామం... ఇవి ఏ ఇంట ప్రతిరోజూ ఉంటాయో, అడుగు పెడతాయో, అంటిపెట్టుకుని ఉన్నాయన్న భరోసా కల్పిస్తాయో ఆ ఇల్లు సదా సమృద్ధితో అలరారుతుంది. అక్కడ అనివార్యంగా సంపద పోగవుతుంది. ఉత్తమమైన లోహం బంగారం. అది ఉత్తమమైన నివాసాన్నే ఎంచుకుంటుంది.

శీతగాలులు ముమ్మరమయ్యే ముందు ఉల్లాస, ఉత్సాహాల కోసం దీపావళి. పనికి మనసొప్పని ఈ మందకొడి రోజులలో జీవనోపాధి దొరకకపోతే గనక జరుగుబాటుకు దాచిన ధన్‌తేరస్ పసిడి. పెద్దలు ఏం చేసినా ఆచితూచి, ఆలోచించి చేస్తారు. ధన్‌తేరస్‌కు తప్పక బంగారం, వెండి, వస్తువులు కొనదలుచుకుంటే కొనండి. కాని ప్రతి ఇల్లూ ఒక సువర్ణ వాకిలి కావాలంటే మాత్రం అహం, అసూయ, అజ్ఞానాలను చిమ్మి బయట పారబోయండి! ‘వాడికేం... బంగారంలా బతికాడు’ అంటారు. అలా బతికి అనిపించుకోండి!

ధన త్రయోదశి శుభాకాంక్షలు. ప్రతి ఇంటా వికసిత కాంతులు కురియుగాక!

ముఖాముఖి సంభాషణల్లో మేటి

కామెంట్



కరణ్ థాపర్


ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడమంటే పైపై ప్రశ్నలు అడగటం కాదు. లోతుగా, సునిశితంగా, ప్రేక్షకులకు మరింత సమాచారాన్ని, ఆ విషయం మీద మంచి అవగాహనను ఇచ్చేలా ఆ సంభాషణ జరగాలి. అలాంటి అర్థవంతమైన ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బీబీసీలో వచ్చే ‘హార్డ్‌టాక్’. 1997లో మొదలైన ఈ కార్యక్రమం ఆంగ్లంలో వార్తలు చూసేవారికి ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం. అసలు బీబీసీ వరల్డ్ సర్వీస్‌ను ప్రేక్షకులు ఇష్టపడేదే ఈ ఇంటర్వ్యూ కోసం! నెల్సన్ మండేలా, మిఖాయిల్ గోర్బచేవ్, కోఫీ అన్నన్, బేనజీర్ భుట్టో, హ్యూగో చావెజ్ లాంటి ఎందరో భిన్న దేశాల నాయకులను ఇందులో ఇంటర్వ్యూ చేశారు. అయితే, పాతికేళ్లుగా వస్తున్న ఈ కార్యక్రమాన్ని ఖర్చులు తగ్గించుకోవడానికి ఆపేస్తున్నారని తెలియడం నిరాశ కలిగిస్తోంది.

‘హార్డ్‌టాక్’ పేరుతో బీబీసీలో ఓ కార్యక్రమం వస్తుంది. నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. ప్చ్... రానున్న మార్చి నుంచి ఈ కార్యక్రమం ఉండదు. ఈ వార్త నన్ను ఆశ్చర్యపరిచింది. కొంత నిస్పృహ కూడా ఆవరించింది. అసలా నిర్ణయమే మూర్ఖమైంది అనుకుంటున్నా. అయితే నిర్ణయం జరిగిపోయింది, ఇక చేసేందుకు ఏమీ లేదు.

ఖర్చులు తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగా బీబీసీ... హార్డ్‌టాక్‌ను నిలిపేస్తోందని తెలిసింది. సుమారు 70 కోట్ల పౌండ్లు సంస్థకు ఆదా చేయాలన్నది ఆలోచన. అసలీ ప్రోగ్రామ్‌కు ఎంత ఖర్చు అవుతోందో నాకు స్పష్టంగా తెలియదు కానీ... 70 కోట్ల పౌండ్లలో చాలా చాలా తక్కువ భాగమని మాత్రం అనుకుంటున్నా. నా భయమల్లా ఇది ఏదో చేయబోయి, ఇంకేదో అయినట్లు అవుతుందేమో అని! ఈ నిర్ణయం తీసుకున్నందుకు భవిష్యత్తులో బీబీసీ కచ్చితంగా పశ్చాత్తాప పడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం... నా లాంటి ఫాలోయర్లు బాగా నిరుత్సాహపడతారు. ఎందుకంటే హార్డ్‌టాక్ కేవలం ఒక టాక్‌షో కాదు... బీబీసీలో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకోటి లేదు. అంతెందుకు చాలా ఛానెళ్లలోనూ లేదు. ఒక విషయం మీద సంపూర్ణ అవగాహన, విషయాన్ని పైస్థాయిలో చూడగలగడం, ఉద్వేగపూరిత లోతు ఉండే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో తప్ప కనబడవు.

సరే... ఏంటి హార్డ్‌టాక్ ప్రత్యేకత? ముఖాముఖి ఇంటర్వ్యూలలో దీర్ఘకాలం నడుస్తున్న ప్రోగ్రామ్ ఇది. నిర్దిష్ట అంశంపై ప్రముఖుడు ఒకరు మాట్లాడటం ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ముఖాముఖి ఇంటర్వ్యూల్లో చాలా దూకుడుగా ఉంటుంది. చర్చకు ఉద్దేశించిన అంశం ముందు వెనుకల గురించి క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకున్న తరువాతే కార్యక్రమం జరుగుతుంది. ప్రోగ్రామ్ పూర్తయిన తరువాత మనకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందనడం అతిశయోక్తి కాదు. ఉన్న అనుమానాలు తీరతాయి కూడా! ఏ న్యూస్ బులిటెన్ కూడా విడమరచి చెప్పలేని విధంగా హార్డ్‌టాక్‌లో విషయాలపై చర్చ జరుగు తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఛానల్‌లో అవశేషం కాదు... గుండెకాయ లాంటిది!

కొంచెం వివరంగా ఆలోచిస్తే ఇంకో విషయం స్పష్టమవుతుంది.



బీబీసీకి అసలు విషయం అర్థం కాలేదనాలి. సుదీర్ఘ ఇంటర్వ్యూలు... ప్రశ్నించేందుకు, వివరాలు తెలుసుకునేందుకు, మనం అనుకున్న విషయాలపై పట్టుబట్టేందుకు, విషయం లోతుల్లోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా అసాధ్యం. హార్డ్‌టాక్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ... చాలామంది ఇష్టపడే కార్యక్రమం.

చాలా ఎక్కువగా పొగుడుతున్నానని అనుకుంటూ ఉంటే ఒకసారి ఆలోచించండి. బీబీసీలో హార్డ్‌టాక్ ప్రెజెంటర్లకే పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అప్పట్లో టిమ్ సెబాస్టియన్ చాలామంది అభిమానం, ఆరాధన పొందిన హార్డ్‌టాక్ ప్రెజెంటర్ (1997 నుంచి ఎనిమిదేళ్ల పాటు చేశారు)! ఈయనతో ఇంటర్వ్యూ అంటే... చాలామంది ఇబ్బంది పడేంత జనాదరణ సంపాదించుకున్నారు టిమ్. ఇంటర్వ్యూలు ఎదుర్కొన్న వారు టిమ్‌ను ఇష్టపడలేదన్నది బహిరంగ రహస్యం.

2005 నుంచి హార్డ్‌టాక్ కార్యక్రమాన్ని స్టీఫెన్ సాకర్ నిర్వహిస్తున్నారు. ఈయన టిమ్ కంటే చాలా భిన్నం. కానీ ఆదరణ మాత్రం బాగా ఉంది. టిమ్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. అవతలి వ్యక్తికి పదే పదే అడ్డు తగిలేవాడు. సూటి ప్రశ్నలు సంధించేవాడు. స్టీఫెన్ కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తాడు. కొన్నిసార్లు ప్రొఫెసర్ మాదిరిగా వ్యవహరిస్తాడు కూడా! టిమ్ విధ్వంసం లాంటి వాడైతే స్టీఫెన్ నెమ్మదిగా అవతలి వ్యక్తి మెదడును ఆక్రమించేసే టైపు. టిమ్, స్టీఫెన్‌లు ఎవరైనా సరే... నిష్ఠుర సత్యాలతో అతిథిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడతారు.

నా భయమల్లా బీబీసీ మరీ మొద్దుబారిపోతోందేమో అని! అత్యద్భుతమైన కార్యక్రమాలను అకస్మాత్తుగా నిలిపివేయడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ‘న్యూస్‌నైట్’ ఛానెల్ మొత్తానికి హైలైట్‌గా ఉండేది. రెండు మూడు కథనాలను మాత్రమే చర్చించేవారు కానీ... చాలా లోతుగా సాగేది. ఈ కార్యక్రమ ప్రెజెంటర్ జెరెమీ ప్యాక్స్‌మన్ మంచి జర్నలిస్టుగా ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో పేరొందారు. న్యూస్‌నైట్‌లో వచ్చిన మరో గొప్ప వార్తా కథనం ప్రిన్స్ ఆండ్రూతో ఎమిలీ మైట్లిస్ నిర్వహించిన ఇంటర్వ్యూ.

అన్నీ పోయాయి. ఇప్పుడు కార్యక్రమాలన్నీ న్యూస్ బులిటెన్‌ను మరింత పొడిగించినట్లు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రతి వారం రాత్రి 10 గంటలకు తప్పకుండా చూడాలని అనుకునే స్థాయి నుంచి ఇప్పుడు... చూడకపోయినా ఏం కాదులే అన్న స్థితికి వచ్చేశాం. చాలా మంది పరిస్థితి కూడా ఇదే!

విచిత్రమైన విషయం ఏమిటంటే... బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ‘వరల్డ్ సర్వీస్’ కోసం అదనపు నిధులు కావాలంటూ ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. హార్డ్‌టాక్ మూతపడుతోందన్న వార్తలు రాగానే స్టీఫెన్ చేసిన ఒక ట్వీట్ గుర్తుకొస్తోంది: ‘‘అద్భుతమైన ప్రొడ్యూసర్లు, పరిశోధకులు ఉన్న బృందాన్ని విడదీశారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం అనేది ప్రజాస్వామిక భావప్రకటనకు ఎంత ముఖ్యమో టిమ్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.’’

హార్డ్‌టాక్ ప్రభావశీలత, ఆ కార్యక్రమం ద్వారా వ్యక్తమయ్యే భావాలు ఎంత కీలకమైనవో టిమ్ డేవీకి తెలుసా? బీబీసీ వరల్డ్ కార్యక్రమం చూసేదే అందులోని హార్డ్‌టాక్ కోసమని ఆయన అర్థం చేసుకున్నారా? ‘హార్డ్‌టాక్’ను ఎత్తేయడం ఇప్పుడు దాన్ని చూడకుండా ఉండటానికి మరో అదనపు కారణం అవుతుంది.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!



సోషల్ మీడియా

నింద వెనుక...



ఈ రోజుల్లో ఎవరినైనా నాజీ అనడం అంటే దానర్థం, ‘నీకు అభిప్రాయం ఉండే హక్కును నిరాకరిస్తున్నాను’ అని చెప్పడం.

– రసెల్ బ్రాండ్, నటుడు

తప్పుకొంటారా?



(నవంబర్‌లో మొదలుకానున్న) ఆస్ట్రేలియా టూరు మొదలుకాకముందే టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ విరమణను ప్రకటిస్తారని నాకు గట్టిగా అనిపిస్తోంది.

– మోహన్ సిన్హా, వ్యాఖ్యాత

అసలు విలాసం



ఆధునిక జీవితంలో విలాసం ఏమిటంటే, సాధారణ, ప్రశాంతమైన జీవితం గడపగలగడం! అది మితిమీరిన వస్తువులు కలిగివుండటం వల్లనో, అందరికీ తెలిసేట్టుగా వాటిని వినియోగించడం వల్లనో రాదు.

– తాహిర్ అష్రఫ్, పోలీసు అధికారి

ప్రేమ లోతు



ప్రేమ అనేది అద్భుతమైన, ఉదాత్తమైన భావన. కానీ అది ఉచితంగా రాదు. మనం ఇతరుల జీవితాల్లోకి సంతోషాన్ని తేగలిగినప్పుడే దాన్ని పొందగలం. అప్పుడు మాత్రమే ఈ అందమైన, తేజోవంతమైన అనుభూతి తాలూకు పూర్తి లోతులను అనుభవించగలం.

– జాఫర్ మీర్జో, రచయిత

అలా మొదలు...



ఫాసిజం ఎలా మొదలవుతుందని (బ్రిటిష్ తత్వవేత్త) బెర్ట్రాండ్ రసెల్‌ను అడిగితే ఆయన ఇలా జవాబిచ్చారు: ‘ముందు వాళ్లు మూర్ఖులను ఫాసినేట్ (భ్రమ కల్పించడం) చేస్తారు. తర్వాత తెలివైనవాళ్ల నోళ్లు మూస్తారు.’

– బిల్ మాడెన్, సంగీతకారుడు

ఇంకోలా తీయొచ్చా?



నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు విటోరియో డెసికా దర్శకత్వం వహించిన ‘బైసికిల్ థీవ్స్’(1948) సినిమా చూశాను. సినిమాలను ఇంకా ఎన్నో రకాలుగానో తీయొచ్చన్న ఆలోచనల వరదను అది పుట్టించింది.

– అల్ఫాన్సో క్వేరన్, మెక్సికో దర్శకుడు

అంతటా దయే!



మీరు గెలిచినప్పుడు దయగా ఉండండి. మిమ్మల్ని పట్టించుకోనప్పుడు దయగా ఉండండి. మీరు నిలిచిపోయినప్పుడు దయగా ఉండండి. మీరు నిరాశగా ఉన్నప్పుడు దయగా ఉండండి. మీరు సంశయంలో ఉన్నప్పుడు దయగా ఉండండి. మీరు భయంలో ఉన్నప్పుడు దయగా ఉండండి. దయ అనేది బలహీనతకు సంకేతం కాదు. దయ అనేది మీకు ఎప్పుడూ మేలే చేస్తుంది.

– వాలా అఫ్సార్, డిజిటల్ ఇవాంజెలిస్ట్

ఇన్ బాక్స్

ఇది నిజంగా యుద్ధమే!

దళితోద్యమనాయకులు, కవి, రచయిత అయిన కత్తి పద్మారావు స్వీయ చరిత్ర ‘అస్పృశ్యుని యుద్ధ గాథ’ మూడో భాగం ఇటీవల వెలువడింది. నిచ్చెన మెట్ల భారతీయ సమాజంలో ఒక సాధారణ దళితుని జీవనమే పెద్ద యుద్ధంతో సమానం. అటువంటిది దళితుల పక్షాన ఉద్యమించి, ఒక నాయకునిగా అవతరించడానికి ఎంతటి యుద్ధం చేయవలసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన దళిత పోరాటాలు, దళిత బహుజన జీవన సంస్కృతులపై ఆయన విశ్లేషణ, ఆయనలో దాగి ఉన్న తాత్వికత, హేతుబద్ధత, ప్రకృతితో ఆయన మమేకమైన తీరు ఈ పుస్తకంలో చూడవచ్చు. తన స్వీయ చరిత్ర మొదటి, రెండవ భాగాలలో తన బాల్యం, కారంచేడు పోరాటాల గురించి రాశారు. ప్రస్తుత మూడో భాగంలో సామాజిక, సాంస్కృతిక, కవిత్వ, తాత్విక జీవిత యానాన్ని దృశ్యీకరింపజేశారు. ప్రకృతిలో భాగంగా బతికే యానాదులంటే తనకు ఇష్టమనీ, అందుకే తన జీవితానికీ వారి జీవితానికీ దగ్గరి సంబంధం ఉందంటారాయన.



స్వయంగా బౌద్ధ మతాన్ని ఆచరించే ఈయన బౌద్ధాన్ని స్త్రీవాద కోణం నుండి అధ్యయనం చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. అలాగే సాంఖ్య, యోగ దర్శనాల గురించీ అనేక వివరణలు ఇందులో ఇచ్చారు. ఇటీవల హిందూ మతం పునర్జీవనం కావడానికి కొన్ని సంస్థలు చేస్తున్న ప్రయత్నానికి కొన్ని దళితవాడలు దోహదకరంగా ఉన్నాయనీ, ఈ రివైవలిజం 10 శాతం దళిత ఉద్యోగుల్లో, దళిత వాడల్లో జరుగుతోందనీ కత్తి గమనించారు. సంస్కృతం లెక్చరర్‌గా పనిచేసిన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు... ‘నేను దిగులు పడింది జీతం గురించి కాదు, పాఠం చెప్పే అవకాశం పోయింది’ అని ఆనాటి తన మానసిక స్థితిని పేర్కొన్నారు. అయితే ఉద్యమ ప్రస్థానంలో వందలాది సభల్లో లక్షలాదిమందిని ఉద్దేశించి చేసిన ప్రసంగాలు తనకు తృప్తినిచ్చాయంటారాయన.

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది. దీన్ని చదివితే కుల నిర్మూలనా చైతన్యం, ఆచరణ సంస్కృతి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ పుస్తకం సమకాలీన చరిత్రను గ్రంథస్థం చేసిన అమూల్యమైన రికార్డుగా చెప్పడం అతిశయోక్తి కాదు.

– బండి రుక్మిణీ ప్రసన్న, నూజివీడు

సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం

సందర్భం



తడకమళ్ల మురళీధర్

మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియజేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అనువాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్‌లైన్‌లో పంపించటం అనువాదకుల పని.

ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్‌గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్‌గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్‌సైట్‌ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు.

అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ



ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.

మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్‌సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియజేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు.

ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయమూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది.

టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు.

అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్‌సైట్‌లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.

వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి
మొబైల్: 98485 45970

మానవతకు ప్రతిరూపం

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందు తుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గరెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.



సిస్టర్ నివేదిత

ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు.

భారత మహిళల ఔన్నత్యంగురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.

– సాకి । 99511 72002
(నేడు సిస్టర్ నివేదిత జయంతి)

గ్రహం అనుగ్రహం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, **తిథి:** బ.ఏకాదశి ఉ.8.47 వరకు, తదుపరి ద్వాదశి, **నక్షత్రం:** పుబ్బ సా.5.04 వరకు, తదుపరి ఉత్తర, **వర్జ్యం:** రా.1.00 నుండి 2.44 వరకు, **దుర్ముహూర్తం:** ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.27 నుండి 3.15 వరకు, **అమృతఘడియలు:** ఉ.10.04 నుండి 11.48 వరకు ; **రాహుకాలం:** ఉ.7.30 నుండి 9.00 వరకు, **యమగండం:** ఉ.10.30 నుండి 12.00 వరకు, **సూర్యోదయం:** 6.00, **సూర్యాస్తమయం:** 5.28.

ఎస్వీయూ విద్యార్థులను
చితకబాదిన పోలీసులు

మ్యూజికల్ లైవ్ షో సందర్భంగా ఘటన



పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడ్డ విద్యార్థులు

తిరుపతి క్రైం: తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం రాత్రి ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన మ్యూజికల్ లైవ్ షో విషయంలో నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. జరిగిన ఘటనపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, రవి మాట్లాడుతూ.. వర్సిటీలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని వినతిపత్రం ఇచ్చిన విద్యార్థి సంఘం నాయకులు నరేంద్ర, వీరేష్ గ్రౌండ్‌లోని మెట్లపై కూర్చొని ఉండగా పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. తాము ఎస్వీయూ విద్యార్థులమని చెబుతున్నా వినకుండా 'వర్సిటీ విద్యార్థులైతే పీకుతారా.. ఎస్పీ సైతం నన్నేమీ చేయలేడు' అంటూ రవిబాబు నాయక్ అనే కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ లాఠీతో చితకబాదాడని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు చెప్పారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని సీఐ రామయ్యకు తెలిపామని, డీఎస్పీ వద్దకు వెళ్లి విద్యార్థులను చితకబాదిన రవిబాబు నాయక్‌ను విధుల నుంచి తొలగించాలని వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.



సంతలో మద్యం.. ఇదెక్కడి చోద్యం

బెల్టు షాపులను కూడా దాటుకుని సంతలు, వీధుల్లోకి సైతం మద్యం వచ్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఆదివారపు సంత మార్కెట్‌లో కూరగాయలు అమ్మినట్టుగా బహిరంగంగా మద్యం విక్రయించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపులను ప్రైవేటుపరం చేసింది. కూటమి నేతలు మద్యం షాపులను చేజిక్కించుకుని విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో మద్యం షాపు పరిధిలో మూడు నుంచి ఐదు వరకు బెల్టు షాపులు ఏర్పాటు చేశారు. తణుకులో ఒకడుగు ముందుకేసి ఆదివారం నాడు సంత మార్కెట్‌లో కూరగాయల దుకాణాల పక్కనే ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ మద్యం బాటిళ్లు విక్రయించారు. దీనిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డిని వివరణ కోరగా.. బహిరంగంగా మద్యాన్ని విక్రయించిన విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో విక్రేతలు పరారయ్యారని చెప్పారు. వీడియోలు, ఫొటోల ఆధారంగా మద్యం విక్రయిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు. – తణుకు

సైనికుడిని చితకబాదిన తెలుగు తమ్ముళ్లు

- ముగ్గురిపై విక్షణారహితంగా కర్రలు, రాళ్లతో దాడి
- టాటా సుమోలో వెంబడించి దాష్టీకం



దెబ్బలను చూపిస్తున్న సైనికుడు సురేంద్రరెడ్డి, అతని తమ్ముడు హరినాథరెడ్డి, జానీ

చౌడేపల్లి: దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న సైనికుడిపై టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడిచేసి గాయపర్చిన ఘటన చిత్తూరు జిల్లా బోయకొండలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం.. వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం ఓడిసెలవంకపల్లికి చెందిన సురేష్‌రెడ్డి 15 ఏళ్లుగా లద్దాక్ ప్రాంతంలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మొక్కుబడి చెల్లించడానికి ఆదివారం అతని తమ్ముడు హరినాథరెడ్డి, డ్రైవర్ జానీ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి బోయకొండకు వచ్చారు. అమ్మవారికి మూడు పొట్టేళ్లతో మొక్కు చెల్లించారు. పొట్టేళ్ల తలకాయలు తమకే కావాలని కోరగా.. టెండరుదారులు అధిక ధరకు వాటిని వేలం వేశారు. ఇదేంటని సైనికుడు ప్రశ్నించగా.. 'మేం స్కూల్ టీచర్లం కాదు మీకు సంజాయిషీ చెప్పడానికి' అని దురుసుగా మాట్లాడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. పొట్టేళ్ల మొక్కు చెల్లించేందుకు రూ.1,200 చెల్లించగా.. అదనంగా మరో వంద ఇవ్వాలని టీడీపీకి చెందిన టెండరు నిర్వాహకులు అడిగారు. అదనంగా ఎందుకివ్వాలని సైనికుడు ప్రశ్నించారు. దీంతో టెండర్ నిర్వాహకులు సైనికుడి తమ్ముడు హరినాథరెడ్డి, డ్రైవర్ జానీపై టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి వారు వెళ్లిపోతుండగా.. టాటా సుమోలో వెంబడించి సైనికుడు సురేష్‌రెడ్డి, తమ్ముడు హరనాథ్‌రెడ్డి, డ్రైవర్ జానీలను కర్రలు, రాళ్లతో చితకబాదారు. బోయకొండ నుంచి గంగాపురం వరకు వెంబడించి మరీ కొడుతూ తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఈవో ఏకాంబరం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెద్దభోగం, చిన్నభోగం క్లీనింగ్ నిర్వహిస్తున్న టెండరును రద్దు చేస్తామని ఈవో చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు ఈవోను కోరారు.

క్లుప్తంగా...

వెంటనే వేతనాలు ఇవ్వండి

104 ఉద్యోగుల డిమాండ్



సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయని 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం అన్ని జిల్లాల్లో ఆదివారం 104 ఉద్యోగులు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటనే జీతాలు విడుదల చేయడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగుల జీతభత్యాలను జీవో నంబర్ 7 ప్రకారం చెల్లించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలిగా రాధమ్మ



నర్సుల సంఘం నూతన కార్యవర్గం

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నర్సుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాలులో సంఘ ఎన్నికలు ఆదివారం జరిగాయి. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎస్.రాధమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కోటమ్మ, ఉపాధ్యక్షులుగా పుష్పలత, వీపీ చంద్రసాయి, కొత్తపల్లి మంజేష్, గోవిందు శాంతి భవాని, సంయుక్త కార్యదర్శిగా ఎం.దయావతమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.జాన్సన్‌రాణి, కోశాధికారిగా టి.గంగాభవానితోపాటు మరో 13 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర సహకార శాఖ అధికారి ఎస్.శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. నూతన అధ్యక్ష, కార్యదర్శులు రాధమ్మ, కోటమ్మ మాట్లాడుతూ నర్సుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి అభినందించారు.

బైక్ ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం

కృష్ణా జిల్లాలో ఘటన



శబరి భవానీ, వెంకట పద్మకుమారి (ఫైల్)

ఉంగుటూరు(గన్నవరం): బైక్ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం చిన్న అవుటపల్లి వద్ద ఆదివారం జరిగింది. ఆత్కూరు పోలీసుల కథనం మేరకు.. నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన కంభంపాటి శబరి భవానీ (55) చిన్న అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మేరుగు వెంకట పద్మకుమారి(55) బంధువులను చూసేందుకు వచ్చారు. ఈ క్రమంలో దాసరి జాన్ తన స్నేహితుడు మహేష్‌తో కలిసి విజయవాడ నుంచి ఏలూరుకు బైక్‌పై వస్తూ చిన్న అవుటపల్లి వద్ద ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో భవానీ, వెంకట పద్మకుమారి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. జాన్ తీవ్రంగా, మహేష్ స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వారిని పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు కొద్దిసేపటికే మృతి చెందారు. మహిళల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ నెయ్యి కలకలం

- పిఠాపురంలో జంతువుల కొవ్వుతో యథేచ్ఛగా తయారీ
- ఆలయాలకు సరఫరా
- ఒక్క కేంద్రంపైనే అధికారుల దాడి.. 400 కేజీలు స్వాధీనం



నకిలీ నెయ్యి తయారీ కేంద్రంలో అధికారుల సోదాలు

పిఠాపురం: జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పిఠాపురం వేదికగా మారింది. భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ అక్రమ వ్యాపారాలతో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. కొద్ది నెలలుగా సాగుతున్న ఈ దందా ఆలస్యంగా వెలుగు చూసింది. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ఆధ్వర్యంలో అధికారుల బృందం పక్కా సమాచారం మేరకు పిఠాపురంలో శుక్రవారం ఒక ఇంటిపై దాడి చేయగా జంతువుల కొవ్వుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పిఠాపురంలోని రెండవ రోడ్డులోని పద్మావతినగర్‌లో బండారు ఫణి ప్రసాద్ ఇంట్లో సుమారు 400 కేజీల నకిలీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించే సామగ్రిని సీజ్ చేశారు. గోవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి పలు దేవాలయాలకు సరఫరా చేస్తున్నట్టు తయారీ దారులు కమిషనర్ ఎదుట ఒప్పుకున్నారు. రానున్న కార్తీకమాసాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా నకిలీ నెయ్యి తయారు చేసి ఆలయాల వద్ద విక్రయించడానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని కమిషనర్ సైతం ధ్రువీకరించారు. ఇదే పిఠాపురంలో ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అసలు దొంగలను పట్టుకోరా?

ఇదిలా ఉండగా, ఈ విషయం బయటకు పొక్కకుండా చూసేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ.. చాలా మందికి తెలియడంతో విషయాన్ని బయట పెట్టక తప్పలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో చెందుర్తి, కొడవలి, తాటిపర్తి తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో అనధికార కబేళాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక్కడ యథేచ్ఛగా గోవధ జరుగుతోందని స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. నకిలీ నెయ్యికి ఉపయోగించే జంతు కొవ్వు ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నట్లు తెలిసింది. గోవులను చంపి, అందులో కావాల్సిన మాంసాన్ని తీసుకుని.. మిగిలిన వ్యర్థ పదార్థాలను, ఎముకలను కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచి, దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తున్నారు. ఇలా తయారయ్యే నకిలీ నెయ్యిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిని పలు ఆలయాల్లో పూజలు, ప్రసాదాల తయారీ, దీపారాధనకు వినియోగిస్తున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి దందా వెనుక పెద్ద ముఠా ఉన్నట్టు తెలిసింది. ఇంత జరిగినా అధికారులు అసలు వ్యక్తులను వదిలేసి.. వీళ్లే నిర్వాహకులంటూ కొందరిపై నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈడీ కౌంటర్
చంద్రబాబుకు చెంపపెట్టు

మాజీ మంత్రి కన్నబాబు



కాకినాడ రూరల్: డొల్ల కంపెనీలతో స్కిల్ స్కామ్ నడిపి రూ.కోట్ల దుర్వినియోగం చేశారని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం చంద్రబాబు, ఆయన మద్దతుదారులకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం రాష్ట్రంలో స్కిల్ స్కామ్ బయట పడిందన్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పిస్తామనే ప్రచారంతో రూ.వందలాది కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు కోసమే కొన్ని డొల్ల కంపెనీలను సృష్టించి రూ.కోట్లు మెక్కేసినట్టు తేలడం, ఈడీ దర్యాప్తులో ఏ1గా చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. సీఐడీ తమ చేతిలో ఉంది కదా అని ఈ కేసును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేశాం అని టీడీపీ నేతలు భ్రమలో ఉండగా.. దర్యాప్తును తాము కొనసాగిస్తున్నామని హైకోర్టులో దాఖలు చేసిన కౌంటరులో ఈడీ తెలియజేసిందన్నారు. రూ.151 కోట్లు దారి మళ్లించి స్వాహా చేశారని స్పష్టంగా పేర్కొందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే గగ్గోలు పెట్టారని, కొందరు రాజకీయ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారన్నారు. వాళ్లంతా ఇప్పుడేం చెబుతారని వైఎస్సార్‌సీపీ సూటిగా ప్రశ్నిస్తోందన్నారు. సీఐడీ దర్యాప్తును ఎందుకు పక్కన పెట్టేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రమేయం ఉండటంతో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. టీడీపీ కార్యాలయంపైన చంద్రబాబు ఇంటిపైన దాడులు చేశారంటూ నాటి ఎంపీలు, మంత్రులుగా ఉన్నవారిని విచారణకు పిలవడం, రోజులు తరబడి కూర్చోబెట్టడం చూస్తున్నామన్నారు. అవినీతి కేసులు వదిలేసి, తప్పుడు కేసులతో కక్ష సాధిస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లోనే రూ.6 వేల కోట్ల విద్యుత్ చార్జీలను ప్రజలపై భారం మోపడానికి సిగ్గు లేదా నిలదీశారు. సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు శాంతిభద్రతలకు భంగం కలగకుండా పరిపాలన చేయాలని సూచించారు.

బాబు దౌర్జన్యాలు చూడలేకపోతున్నాం

కళ్లకు గంతలు కట్టుకుని శారదాపీఠం మద్దతుదారుల ఆందోళన



కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలుపుతున్న శారదా పీఠం మద్దతుదారులు

సీతమ్మధార: విశాఖ శారదా పీఠంపై చంద్రబాబు దౌర్జన్యాలను చూడలేకపోతున్నామంటూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని జీవీఎంసీ గాంధీ పార్కులో శారదా పీఠం మద్దతుదారులు ఆదివారం నిరసన చేపట్టారు. జన జాగరణ సమితి ప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ.. స్వరూపానందేంద్ర స్వామీజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా కక్షగట్టారని, ప్రధాని మోదీ జోక్యం చేసుకుని విశాఖ శారదా పీఠాన్ని కాపాడాలని కోరారు. గత ప్రభుత్వాలు విశాఖపట్నం, తిరుపతిలో కేటాయించిన భూములను రద్దు చేయడమే కాకుండా ఏకంగా, శారదా పీఠమే అక్రమ కట్టడమంటూ దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. స్వామీజీలు టీడీపీ చెప్పు చేతల్లో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలా? లేకపోతే రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలా? అని ప్రశ్నించారు. స్వామీజీలు చంద్రబాబులా అక్రమ కట్టడంలో నివాసం ఉండటం లేదని, బాబు మాదిరిగా రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల వ్యాపారం చేయట్లేదని ఎద్దేవా చేశారు. స్వరూపానందేంద్ర స్వామీజీ కేవలం సనాతన ధర్మ ప్రచారమే చేస్తున్నారని పేర్కొన్నారు.

బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం

- వీరిలో ఒకడు సొంత అన్న
- గర్భం తొలగించడంతో ఆస్పత్రిపాలైన బాలిక
- ప్రకాశం జిల్లాలో దారుణం

ఒంగోలు టౌన్/తాళ్లూరు: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలురు బాలికను లోబరుచుకున్నారు. వీరిలో ఒకడు బాలికకు సొంత అన్న. తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో జరిగిన ఈ ఘటన సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు.. బాలిక (14)కు గ్రామంలోని మరో బాలుడి (16)తో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఆ బాలుడు బాలికను బలవంతంగా లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో తన చెల్లెలు తరచు ఆ బాలుడితో సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేయడాన్ని గమనించిన అన్న (15) ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ నేపథ్యంలో ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధపడుతున్న చెల్లికి అన్న మాత్రలు తెచ్చి ఇచ్చాడు. కడుపునొప్పి తగ్గకపోవడంతో తల్లిదండ్రులు బాలికను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ చేసిన తరువాత బాలికకు గర్భస్రావం అయింది. పిండం పడిపోయినా మాయ లోపలే ఉండిపోయింది. దీనికితోడు విపరీతంగా రక్తస్రావం కావడంతో బాలికను దర్శి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు శనివారం రాత్రి ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. అప్పుడు ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం రాత్రి బాలికను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు బాలురిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామాల్లో అభివృద్ధి పనుల తనిఖీలు

సాక్షి, అమరావతి: పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పల్లె పండుగ పనుల పురోగతిపై ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఇతర ఉపాధి హామీ పథకం, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన క్రమంలో వాటిని సక్రమంగా, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో అభివృద్ధి పనుల నాణ్యతను అధికారులు తనిఖీ చేశారు.

ప్రాణం తీసిన ఈత సరదా

- కృష్ణానది ఊబిలో కూరుకుపోయిన ఐదుగురు యువకులు
- ముగ్గురిని కాపాడిన మత్స్యకారులు.. ఇద్దరు మృతి



దుర్గాప్రసాద్, హేమంత్ (ఫైల్)

తాడేపల్లిరూరల్/అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడసెంట్రల్): ఈతకొట్టేందుకు కృష్ణా నదిలో దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తూ ఊబిలో కూరుకుపోగా వారిలో ముగ్గుర్ని మత్స్యకారులు కాపాడారు. ఇద్దరు మరణించారు. గుంటూరు జిల్లా సీతానగరం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుడివాడ వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్(23), చివుకు రమేష్ కుమారుడు హేమంత్ కుమార్ (17) మరో ముగ్గురితో కలిసి ఆదివారం సాయంత్రం సీతానగరం రైల్వే బ్రిడ్జి వద్ద కృష్ణా నదిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈ క్రమంలో రైల్వే బ్రిడ్జి రెండో దిమ్మె వద్ద ఉన్న ఊబిలో కూరుకుపోయారు. హేమంత్, దుర్గాప్రసాద్ పూర్తిగా నీటలో మునిగిపోగా మిగిలిన ముగ్గురూ కేకలు వేయగా మత్స్యకారులు ముగ్గుర్ని కాపాడారు. మరో ఇద్దరు మునిగినిపోయారని చెప్పడంతో మత్స్యకారులు వారిని వెతుకుతుండగా ముగ్గురూ అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరణించిన ఇద్దరిలో దుర్గాప్రసాద్ దివ్యాంగుడు, ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు. హేమంత్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.

సూర్యలంక తీరంలో యువకుడు గల్లంతు



కళ్యాణ్ (ఫైల్)

బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భారీ అలలకు గుంటూరు కొత్తపేటకు చెందిన రేషి కళ్యాణ్ (20) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. గుంటూరు నుంచి వచ్చిన తొమ్మిది మంది సముద్రంలో స్నానానికి దిగగా ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో కల్యాణ్ కొట్టుకుపోయాడు.

చిత్తూరులో జోస్ ఆలుక్కాస్ జ్యువెల్లరీ షోరూం



ఆభరణాలను ప్రదర్శిస్తున్న సంస్థ నిర్వాహకులు, సినీ నటి ఐశ్వర్య, ఎమ్మెల్యే గురజాల

చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో ఆదివారం జోస్ ఆలుక్కాస్ ఆభరణాల షోరూంని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి సినీనటి ఐశ్వర్యరాజేష్ హాజరయ్యారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి షోరూంలోని బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ సంస్థ 60వ బ్రాంచ్‌గా చిత్తూరులో షోరూం ప్రారంభమైందన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని వినియోగదారులకు మంచి ఆఫర్లు, బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈనెల 31 వరకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు. రూ.60 వేల విలువైన బంగారం, వజ్రాభరణాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు బంగారు నాణేన్ని ఇస్తున్నామన్నారు.

తెలంగాణ

కేటీఆర్ బావమరిది ఇంటిపై పోలీసుల దాడి

- లిక్కర్ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు గుర్తింపు



రాజ్ పాకాల ఇల్లు ప్రధాన ద్వారం

శంకర్‌పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీపై ఎక్సైజ్, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు దాడిచేశారు. అనుమతిలేకుండా లిక్కర్ పార్టీ నిర్వహించారని, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారిలో మద్దూరి విజయ్ అనే వ్యక్తి కొకైన్ వినియోగించినట్లుగా తేల్చారు. దీంతో రాజ్ పాకాల, మద్దూరి విజయ్‌పై మోకిలా పోలీసులు, రాజ్ పాకాలపై శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. రాజ్ పాకాల హైదరాబాద్ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్‌మాథే ప్రాపర్టీస్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచూ వీకెండ్ పార్టీలు ఇస్తూ.. పేకాట ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్‌ను శనివారం రాత్రి దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు. ఈ పార్టీపై పోలీసులు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దాడిచేశారు. ఎలాంటి అనుమతి లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్‌ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్లు తేలింది. మహిళలు ఈ పరీక్షలను వ్యతిరేకించారు. 16 మంది మహిళలు సహా మొత్తం 38 మందినీ అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కోణంలో ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. రాజ్ పాకాలను ఆదివారం ఉదయం విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే.. కేసుల కుట్ర: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా తాము ఉద్యమ బాటలోనే నడుస్తామని.. చావుకు తెగించి ఉద్యమం చేశామని, ఈ కేసులకు, చిల్లర ప్రయత్నాలకు భయపడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ''తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు, ఆరు గ్యారంటీలు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు, పౌరసరఫరాల కుంభకోణంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. వాటిపై మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. కానీ ఈ రకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి.. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు. మా బావమరిది రాజ్ పాకాల తన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరుపెట్టి.. దాన్నో సినిమా చేశారు. పార్టీలో ఉన్నది ఎవరో పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు. పొద్దున నాలుగు మందు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెట్టారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది'అని మండిపడ్డారు.

నవంబరులో తిరుమలలో విశేష పర్వదినాలు



తిరుమల: తిరుమలలో నవంబర్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్ద శేషవాహనం, 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరునక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరునక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి, 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 31న దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దుచేసింది. ఇందుకు సంబంధించి 30వ తేదీ బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.



ఖమేనీ ఆరోగ్యం విషమం?

కుమారుడే తదుపరి సుప్రీం లీడర్!

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (85) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆయన వారసుడు ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. ఖమేనీ తనయుడు ముజ్తబా ఖమేనీ (55) తదుపరి సుప్రీం లీడర్ కావొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఖమేనీ 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్నారు. రుహొల్లా ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు దిగజారుతున్న ఖమేనీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇరాన్‌లో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఘర్షణలు మరింత ముదరడం తాము కోరుకోవడం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు.

‘ఇజ్రాయెల్‌కు సత్తా చూపుదాం’

డెయిర్ అల్–బలాహ్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆదివారం తీవ్రంగా ఖండించారు. ‘‘ఇరాన్ బలాన్ని, శక్తి సామర్థ్యాలు ఇజ్రాయెల్‌కు అర్థమయేలా చేయడం ముఖ్యం. ఇరాన్ సత్తా రుచి చూపిద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక అణు స్థావరాలు భారీగా దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నిపుణులు అంచనాకు వచ్చారు. ‘‘ఆ స్థావరాల్లో సొరంగాలు నిర్మించి అణ్వాయుధ, క్షిపణి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవిక ఆగిపోయినట్లే. వాటి పునరుద్ధరణకు కనీసం రెండేళ్లకు పైగా పట్టవచ్చు’’ అని చెబుతున్నారు.

ఓట్లు తగ్గినా... గద్దెనెక్కవచ్చు!

అమెరికా ఎన్నికల్లో గమ్మత్తు

విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లే	అత్యధిక ఓట్లొచ్చినా ఓటమి సాధ్యమే	ఎలక్టోరల్ కాలేజీ విధానమే కారణం	అగ్రరాజ్యమైనా సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ



అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్‌ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.

విన్నర్ టేక్స్ ఆల్!

అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యర్థికే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్ల్యు.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్‌కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు.

ఎందుకీ ‘కాలేజీ’...?

ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్‌పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్‌కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.



జనాభాకు తగ్గట్టు...

ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి.

అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు!

ఎలక్టర్లు తమ పార్టీ అభ్యర్థికే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్‌కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పార్టీలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి.

సుదీర్ఘ ప్రక్రియ

అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్‌కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది...

- అధ్యక్ష అభ్యర్థులపై కాకస్‌లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు.
- అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యర్థిని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది.
- ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది.
- నవంబర్‌లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది.
- విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది.
- అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.

అసలు ఎన్నిక డిసెంబర్ 16న!

ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది!

- రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పార్టీకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి.
- అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది.
- ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్‌లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది.
- అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది.

జనవరి 6న ఫలితం

జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు.

- ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యర్థికీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
- ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
- దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు.
- 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.

– సాక్షి, నేషనల్ డెస్క్

‘ముంబై’ దాడులపై నాడు స్పందనే లేదు!



- యూపీఏ సర్కారుపై జై శంకర్ విసుర్లు
- ఇప్పుడైతే గట్టిగా బదులిస్తామన్న మంత్రి

ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది. ఆ కమిటీ భేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు.

మమత సర్కారు వల్లే బెంగాల్లోకి చొరబాట్లు

మేమొస్తేనే ప్రశాంతత: అమిత్ షా

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కారు అసమర్థత వల్లే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు, చొరబాట్లు పెచ్చరిల్లుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. అవి అంతమైతేనే ఆ రాష్ట్రంలో శాంతి నెలకొంటుందన్నారు. 2026లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని అడ్డుకుని ప్రశాంతతను నెలకొల్పుతామన్నారు. బెంగాల్‌లో ప్యాసింజర్ టర్మినల్, కార్గోగేట్ అయిన పెట్రాపోల్ భూతలపోర్ట్‌లో ఆధునీకరించిన ‘మైత్రీ ద్వార్’ను ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ‘‘సరిహద్దు వెంట అధికారికంగా ప్రజల రాకపోకలు లేనందువల్లే చొరబాట్లు ఎక్కువయ్యాయి. ఇది రాష్ట్రంలో అశాంతిని రాజేస్తోంది. అన్నారు. కేంద్ర నిధుల్ని మమత సర్కారు దోచేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. ‘‘ఒక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందే ఎన్డీఏ హయాంలో ఏకంగా రూ.54,000 కోట్ల నిధులు అందాయి. కానీ అవన్నీ టీఎంసీ నేతలకు చేరాయి. ఈ దోపిడీని 2026లో అడ్డుకుంటాం’’ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న పెట్రాపోల్ ల్యాండ్‌పోర్ట్ ఆసియాలోనే అతిపెద్దది. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలకమైంది.

‘డిజిటల్ అరెస్టు’కు... భయపడకండి

నేరగాళ్ల ఫోన్లకు బెంబేలెత్తకండి

- అప్రమత్తతతోనే డిజిటల్ భద్రత
- మన్ కీ బాత్‌లో మోదీ సూచన

న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు. ‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి. దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్‌లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివర్ణించారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.



అవి మరపురాని క్షణాలు

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.

యానిమేషన్‌లో అద్భుతాలు

ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ఢోలక్‌పూర్ కా ఢోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు.

నెతన్యాహుకు చేదు అనుభవం

టెల్ అవీవ్/దుబాయ్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చేదు అనుభవం ఎదురైంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన అనుమాష దాడికి హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఆదివారానికి ఏడాది నిండింది. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో నెతన్యాహు ప్రసంగిస్తుండగా నిరసనకారులు అడ్డుకున్నారు. ‘సిగ్గు, సిగ్గు’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నెతన్యాహు మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశారు. ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడుల్లో ఇరాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు.

గాజాలో 22 మంది దుర్మరణం

డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని బెయిట్ లహియాపై శనివారం రాత్రి ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో 11 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధితులంతా మూడు కుటుంబాలకు చెందిన వారేనని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్ పేలి తమ పౌరులు గాయపడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం లెబనాన్ రాజధాని బీరుట్‌పై భారీ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్ పట్టివేత

చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్‌ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు.

జపాన్‌లో పాలక పక్షానికి ఎదురుదెబ్బ

టోక్యో: జపాన్ పార్లమెంట్‌లోని శక్తిమంతమైన దిగువ సభకు ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాల్లో అధికార పక్షం మెజారిటీకి గండిపడింది. 465 సీట్లకు గాను మెజారిటీకి 233 సీట్లు అవసరం. చివరి ఫలితాలు అందేటప్పటికీ అధికార లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ, మిత్రపక్షం కొమెయిటో కలిపి 211 సీట్లు గెలుచుకున్నాయి. ఈ సంఖ్య కొంత పెరిగేలా ఉన్నా అధికార పక్షానికి మెజారిటీ కష్టమేనని భావిస్తున్నారు. ప్రతిపక్షం, ఇతరులు కలిసి 224 వరకు స్థానాలను దక్కించుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసి, విజయం సాధించిన తమ వారిని కూడా కలుపుకుంటే అధికార పక్షం బలం పెరగొచ్చు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని చేర్చుకునేందుకు ఎల్‌డీపీ సిద్ధంగా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలోని మరో పార్టీ సాయంతో ప్రధానమంత్రి షిగెరు ఇషిబా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

శ్రీనగర్‌లో ఎన్‌సీ ఎమ్మెల్యే అరెస్టు

శ్రీనగర్: అధికార నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ)కి చెందిన ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ వీరిని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఇండిగో విమానంలో జమ్మూ వెళ్లేందుకు రాగా ఎయిర్‌పోర్టులోని ఎక్స్ రే స్కాన్ మెషీన్ ఆయన బ్యాగులో రెండు బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించింది. దీంతో, బుల్లెట్లను స్వాధీనం చేసుకుని, ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో బషీర్ అహ్మద్ శ్రీగుఫ్వారా– బిజ్‌బెహర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

మతతత్వ, అవినీతి శక్తులే... మా శత్రువులు

బీజేపీ, డీఎంకేలపై ‘తళపతి’ విజయ్ వాగ్బాణాలు

2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని వ్యాఖ్యలు

టీవీకే తొలి మహానాడుకు భారీగా వచ్చిన జనం



ఆదివారం టీవీకే తొలి సభకు హాజరైన అశేష జనసందోహం (ఇన్‌సెట్‌లో) వాళ్లనుద్దేశించి ప్రసంగిస్తున్న విజయ్

సాక్షి, చెన్నై: కేంద్రంలో, తమిళనాట అధికార పార్టీలైన బీజేపీ, డీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’’ అని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఆయన 8 నెలల క్రితం సొంత పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే. టీవీకే తొలి మహానాడు విల్లుపురం జిల్లా వీ సాలై గ్రామంలో ఆదివారం జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు అసంఖ్యాకంగా పోటెత్తారు. ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్, కర్మ యోగి కామరాజ్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారు’’ అని అన్నారు. ‘‘నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీయాలు చేస్తా’’ అని చెప్పారు.

ఎంజీఆర్, ఎన్టీఆరే స్ఫూర్తి

తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయంగా చరిత్ర సృష్టించారని విజయ్ గుర్తు చేశారు. ‘‘ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తాం. శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా’’. అన్నారు. నీట్ పరీక్ష విధానాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో ‘నీట్’ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందన్నారు.

అశేష జనవాహిని

మహానాడుకు నిర్వాహకులే ఊహించని రీతిలో జనసందోహం పోటెత్తింది. సభ సాయంత్రం నాలుగింటికి కాగా ఉదయం నుంచే వేలాదిగా అభిమానుల రాక మొదలైంది. దాంతో సభను ముందుగానే ప్రారంభించారు. రాత్రి ఏడింటికి సభ ముగిసినా రాత్రి 9 దాకా జనం వస్తూనే ఉన్నారు. దాంతో చెన్నై–తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

సాక్షి
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
సోమవారం ၊ 28 ၊ అక్టోబర్ ၊ 2024



దుర్గమ్మ సేవలో...

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయుష్‌కుమార్ కుటుంబ సమేతంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.



పులిచింతల నీటి నిల్వ

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 45,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 44,222 క్యూసెక్కులు వదులుతున్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఒక ప్రకటనలో తెలిపారు.

న్యూస్‌రీల్

దుర్గమ్మకు కానుకగా బంగారు నెక్లెస్



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం బంగారం నెక్లెస్‌ను కానుకగా సమర్పించారు. మొగల్‌రాజపురానికి చెందిన మురికిపూడి వెంకటేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో కెఎస్.రామరావును కలిసి రూ. 1.75 లక్షలతో చేయించిన 22.5 గ్రాముల బంగారం నెక్లెస్‌ను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, వేద పండితుల ఆశీర్వచన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎల్‌డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల విద్యాశాఖ నూతన కార్యవర్గం ఎన్నిక



చిలకలపూడి(మచిలీపట్నం):పాఠశాల విద్యాశాఖ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీఈవో కార్యాలయంలోని సమావేశపు హాల్లో ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల అధికారి జి. బాలకృష్ణ తెలిపారు. అధ్యక్షుడిగా ఎండీ హిదయతుల్లా, కార్యదర్శిగా ఎం.ఫణికుమార్, కోశాధికారిగా ఎండీ అబ్దుల్‌గఫూర్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎండీ బాబర్‌తో పాటు ఉపాధ్యక్షులుగా ఐదుగురు, కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టి.సుధాకర్, మహిళా కార్యదర్శిగా ఎం.కల్పనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ సర్వీసెస్ అసోసియషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని సత్కరించి అభినందనలు తెలిపారు.

దీక్షాభిషేకాలు జయప్రదం చేయాలి



మోపిదేవి:నాగుల చవితి, కార్తీకమాస దీక్షాభిషేకాలు జయప్రదం చేయాలని దేవస్థానం ఉప కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు కోరారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్తికమాస దీక్ష అభిషేకాలు నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. నవంబర్ 5వ తేదీ మంగళవారం నాగుల చవితి మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తులందరికీ స్వామివారి ఉచిత దర్శనంతో పాటు అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 15వ తేదీ శుక్రవారం సాయంత్రం జ్వాలా తోరణం ఉంటుందని, 29వ తేదీ శుక్రవారం లోకకల్యాణార్థం శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి లక్షబిల్వార్చన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలయ ప్రధానార్చకులు బుద్ధు పవన్‌కుమార్ శర్మ, ఆలయ ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్య శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రైజ్ అవార్డుకు వీఎంసీ ఎంపిక

పటమట(విజయవాడతూర్పు):దీన్‌దయాల్ అంత్యోదయ యోజన- నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ చూపినందుకు విజయవాడ నగర పాలక సంస్థ పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సిస్ టు ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ స్ట్రీట్ వెండర్స్ ఎంపవర్‌మెంట్ (పీఆర్‌ఏఐఎస్‌ఈ)కు ఎంపికయింది. నేషనల్ అర్బన్ లవ్లీ హుడ్ మిషన్‌లో భాగంగా వీధి విక్రయదారులకు ఎక్కువ శాతంలో రుణాలు కల్పించి, వారి ఆర్థిక స్థితిగతులను ప్రోత్సహిస్తున్నందుకు, మెగా అండ్ మిలియన్ ప్లస్ సిటీస్ క్యాటగిరీలో బెస్ట్ పెర్ఫార్మర్‌గా ప్రైజ్ అవార్డు 2023-2024 సంవత్సరానికి ఎంపిక చేశారు. ఈ అవార్డును ఈ నెల 29న నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ వీఎంసీకి ప్రదానం చేయనున్నారు.

పల్లెల్లో ఫుల్ కిక్..

- విచ్చలవిడిగా బెల్టుషాపుల ఏర్పాటు
- వేలం నిర్వహించి మరీ దుకాణాలు కేటాయింపు
- ప్రాంతాన్ని బట్టి రూ.10 వేల నుంచి 25 వేల వరకు ధర
- ఈ షాపులన్నీ టీడీపీ కార్యకర్తలకే
- విజయవాడ సెంట్రల్‌లో షాపులు పెట్టొదంటూ బెదిరింపు



ప్రైవేటు మద్యం షాపులు ఏర్పాటైన తొలిరోజే జగ్గయ్యపేట మండలం గండ్రాయిలో వెలసిన బెల్ట్‌షాపు

సాక్షి ప్రతినిధి, విజయవాడ:కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. గత ఐదేళ్లుగా మూతపడిన బెల్ట్ షాపులు మళ్లీ బార్లా తెరుచుకొంటున్నాయి. దీపావళి ధమాకా అన్నట్లు పల్లె పల్లెలో మద్యం మత్తు వాసనలు వెదజల్లుతున్నాయి.

సందు సందుకు, గొందిగొందికి బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. మద్యం దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకుండానే వాటికి అనుబంధంగా జిల్లాలో బెల్ట్ షాపులు వెలిశాయి. గ్రామాల్లో టీ, వాటర్ బాటిళ్ల అమ్ముతున్నట్లు దర్జాగా మందు బాటిళ్ల విక్రయిస్తున్నారు. మద్యం ధరలు క్వార్టర్ బాటిల్‌పైన రూ.20 నుంచి రూ.50 అధికంగా అమ్ముతున్నారు. మరోవైపు లిక్కర్ ధరలు ఏమీ తగ్గలేదు. ఈ ధరలు మందుబాబులకు షాక్ కొడుతున్నాయి. దీంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మందుబాబులు తాగి నడిరోడ్లపైన పడిపోతున్నారు. ఈ ప్రభావం వారి కుటుంబాలపై చూపుతోంది. విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండటంతో మందుబాబులకు ఫుల్‌కిక్ ఇస్తోంది.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో...

కృష్ణా జిల్లాలో 123, ఎన్టీఆర్ జిల్లాలో 113 షాపులకు లాటరీ నిర్వహించి షాపులను కేటాయించారు. గ్రామ జనాభాను బట్టి 3 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. సిండికేట్ అయి 90 శాతంకు పైగా షాపులు దక్కించుకొన్న అధికార పార్టీ నేతలు, బెల్ట్ షాపులకు ధర నిర్ణయించి ఒక్కో షాపునకు రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తున్నారు. ఆ షాపులను టీడీపీ కార్యకర్తలకే కేటాయించారు. ఒక్కో వైన్ షాపు పరిధిలో ప్రాంతాలుగా విభజించుకొని బెల్ట్ షాపులు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని మద్యం బాటిళ్లయినా అమ్ముతున్నారు.

గత ప్రభుత్వంలో....

గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించి బెల్ట్‌షాపులను పూర్తిగా నియంత్రించింది. మద్యం కొనుగోళ్లపైన 3 బాటిళ్ల పరిమితి తెచ్చింది. దీంతో ఐదేళ్ల బెల్ట్‌షాపుల జాడ కనిపించలేదు. కానీ తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ బెల్ట్‌షాపులు తెరుచుకొన్నాయి. ప్రైవేటు దుకాణాలు ఏర్పాటైన తొలిరోజే వైన్ షాపులు ప్రారంభించడం గమనార్హం. పాన్ షాపులు, టిఫెన్ సెంటర్లలో సైతం మద్యం దొరుకుతోంది. గుడి, బడి అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నూతన మద్యం పాలసీ నిబంధనల మేరకు సిట్టింగ్ రూమ్‌లకు అనుమతి లేదు. దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి, తమ వెంటే తీసుకెళ్లాలి తప్ప అక్కడ తాగడానికి వీలేదు. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కి దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూంలు నెలకొల్పుతున్నారు.

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాపులు

మచిలీపట్నం నియోజకవర్గంలో 200కు పైగా బెల్ట్‌షాపులు వెలిశాయి. ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. అవనిగడ్డ నియోజక వర్గంలో గ్రామానికి రెండు తక్కువ కాకుండా బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. పెడన నియోజక వర్గంలో 50 బెల్ట్‌షాపులు ఏర్పాటు చేశారు. క్వార్టర్ బాటిల్‌కు అదనంగా రూ.30 నుంచి 50 వసూలు చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో బెల్ట్‌షాపులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని చోట్ల ఏడాదికి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో 60కి పైగా బెల్ట్‌షాపులున్నాయి. క్వార్టర్‌కు అదనంగా రూ.40-50 వసూలు చేస్తున్నారు. పెనమలూరులో బెల్ట్ షాపులు తెరుచుకొంటున్నాయి. జగ్గయ్యపేటలో 100, నందిగామలో 150, తిరువూరులో 120, మైలవరం నియోజక వర్గాల్లో 150 బెల్ట్‌షాపులు ఏర్పాటవుతున్నాయి.

ముగిసిన అంతర్ జిల్లాల సైక్లింగ్ టోర్నీ



విజయవాడరూరల్: విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన 68వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల అండర్-14, 17, 19 బాలురు, బాలికల సైక్లింగ్ టోర్నీలో విజయనగరం జిల్లా ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. మూడు విభాగాల్లో ఆ జిల్లా సైక్లిస్టులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 34 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. 31 పాయింట్లతో గుంటూరు జిల్లా జట్టు రెండో స్థానంలో, ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు 21 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీ ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ యూనిట్ పర్యవేక్షణలో రెండు రోజుల పాటు నున్న జెడ్పీ హైస్కూల్ 16వ నంబరు జాతీయ రహదారిపై సైక్లింగ్ పోటీలను నిర్వహించింది. 13 ఉమ్మడి జిల్లాల నుంచి 300 మంది సైక్లిస్టులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆయా విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్)నేషనల్స్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. రెండు రోజులపాటు జరిగిన సైక్లింగ్ టోర్నీ ముగింపు కార్యక్రమం జెడ్పీ హైస్కూల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్ గేమ్స్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) సైక్లింగ్ కోచ్ వి.కనకారావు, ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందజేశారు. వ్యక్తిగత అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి రిటైర్డ్ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు (ఖాజీపేట) వేణుగోపాలరావు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు నరెడ్ల సత్యనారాయణరెడ్డి, శివశేషరెడ్డి మెడల్స్‌ను ప్రదానం చేశారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి కె.సుగుణరావు, టి.శ్రీలత, టి.విజయవర్మ పాల్గొన్నారు.

అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విజేత కౌత్సవ్



విజేతలకు ట్రోఫీలు అందజేసిన దృశ్యం

విజయవాడస్పోర్ట్స్:బీఎస్‌జేయూ మొదటి అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విభాగం విజేతగా పశ్చిమబెంగాల్ క్రీడాకారుడు కౌత్సవ్ కందు నిలిచాడు. విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో ఆరు రోజులుగా జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రూ.15 లక్షల నగదు బహుమతితో క్లాసికల్, బ్లిట్జ్, ర్యాపిడ్ రౌండ్‌లలో నిర్వహించిన ఈ పోటీలకు మూడు దేశాల నుంచి వందలాది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. క్లాసికల్, బ్లిట్జ్ విభాగం పోటీలు ఈ నెల 26న ముగియగా, ర్యాపిడ్ రౌండ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ర్యాపిడ్ రౌండ్‌కు ప్రాతినిధ్యం వహించిన 601 మంది క్రీడాకారులకు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ఓపెన్ విభాగంలో అత్యధికంగా 8/9 పాయింట్లను సాధించిన అంతర్జాతీయ మాస్టర్ కౌత్సవ్ కందు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతిని అందుకోగా, రెండో స్థానంలో నిలిచిన అంతర్జాతీయ మాస్టర్ కుశాగ్రమోహన్ (తెలంగాణ) రూ.20 వేల నగదు, మూడో స్థానం సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.వెంకటేష్ (తమిళనాడు) రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారు.


యువతలోనూ స్ట్రోక్ ముప్పు

రేపు వరల్డ్ స్ట్రోక్ డే

- నిశ్చల జీవనశైలే కారణం
- అదుపులో లేని మధుమేహం, రక్తపోటు
- క్రీడలను ప్రోత్సహించాలని వరల్డ్ స్ట్రోక్ ఫెడరేషన్ పిలుపు
- ఆటలతో స్ట్రోక్ ముప్పు తప్పించవచ్చు

రాణిగారితోటకు చెందిన 25 ఏళ్ల యువకుడు సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. దీంతో ఒక్కసారిగా బ్రెయిన్‌స్ట్రోక్ రావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గాంధీనగర్‌కు చెందిన 33 ఏళ్ల ఆటోడ్రైవర్ ఎంజీ రోడ్డులోని స్టాండ్‌లో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో సమీపంలోని స్ట్రోక్ యూనిట్‌కు తీసుకెళ్లగా సకాలంలో చికిత్స అందడంతో కోలుకున్నాడు.



లబ్బీపేట(విజయవాడతూర్పు):ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో వచ్చే పక్షవాతం ఇప్పుడు 25 ఏళ్లు వారిలో కూడా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అందుకు నిశ్చల జీవన శైలి, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు, ఇతర దురలవాట్లు కారణాలుగా చెబుతున్నారు. బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 80 శాతం మందికి నయం చేయగలిగినదే అయినా సకాలంలో ఆస్పత్రికి రావడంలో జాప్యం చేస్తున్నట్లు వైద్యులు అంటున్నారు. స్ట్రోక్‌కు గురైన నాలుగున్నర గంటల్లోపు చికిత్స చేస్తే వైకల్యం రాకుండా చూడవచ్చని సూచిస్తున్నారు. వరల్డ్ స్ట్రోక్‌డే సందర్భంగా ప్రతిరోజూ యాక్టివ్‌గా క్రీడలు ఆడటం, కమ్యూనిటీస్‌లో క్రీడలను ప్రోత్సహించడం, గ్రూప్ గేమ్స్‌ను ఎంకరేజ్ చేయడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్‌ను కొంతవరకు అరికట్టవచ్చని ఈ ఏడాది నినాదంగా పేర్కొన్నారు.


పక్షవాతాన్ని ఎలా గుర్తించవచ్చు

- మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతే ప్రతి నిమిషానికి 20 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. పక్షవాతాన్ని ఇలా గుర్తించవచ్చు.
- బ్యాలెన్స్ తప్పి పడిపోవడం
- చూపు మందగించడం
- సడన్‌గా మూతి వంకర తిరగడం
- ఆకస్మికంగా చేయి పనిచేయకపోవడం
- మాట పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి కనిపించిన వెంటనే బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్‌ను సంప్రదించాలి.

కారణాలివే

- బీపీ అదుపులో పెట్టుకోక పోవడం
- రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉండకపోవడం
- అధిక కొలెస్ట్రాల్
- ధూమపానం
- ఆల్కహాల్ అధిక మోతాదులో తీసుకోవడం
- గుండెకు సంబంధించిన వ్యాధులు కలిగి ఉండటం
- అధిక బరువు కలిగి ఉండటం
- శారీరక శ్రమ లేకపోవడం
- గర్భనిరోధక మాత్రలు వాడటం


సకాలంలో ఆస్పత్రికి రావాలి



రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి. స్ట్రోక్ లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి చేరుకుంటే ఆధునిక చికిత్సలతో వైకల్యం రాకుండా చూడవచ్చు. కానీ చాలా మంది సకాలంలో ఆస్పత్రికి రావడం లేదు. బ్రెయిన్‌స్ట్రోక్ తీవ్ర సమస్య అయినా 80 శాతం వరకూ నివారించవచ్చు.

– డాక్టర్ చేకూరి మురళి, న్యూరాలజిస్ట్

ఫిజియోథెరపీతో ప్రయోజనం



బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారు సాధారణ స్థితికి రావడానికి ఫిజియోథెరఫీ కీలకంగా ఉంటుంది. సక్రమంగా మందులు వాడటంతో పాటు, పక్షవాతంతో వచ్చిన వైకల్యాన్ని సరిదిద్దేందుకు ఫిజియోథెరపీ తోడ్పడుతుంది. యోగా థెరఫీతో కూడా సత్ఫలితాలు సాధిస్తున్నాం.

– డాక్టర్ వీజీ రాజేంద్రప్రసాద్, ఫిజియోథెరఫిస్ట్

3న జిల్లా కార్యకర్తల సమావేశం



దేవినేని అవినాష్

లబ్బీపేట(విజయవాడ తూర్పు):ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నవంబరు 3న విజయవాడ ఎంజీరోడ్డులోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, రానున్న రోజుల్లో నిర్మాణాత్మకంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి మోసపూరిత హామీలు ఇచ్చి ప్రస్తుతం విస్మరిస్తూ ప్రజలను ఎలా మోసగిస్తున్నారో కూడా ప్రజలకు తెలియచేసేలా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ఏడు నియోజకవర్గాల నుంచి తరలి రావాలని పిలుపునిచ్చారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ



కిటకిటలాడుతున్న క్యూ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన వంటి ఆర్జిత సేవలతో పాటు ఆదివారం లోక సంరక్షణార్థం, సర్వ మానవాళి శ్రేయస్సు, ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన సూర్యోపాసన సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. ఈవో కెఎస్.రామరావు క్యూలైన్లను పర్యవేక్షించి ఆలయ సిబ్బందికి పలు సూచనలు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా రద్దీని అంచనా వేస్తూ తగు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ మళ్లీ పెరిగింది.

ఇష్టానుసారం కార్ల పార్కింగ్.....

ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ నుంచి ప్రోటోకాల్ కార్యాలయం వరకు కార్లు, ఇతర వాహనాలు ఇష్టానుసారంగా నిలపడంపై దేవదాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ మొదలు, ప్రొటోకాల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున కార్లు నిలిపి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మల్టీ డే క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం



నాలుగు వికెట్లు తీసిన విదర్భ బౌలర్ గణేష్



84 రన్స్ చేసిన విదర్భ బ్యాట్స్‌మెన్ అశ్‌జిత్‌సింగ్

విజయవాడస్పోర్ట్స్:కల్నల్ సి.కె.నాయుడు ట్రోఫీ మల్టీ డే క్రికెట్ మ్యాచ్‌లు మూలపాడులోని ఏసీఏ మైదానంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, విదర్భ జట్లు ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన విదర్భ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 56.5 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌటయింది. బ్యాట్స్‌మెన్‌లు అశ్‌జిత్‌సింగ్ 103 బంతుల్లో 84 పరుగులు, ఎండీ ఫయాజ్ 100 బంతుల్లో 52 పరుగులతో రాణించారు. ఆంధ్రా బౌలర్లు సాకేత్‌రామ్ మూడు, శ్రీకర్ మూడు, సాకేత్‌రామ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. ఆంధ్రా బ్యాట్స్‌మెన్‌లు తేజ 39, రేవంత్‌రెడ్డి 22 పరుగులు చేశారు. విదర్భ బౌలర్లు గణేష్ నాలుగు, జగ్‌జోత్ రెండు వికెట్లు తీశారు.

సుందరీకరణ ఎప్పుడో..

- కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులు ప్రశ్నార్థకం
- పూర్వ వైభవం తెచ్చేందుకు గత ప్రభుత్వం సుందరీకరణకు శ్రీకారం
- నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలిచిన పనులు
- వర్షం పడితే ప్రాంగణంలో నీటి నిల్వలు

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్ ప్రాంగణం సుందరీకరణ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం నగరంతో పాటు కలెక్టరేట్‌కు ఆదరణ కరువైంది. గత ప్రభుత్వం మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాను విభజించింది. ఆ సమయంలో కలెక్టరేట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే కృతనిశ్చయంతో జిల్లాగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు కలెక్టరేట్ ప్రాంగణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని గత పాలకులు ప్రణాళిక రూపొందించారు. వివిధ నిధుల ద్వారా సుందరీకరణ పనులు చేయడానికి ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాటు చేయాలో ఆర్కిటెక్చర్ నిష్ణాతులతో ప్రణాళికను తయారుచేశారు. ఆ దిశగా పనులు ప్రారంభమయ్యాయి. పూర్వ కలెక్టర్ పి.రాజాబాబు ఈ పనులను వేగవంతంగా నిర్వహించడానికి నిధులను కూడా సమకూర్చారు. అయితే ఆయన బదిలీ కావటంతో అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి.


పిచ్చిమొక్కలు, చెత్తతో అస్తవ్యస్తంగా ఉన్న కృష్ణా కలెక్టరేట్ ప్రాంగణం

కూటమి పాలనలో నిలిచిన పనులు

సాధారణ ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రణాళిక ప్రకారం జరగాల్సిన సుందరీకరణ పనులు నిలిచిపోయాయి. గతంలో ప్రాంగణమంతా లోతట్టుగా ఉండటంతో బుసక వేసి మెరక చేశారు. అయితే పూర్తిస్థాయిలో చదును చేయలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవటంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోతున్నాయి. వర్షకాలంలో ఆ ప్రాంగణంలో నీరు నిలవడంతో కలెక్టరేట్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొద్దిపాటి వాన కురిసినా కలెక్టరేట్ ఆర్చ్ వద్ద నీరు నిలిచిపోతోంది. ప్రాంగణంలో పలు భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఇవి ఎప్పుడు ప్రారంభమవుతాయోనని తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి మాజీమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సహకారంతో ఎంయూడీఏ నిధులను రూ. 2 కోట్లు కేటాయించటంతో ఆ పనులు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయి. మిగిలిన పనులు మూలనపడ్డాయి.


మీటింగ్ హాలు వద్ద తొలగించని మట్టిదిబ్బలు


ప్రహరీ బయట డ్రెయిన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతం

పశువుల సంచారం

సాధారణ ఎన్నికలకు ముందు కలెక్టరేట్‌లో జరిగిన సుందరీకరణ పనులకు పర్యవేక్షణ కొరవడింది. సుందరీకరణ పనులు దెబ్బతినకుండా గతంలో ప్రధాన ద్వారాల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. పశువుల సంచారం లేకుండా చర్య తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పనులను నిలిపివేయటంతో పాటు సెక్యూరిటీ గార్డులను కూడా తొలగించారు. దీంతో పశువులు సంచారం ఎక్కువైంది. కలెక్టరేట్‌ను ఆహ్లాదకరంగా సుందరీకరించడంతో పాటు ప్రాంగణం చుట్టూ నిర్మించిన ప్రహరీ వెలుపల డ్రెయినేజీ నిర్మించడంతో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తే బాగుంటుందని పలువురు నగర ప్రజలు కోరుతున్నారు.

క్లుప్తంగా

పారా స్విమ్మర్లకు అభినందనలు



విజయవాడస్పోర్ట్స్: ఇటీవల గోవాలో జరిగిన 24వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఎండీ గిరీషా శాప్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో ఆదివారం అభినందించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన 15 మంది స్విమ్మర్లు పలు విభాగాల్లో 35 పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేశారని ఎండీ కొనియాడారు. ఇదే క్రీడాస్ఫూర్తితో అంతర్జాతీయ క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, దేశ ఖ్యాతిని చాటాలని సూచించారు.

జాతీయ వర్క్‌షాప్‌నకు గుడివాడ ఉపాధ్యాయుడు



గుడివాడ టౌన్: ఫరూక్ ఎస్‌సీఈఆర్టీ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ వర్క్‌షాప్‌నకు కృష్ణా జిల్లా గుడివాడ ఎస్‌పీఎస్ మునిసిపల్ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాస రావు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి ఫిజికల్ ఎక్స్‌పర్ట్స్ పాల్గొనే వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. దీనిలో కాంపిటెన్సీ బెస్ట్ అసెస్‌మెంట్, హ్యాండ్ ఆన్ సెట్టింగ్ బ్యాలెన్స్ క్వశ్చన్ అనే అంశంపై చర్చ జరగనుంది. అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొనే వర్క్‌షాప్‌నకు శ్రీనివాస రావు హాజరుకానుండటంతో పలువురు అభినందించారు.

పతకాలతో తిరిగి వెళ్లండి

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రతిభ ప్రదర్శించి పతకాలతో తిరిగి వెళ్లాలని క్రీడాకారులకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సూచించారు. కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం 68వ ఏపీ అంతర జిల్లాల పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–19 బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్యే రామమోహన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువుతో పాటు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. ఆటలు ఆత్మవిశ్వాసం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఇ.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పరిశీలకులుగా పలాసకు చెందిన డి.లక్ష్మణకుమార్, కృష్ణలంకకు చెందిన ప్రముఖుడు డి.రంగారావు వ్యవహరించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.

హోటల్‌కు బాంబు బెదిరింపు

కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కృష్ణలంక పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో హోటల్ వద్దకు చేరుకుని అణువణువు తనిఖీ చేశారు. ఆ ఆవరణంలో అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఇది ఫేక్ బెదిరింపుగా గుర్తించారు. హోటల్‌లోకి ఏవైనా వస్తువులు వచ్చినప్పుడు తనిఖీ చేయాలని, హోటల్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తుల మీదగానీ, వస్తువులపైగానీ అనుమానం వచ్చిన వెంటనే సమాచారం అందించాలని హోటల్ సిబ్బందికి పోలీసులు సూచించారు.

డయేరియా బాధితులకు పరామర్శ



లబ్బీపేట(విజయవాడతూర్పు): డయేరియాతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని పరామర్శించారు. జార్ఖండ్‌కు చెందిన ఆరుగురు(నలుగురు పెద్దలు, ఇద్దరు పిల్లలు) ఖమ్మం జిల్లాలో నివసిస్తుంటారు. వారికి డయేరియా సోకడంతో చికిత్స కోసం కంచికచర్ల పీహెచ్‌సీకి వచ్చారు. అక్కడి నుంచి వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో నలుగురిని కొత్త ఆస్పత్రికి , పిల్లలిద్దరినీ పాత ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతో పాటు, వారు నివసిస్తున్న గ్రామం వివరాలను ఖమ్మం జిల్లా డీఎంహెచ్‌ఓకు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మాసీద్ అనే రోగి స్పృహలో లేదని చెప్పారు. వారిలో మజీ కలుషిత నీరు తాగడంతో డయేరియా సోకినట్లు నిర్ధారించారు. డీఐఓ డాక్టర్ అమృత, జాతీయ ఆరోగ్య మిషన్ డీపీఎంఓ నవీన్ తదితరులు ఉన్నారు.

నేడు, రేపు 'ప్రభుత్వ ఐటీఐ' స్టాఫ్ సంఘ మహాసభలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వ ఐటీఐ అండ్ డీఎల్‌టీసీ స్టాఫ్ అసోసియేషన్ 13వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాల్లో నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టగుంట రమేష్‌బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి సంఘం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. గత సంవత్సరం అసోసియేషన్ సాధించిన విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని వివరించారు. సభ అనంతరం అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.

మిర్చి యార్డు కార్యదర్శిగా ఆంజనేయులు

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా వినుకొండ ఆంజనేయులు ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు యార్డు కార్యదర్శిగా పనిచేసిన ఐ.వెంకటేశ్వరరెడ్డిని మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌కు సరెండర్ చేశారు. రాజమండ్రి మార్కెట్ యార్డు కార్యదర్శిగా పనిచేస్తున్న ఆంజనేయులును గుంటూరుకు ఉన్నతాధికారులు బదిలీ చేశారు.

ఘనంగా 'అమ్మ' వజ్రోత్సవం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కార్మిక సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆంధ్రా మోటర్స్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) సేవలు అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్‌లో ఆదివారం సంఘ హాల్లో 'అమ్మ' వజ్రోత్సవం వైభవంగా జరిగింది. 'అమ్మ' వ్యవస్థాపక సభ్యుడు గారపాటి విజయ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. సంఘం 60 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 'అమ్మ' అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆటోమొబైల్ ట్రేడ్‌లో ఉన్నవారిని ఏకం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ అసోసియేషన్‌ను స్థాపించారన్నారు. ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణ, విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందజేయడం, మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్‌లో ఉన్న బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ స్కూల్‌ను దత్తత తీసుకుని ఆ స్కూల్‌లో అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తున్నామని చెప్పారు. సభ అనంతరం 60 సంవత్సరాలు దాటిన సభ్యులను అతిథులు సత్కరించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అసోసియేషన్ సావనీర్‌ను ఆవిష్కరించారు. సంఘ ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, కోశాధికారి అన్నే శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గారపాటి సతీష్‌బాబు, జీవీ సుబ్బారావు, మాజీ అధ్యక్షులు బొబ్బా నారాయణరావు, మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కుమారి కె.సంకీర్తన చేసిన కూచిపూడి నృత్యం అలరించింది.


జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

అంబేడ్కర్ పేరు తీసేశారు!

- సామాజికన్యాయ మహాశిల్పం బోర్డుపై మహనీయుడి పేరేదీ!
- గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ధ్వంసం

గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటైన సామాజిక న్యాయ మహాశిల్పం పెడస్టల్‌పై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరును తొలగించేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ పేరును తొలగించిన విషయాన్ని గుర్తించిన అంబేడ్కరిస్టులు నివ్వెరపోయారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగర నడిబొడ్డులో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల సామాజిక న్యాయ మహాశిల్పాన్ని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారు. రూ.404.35 కోట్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఏడాది జనవరి 9న నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజికన్యాయ మహాశిల్పాన్ని జాతికి అంకితం చేశారు. మహాశిల్పం పెడస్టల్‌పై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును ఆగస్టు 8న పచ్చమూకలు ధ్వంసం చేశాయి. అప్పట్లో అధికారుల సమక్షంలోనే ఈ శిల్పంపై దాడి జరిగింది. సిబ్బంది సెల్‌ఫోన్లు లాక్కుని, అక్కడున్న పర్యాటకులను బయటకు పంపి, లైట్లు తీసేసి పచ్చమూకలు విగ్రహంపై దాడి చేశాయి. దీనిపై ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, అంబేడ్కర్ ఆలోచనపరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే విగ్రహంపై దాడి చేసి వైఎస్ జగన్ పేరు తొలగించారని మండిపడ్డారు. తాజాగా రాజ్యాంగ నిర్మాత పేరును కూడా తొలగించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే అంబేడ్కర్ పేరు తొలగించారని, రాష్ట్రంలో ధ్వంస రచన చేస్తున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతోనే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం నగరం నడిబొడ్డులో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుచేసి అంబేడ్కర్‌ను గౌరవించిందని, ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఏకంగా మహనీయుడి పేరునే తొలగించి అవమానించిందని పేర్కొంటున్నారు. ఈ విషయమై అధికారుల్ని అడగగా.. బాబాసాహెబ్ అంబేడ్కర్ మహాన్యాయ శిల్పం పేరును పెడస్టల్ మధ్యలో ఏర్పాటు చేసేందుకు అంబేడ్కర్ పేరును తొలగించినట్లు తెలిపారు. ఈ అక్షరాలను స్మృతివనం నిర్మాణసంస్థ కేపీసీ రెండురోజుల్లో ఏర్పాటు చేస్తుందని చెప్పారు.


సామాజికన్యాయ మహాశిల్పం వద్ద కనిపించని అంబేడ్కర్ పేరు

రోడ్డు ప్రమాదంలో టైలర్ మృతి

పమిడిముక్కల: విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గోపువానిపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో టైలర్ మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సాయిపురం గ్రామానికి చెందిన కృత్తివెంటి శ్రీనివాసరావు(51) టైలరింగ్ పని నిమిత్తం వల్లూరుపాలెం వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తూ శనివారం రాత్రి గోపువానిపాలెం వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్నాడు. విజయవాడ వైపు నుంచి బందర్ వైపు వెళుతున్న బైక్ వేగంగా వచ్చి శ్రీనివాసరావును ఢీకొంది. శ్రీనివాసరావు ఘటనా స్థలిలోనే మృతిచెందాడు. బైక్‌పై నున్న ఇద్దరికి గాయాలవడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు.

హోటల్ సప్లయర్ అనుమానాస్పద మృతి

మధురానగర్(విజయవాడసెంట్రల్): హోటల్ సప్లయర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. గుణదలకు చెందిన వెంకట్రావు (50) ఎనికేపాడు పావని హోటల్‌లో సప్లయర్. ఆయనకు భార్య, పిల్లలు లేరు. మద్యం అలవాటు ఉంది. అదే హోటల్‌లో పనిచేసే మహిళ తులసమ్మతోపరిచయం ఉంది. శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న వెంకట్రావును ఇంటికి రమ్మని ఆ మహిళ పిలిచింది. తర్వాత వస్తానని చెప్పటంతో ఆమె వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం వెంకట్రావు రోడ్డు చనిపోయి ఉన్నాడు. ఆ మహిళ ఫిర్యాదుపై గుణదల పోలీసులు కేసు నమోదు చేశారు.

అభయాంజనేయునికి 108 వెండి తమలపాకుల హారం

హనుమాన్‌జంక్షన్ రూరల్: హనుమాన్ జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు 108 వెండి తమలపాకుల హారం బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంకు చెందిన పత్స లక్ష్మణరావు, రేవతి దంపతులు ఆదివారం దేవస్థానాన్ని సందర్శించి, అంజనీపుత్రునికి విశేష పూజలు చేశారు. 108 వెండి తమలపాకులతో ప్రత్యేకంగా తయారు చేసిన హారాన్ని అభయాంజనేయస్వామికి లక్ష్మణరావు, రేవతి దంపతులు బహూకరించారు. ఈఓ కూడిపూడి శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకుడు శృంగారం రామానుజాచార్యులు దాతలను స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు.


అభయాంజనేయస్వామికి పూజలు చేస్తున్న దాతలు

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

మధురానగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ అభ్యర్థులకు ఆర్‌జీ ఫౌండేషన్, ఉమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్, షిర్డీసాయిబాబా నిత్యాన్నదాన కమిటీ ఆధ్వర్యాన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి తెలిపారు.

విజయవాడ భగత్‌సింగ్ రోడ్డులోని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. నోటిఫికేషన్‌లో కేవలం 6,500 మందికి మాత్రమే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలోనే ప్రప్రథమంగా ఒకేసారి లక్షా ముప్పై వేల శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అందులోభాగంగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చేనెల 10వ తేదీలోపు 70361 12422, 63042 38425 నంబర్లలో నమోదు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఉచిత శిక్షణ కో ఆర్డినేటర్‌గా విద్యావంతుడైన సతీష్‌చంద్రను నియమించామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు వివరణ ఇవ్వలేదన్నారు.

కాల్‌నాగు అక్రమాలు ఎన్నెన్నో!

- 'సాక్షి'లో వచ్చిన కాల్‌నాగు అక్రమాల కథనంపై స్పందించిన ఎస్పీ
- డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసుల విచారణ
- ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న కాల్‌నాగు అవినీతి బాగోతం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మరో బాధితుడు



కోనేరుసెంటర్: మచిలీపట్నంలో కాల్‌మనీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నెల 23ను 'కాల్‌మనీ కేటుగాడు' అనే శీర్షికతో 'సాక్షి'లో వచ్చిన కథనంపై ఎస్పీ స్పందించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. పూర్తి విచారణ చేసి నివేదిక అందజేయాలని మూడు రోజుల క్రితం సిబ్బందిని ఆదేశించారు. పోలీసుల విచారణలో కాల్‌నాగుకు సంబంధించి అనేక కుట్రలు, కుతంత్రాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.

డబ్బే పరమావధిగా..

సదరు కాల్‌మనీ కేటుగాడు డబ్బే పరమావధిగా జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఐదేళ్ల క్రితం రూ. 5000తో వడ్డీ వ్యాపారం ప్రారంభించిన అతను తక్కువ సమయంలో సుమారు 50 కోట్లకు ఎలా పడగెత్తాడు అనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్లలో సదరు వ్యక్తి బంగారం వ్యాపారం చేసుకునే సామాజిక వర్గానికి చెందిన సంపన్నుల పిల్లలతో పాటు ఉద్యోగులు, గౌరవంగా బతికే కుటుంబాల్లో వారిని మచ్చిక చేసుకుంటున్నాడు. వారిని క్రికెట్, పేకాట, గుర్రపు పందేలు, మొబైల్స్‌లో ఉండే యాప్‌ల ద్వారా జరిగే జూదం వంటి దురలవాట్లకు దగ్గర చేసి అడిగినప్పుడల్లా వేలకు వేలు అప్పులిచ్చి కాల్‌మనీ వ్యాపారం కింద రోజువారీ వడ్డీల రూపంలో లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇతని దురాగతానికి నగరానికి చెందిన నలుగురు యువకులు పరువు కాపాడుకునేందుకు పరాయి రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది.

తిలా పాపం తలా పిడికెడు

కాల్‌మనీ కేటుగాడు అక్రమమార్గంలో డబ్బు సంపాదించే అనేక అవినీతి మార్గాలను ఎంచుకుని అమాయకుల సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు తన స్నేహితులను కొందరిని కలుపుకుని అనేక అవినీతి అక్రమాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని బ్యాంకుల మేనేజర్లను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి అమాయక జనాన్ని ఆయా బ్యాంకు మేనేజర్లకు పరిచయం చేసి బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తూ లక్షకు 25,000 చొప్పున కమిషన్‌లు ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ లక్షలకు లక్షలు అమాయక జనం నుంచి ధనాన్ని దోచేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టించి రుణాలు పొందే విషయంలోనూ అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయంలో కొన్ని బ్యాంకుల మేనేజర్ల హస్తం ఉన్నట్లు సమాచారం.

ఫలించిన పంచాయితీ!

కాల్‌మనీ కేటుగాడిపై ఈ నెల 23న నగరానికి చెందిన ఓ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విదితమే. బ్యాంకు మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడని ఎప్పుడైతే తెలిసిందో కాల్‌మనీ కేటుగాడు పోలీస్‌స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరవుతూనే నగరానికి చెందిన కొంత మంది పెద్ద తలకాయల (టీడీపీ నేతలు)తో బ్యాంకు మేనేజర్‌ను బెదిరించినట్లు సమాచారం. స్థలం విషయంలో అతని వద్ద తీసుకున్న లక్షల డబ్బుని వాపసు ఇచ్చే విషయంలో కిరాయిగూండాలతో ఫోన్ చేయించి కొంత వరకు ఇస్తాడు ఇష్టమైతే తీసుకో లేదంటే జాగ్రత్త అనే బెదిరింపులకు సైతం పాల్పడినట్లు బలమైన ప్రచారం సాగుతోంది. అతని బెదిరింపులకు భయపడిన బ్యాంకు అధికారి చేసేది లేక లక్షకు 1000 చొప్పున కట్టే ఒపిక లేక కాల్‌మనీ కేటుగాడు ఇస్తానన్న డబ్బుకు ఒప్పందం కుదుర్చుకుని తన ఫిర్యాదును వాపసు తీసుకునేందుకు పంచాయితీలో అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం.

పోలీసులను ఆశ్రయించిన మరో బాధితుడు

కాల్‌మనీ కేటుగాడిపై బ్యాంకు మేనేజర్ జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేసి న్యాయం కోరిన విషయం తెలిసిందే. సదరు ఫిర్యాదుపై చిలకలపూడి పోలీసులు విచారణ చేస్తుండగా మరో బాధితుడు కాల్‌మనీ వ్యాపారిపై ఫిర్యాదు చేసేందుకు లైనులో నిలబడ్డాడు. కాల్‌మనీ కేటుగాడి చేతిలో ఆర్థికంగా కుమిలిపోయిన సదరు బాధితుడు ఈ నెల 25న అతని చెర నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఔదార్యం

- ప్రతి రోజూ 800 మందికి ఆహారం పంపిణీ
- ప్రభుత్వాస్పత్రితో పాటు మరో రెండు ప్రాంతాల్లో పంపిణీ
- భోజనం, చపాతీలు అందజేస్తున్న వైనం
- మూడున్నరేళ్లుగా నిర్వహణ



ప్రభుత్వాస్పత్రిలో రోగులకు భోజనాలు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలనే సంకల్పంతో మూడున్నర ఏళ్ల కిందట అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకూ పలు ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంతో పాటు వన్‌టౌన్‌లోని బ్రాహ్మణ వీధి, ఏలూరురోడ్డులోని కొత్త వంతెన సెంటర్ ఆంజనేయస్వామి గుడి వద్ద ఈ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. దీంతో వందలాది మంది ఆకలి తీరుస్తున్నారు.

నిత్యం 800ల మందికి పంపిణీ..

ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులతో పాటు వారి వెంట వచ్చే అటెండెంట్స్‌కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చపాతీలు పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికీ మూడు చపాతీలు, కూర పంపిణీ చేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 400ల మందికి పంపిణీ జరుగుతుంది. కొన్ని రోజుల్లో భోజనం కూడా పెడుతుంటారు. అక్కడ ఆహారం తీసుకున్న వారు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా మినరల్ వాటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆకలితో అలమటించకుండా ఇక్కడ ఆహారం తీసుకుని వెళ్తున్నారు.

మరో రెండు ప్రాంతాల్లో..

ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. అలాంటి వారి ఆకలిని తీర్చేందుకు వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో సైతం పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి రోజూ 300ల మందికి చపాతీలు పంపిణీ చేస్తున్నారు. ఏలూరు రోడ్డులోని కొత్త వంతెన సెంటర్‌లో ఆంజనేయస్వామి గుడి వద్ద నిత్యం వంద మందికి భోజనం అందిస్తుంటారు. ఆ గుడికి వచ్చిన వారితో పాటు పరిసర ప్రాంతాల్లో షాపుల్లో పనిచేసే వారు భోజనం చేస్తుంటారు. ఇలా నిత్యం 800ల మంది ఆకలి తీర్చేందుకు అన్న సంతర్పణ సమితి కృషి చేస్తోంది.

సభ్యుల సహకారంతోనే..

అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఈ సమితి సభ్యులతో పాటు దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నారు. ఒక మంచి సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమం మూడున్నరేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతుందని సమితి సభ్యులు చెబుతున్నారు. రానున్న కాలంలో మరింత విస్తరిస్తామంటున్నారు. అంతేకాకుండా వేసవిలో ప్రభుత్వాస్పత్రికి చెప్పులు లేకుండా వచ్చే వారికి చెప్పులు, వీల్‌చైర్‌లు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



చపాతీలు అందజేస్తున్న దృశ్యం

నిరంతరం కొనసాగిస్తాం..



ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగానికి దూర ప్రాంతాల నుంచి గర్భిణులు, చిన్న పిల్లలు వస్తుంటారు. వారు బయటకు వెళ్లి భోజనం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందని భావించి ఇక్కడ ఆహారం పంపిణీ చేయడాన్ని ప్రారంభించాం. ప్రతి రోజూ 400ల మందికి చపాతీలు పంపిణీ చేస్తున్నాం. నగరంలో మరో రెండు ప్రాంతాల్లో కూడా ఆహార పంపిణీ కొనసాగుతోంది. ట్రస్టు సభ్యులు, దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగిస్తాం.

– గుండు దిలీప్, అధ్యక్షుడు, అన్న సంతర్పణ సమితి ట్రస్ట్

కూటమిది.. కార్మిక వ్యతిరేక ప్రభుత్వం

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వలేని కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఆసుల రంగనాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల మున్సిపల్ కార్మికులకు సకాలంలో సమాన వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందని, దీన్ని పలు మార్లు వీఎంసీ పట్టించుకుండా ఉండటంపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ మున్సిపల్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్మికులకు వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న వీఎంసీ–రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయటానికి వీఎంసీ ప్రజల నుంచి వసులు చేసిన పన్నులను రూ.లక్షలు ఖర్చుపెడుతుందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కార్మికులకు వ్యతిరేకంగా కేవీయట్ పిటిషన్ వేయటం దారుణమన్నారు. ఇకనైనా వీఎంసీ అధికారులు కార్మిక సంక్షేమాన్ని చూడాలని లేని పక్షంలో తాము ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

దివ్యాంగునికి చేయూత

మధురానగర్(విజయవాడసెంట్రల్): ముత్యాలంపాడుకు చెందిన హెల్పింగ్ టు గెదర్ 2009 గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆదివారం దివ్యాంగునికి రూ.10 వేలు విలువ చేసే సెల్‌ఫోన్ రిపేర్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు షఫీవుల్లా, నాగమల్లిక మాట్లాడుతూ.. దివ్యాంగుడైన బాలు సెల్‌ఫోన్ మెకానిక్‌గా పనిచేస్తున్నారన్నారు. బాలు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటంతో పాటు అవసరమైన సెల్‌ఫోన్ రిపేర్ మెటీరియల్ లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో ట్రస్ట్ సభ్యుల సహకారంతో సాయం అందజేశామని తెలిపారు.

క్లుప్తంగా

లెర్న్ అండ్ లిప్ పుస్తకావిష్కరణ



గుణదల(విజయవాడతూర్పు): జీవితంలో విజయం సాధించిన వాళ్లు తమ అనుభవాలు పుస్తకం ద్వారా వెల్లడిస్తే అవి ఇతరులకు ఉపకరిస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త పర్వతనేని రవి అన్నారు. గుణదలలోని హోటల్ హయత్ ప్లేస్‌లో ఆదివారం టీఎల్‌సీ ఆధ్వర్యంలో పర్వతనేని రవి, పర్వతనేని పద్మ వ్యాపార పారిశ్రామిక రంగంలో మెలకువలపై రచించిన లెర్న్ అండ్ లిప్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జీవిత అనుభవాలు అందరితో పంచుకోవడానికి పుస్తక రచన ఉపయోగపడుతుందన్నారు. తన వ్యాపార జీవితంలో ఎదురైన సమస్యలు, పరిష్కారాలు పుస్తక రూపంలో పొందుపర్చామన్నారు. ఈ పుస్తకం ఒక గైడ్‌లా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు.

ఆయుర్వేద వైద్యంపై నేడు అవగాహన సదస్సు

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ధన్వంతరీ జయంతిని సందర్భంగా సోమవారం ఉదయం 11.30 గంటలకు మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్‌లో ఉన్న తమ కార్యాలయం ఆవరణలో ఆయుర్వేద వైద్యంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ ఏ.పూర్ణిమ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయుర్వేద వైద్యులు ఎస్.సాహితి, కె.పూర్ణరాజేశ్వరి, సత్యప్రశాంత్, ఎస్.ధరణి కుమార్ పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ సదస్సుకు హాజరు కావాలని సూచించారు.

ఆకట్టుకున్న శాస్త్రీయ సంగీతం



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వాగ్దేవి మ్యూజిక్ అకాడమీకి చెందిన బృందం ఆలపించిన శాస్త్రీయ సంగీతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై నాదెళ్ల సీతారత్నం బృందం పలు కీర్తనలను ఆలపించింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సంగీత విభావరిని ఆద్యంతం ఎంతో ఆసక్తిగా ఆస్వాదించారు. అనంతరం బృందంలోని కళాకారులకు అమ్మవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఎండోక్రైనాలజీ చికిత్సల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు



లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహం, ఎండో క్రైనాలజీ చికిత్సల్లో ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక ఆవిష్కరణ జరుగుతున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో ఓ హోటల్‌లో డయాబ్ ఎండోకాన్ 2024 సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 500ల మంది వైద్యులు, 25 మంది నిపుణులు పాల్గొని విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ శేషాద్రికి గోల్డ్‌మెడల్ బహూకరించారు. కార్యక్రమంలో యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ యలమంచి సదాశివరావు, డాక్టర్ హిమన, సెక్రటరీ డాక్టర్ ఐశ్వర్య, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా దీపాల తయారీ పోటీలు



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో దీపావళి పండుగను పురస్కరించుకుని విద్యార్థులకు దియా మేకింగ్(దీపాల తయారీ) పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమలోని సృజనాత్మకతతో సరికొత్త దీపాలను తయారు చేశారు. వాటిని అందంగా అలంకరించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రంథాలయ అధికారి కే రమాదేవి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కళలలోనూ రాణించాలన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి



మాట్లాడుతున్న క్రైమ్ ఏడీసీపీ రాజారావు తదితరులు

గుణదల (విజయవాడతూర్పు): దొంగతనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని క్రైమ్ ఏడీసీపీ ఎం. రాజారావు అన్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర రెడ్డి పర్యవేక్షణలో మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్, వెటర్నరీ కాలనీ పార్క్ పరిసర ప్రాంత ప్రజలు, వాకర్స్‌తో ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై అవగాహన..

ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ ఊర్లకు వెళ్లే సమయంలో ప్రజలు లోకల్ పోలీసులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ప్రవేశపెట్టిన ఈ పహారా, సైబర్ క్రైమ్ నేరాలు, డయల్ 100, 112 ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను ఉపయోగించుకోవాలని దీని వలన ఎవరైనా దొంగ ఇంటిలోనికి వస్తే వెంటనే అలారం మోగడంతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందుతుందని తెలిపారు. అదే విధంగా సైబర్ క్రైమ్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి, సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరం జరిగినట్లయితే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సైబర్ సిటిజన్ యాప్ ద్వారా ఏ విధంగా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలనే అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, కాలనీ అధ్యక్షులు సుబ్బారావు, సెక్రటరీ నరసింహారావు, స్థానికులు పాల్గొన్నారు.

అలరించిన హిందీ చిత్రగీతాలు



విజయవాడకల్చరల్: విఖ్యాత మ్యూజిక్ సంస్థ మయూరి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో హిందీ చిత్ర సంగీత దర్శకుడు ఆర్ బర్మన్ సంగీత సేవలు గుర్తు చేసుకుంటూ నిర్వహించిన హిందీ చిత్ర గీతాల కార్యక్రమం ఆద్యంతం మధురంగా సాగింది. మహ్మద్ ఖాజా ఆధ్వర్యంలో గాయనీ గాయకులు రసూల్‌బాబు, శ్రీధర్, షహనాజ్, సత్య, సుధా శ్రీనివాస్, కీర్తన, ప్రఖ్య, డాక్టర్ భాగ్యశ్రీ ఆర్ బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన చిత్ర గీతాలను ఆలపించారు. గాయకుడు ఖాజా మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 1990 దాకా సాగిందన్నారు. 300 పైగా చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు.

కేసు విచారణ చేపట్టాం.. వేధించలేదు



మాట్లాడుతున్న సీఐ పవన్ కిషోర్

పటమట(విజయవాడతూర్పు): అమరాన్ బ్యాటరీ గోడౌన్‌లో పాత బ్యాటరీల్లో అవకతవకలు జరిగాయని దీనిపై విచారణ నిమిత్తం ఉల్లిగడ్డ ప్రసాద్‌ను విచారించేందుకు పిలిచామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. పటమట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉల్లిగడ్డ ప్రసాద్‌ను పటమట పోలీసులు వేధిస్తున్నారని, తన ఫిర్యాదును పట్టించుకోకపోవటంతో రాష్ట్ర, జాతీయ ఎస్సీ–ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశానని, దీనిపై ఎస్సీ–ఎస్టీ కోర్టులో ప్రైవేటు కేసు వేసినప్పటికీ పట్టించుకోలేదని ప్రసాద్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని సీఐ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు డొంక రోడ్డులో అమరాన్ బ్యాటరీస్ గోడౌన్‌ను ములగడ వారి ఫుడ్స్ అండ్ బేవరేజెస్ అండ్ లాజిస్టిక్స్‌లో జరిగిన బ్యాటరీల అవకతవకల్లో అక్కడ ఇన్‌చార్జిగా పనిచేసిన ఉల్లిగడ్డ ప్రసాద్ రూ.33 లక్షలు విలువ చేసే 5,700 పాత బ్యాటరీలను మాయం చేసినట్లు సంస్థ అధినేత ములగడ సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం అంతర్గత విచారణలో ప్రసాద్ తాను అవకతవకలకు పాల్పడినట్లు అంగీకరించి రూ లక్ష నగదును యాజమాన్యానికి చెల్లించాడని, మిగిలిన మొత్తాన్ని యాజమాన్యం అడుగుతుండటంతో స్పందించకపోవటంతో సంస్థ యాజమాన్యం విజయవాడ కమిషనరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఫిర్యాదు చేశారని తెలిపారు. యాజమాన్య ఫిర్యాదు మేరకు తాము విచారణకు పిలిచామని తెలిపారు. ప్రసాద్‌ను ఎవరూ వేధించలేదని, ప్రసాద్ వీడియోలో పటమట పోలీసులు వేధిస్తున్నారని చెప్పారని అదంతా సత్యదూరమని సీఐ పవన్ కిషోర్ పేర్కొన్నారు.

సమాజ పురోభివృద్ధిలో సాహిత్య సంస్థలు పునరంకితం కావాలి



అమరావతి ఫౌండేషన్ లోగో ఆవిష్కరిస్తున్న హరికృష్ణ, గోళ్ల నారాయణరావు, విజయలక్ష్మి

విజయవాడకల్చరల్: సమాజ పురోభివృద్ధిలో సాహిత్య కళా సంస్థలు పునరంకితం కావాలని జానపద అకాడమీ తొలి అధ్యక్షుడు పాట్లూరి హరికృష్ణ సూచించారు. లేపాక్షి ఫౌండేషన్ ఆవిర్భావ సభను విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమలోని వెనకబడిన ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు సాహిత్యం, సమాజ హితం కోసం లేపాక్షి సంస్థను స్థాపించారని తెలిపారు. సమకాలీన సాహిత్యం సామాన్యులకు చేరుకోవాలనే వారి ఆశయం సంకల్పం సఫలం కావాలని కోరారు. పోలవరపు కోటేశ్వరరావు సాహితీ పీఠం వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. కవులు రచయితల సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అమరావతి ఫౌండేషన్ అధ్యక్షురాలు మద్దుల విజయలక్ష్మి నిర్వాహకులకు సాహిత్య కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో లేపాక్షి ఫౌండేషన్ నిర్వాహకులు వడ్డి సుధాకర్, డి.శ్రీనివాసులు, చిన్నారి అనిల్, అశోక్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కవులు స్వీయ కవితా గానం చేశారు. సంస్థ లోగోను అతిథులు ఆవిష్కరించారు.

తరుణ్ కాకానికి ప్రశంసా పత్రం అందజేత



లబ్బీపేట(విజయవాడతూర్పు): వన్యప్రాణుల సంరక్షణకు అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ తరుణ్ కాకాని చేస్తున్న కృషికి తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. హైదరాబాద్‌లోని మ్యారిగోల్డ్ హోటల్‌లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్ల్యూ, డబ్ల్యూ ఎఫ్) నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జంతు జాతులను సంరక్షించడం, అటవీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. అందుకు గాను మెమెంటో, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.

జ్వరాల తర్వాత కీళ్ల నొప్పులు వస్తున్నాయి



డాక్టర్ హరిప్రసాద్‌ను సన్మానిస్తున్న సమభావన మిత్రమండలి ప్రతినిధులు

పటమట(విజయవాడతూర్పు): ప్రస్తుతం జ్వరాలు తగ్గిన తర్వాత కీళ్ల నొప్పులు రావడం సాధారణంగా మారిందని దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని రూపా ఆర్థోపెడిక్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ అన్నారు. సమభావన మిత్ర మండలి ఆధ్వర్యంలో వాసవ్య మహిళా మండలిలో ఆదివారం ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైరల్ జ్వరాల తర్వాత సుమారు రెండు నెలలపాటు కీళ్ల నొప్పులు, కాళ్లు తిమ్మిర్లు, చేతులు బిగుసుకుపోవటం తదితర లక్షణాలు కన్పిస్తున్నాయని, ఇవి ఎముకలు గుల్లగా మారటం వల్ల కలుగుతుందన్నారు. 45–50 మధ్య వయసు కలిగిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయని చెప్పారు. ఎముకలు గుల్లగా మారటం వల్ల చిన్న దెబ్బలకు కూడా ఎముకలు విరిగిపోతున్నాయని, జ్వరాలు అనంతరం వ్యాయామం చేయని వారిలో ఈ విధమైన వ్యాధి ఎక్కువగా ఉంటుందన్నారు. ఇది క్యాల్షియం, విటమిన్ డి తగ్గిపోవటం వల్ల కలుగుతుందని, ఎక్కువగా ఆల్కహాలు, స్మోకింగ్, మానసిక ఒత్తిడి, ఊబకాయం వల్ల ఇది పెరుగుగుందన్నారు. దీనికి సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, ప్రతి రోజు 7–8 గంటల నిద్రపోవాలన్నారు. రోజుకు 2–3 లీటర్ల నీళ్లు తాగాలని, గ్యాస్ట్రిక్ మందులు, పెయిన్‌కిల్లర్లు మందులు వినియోగం తగ్గించాలని ఎక్స్‌రే ద్వారా వ్యాధిని గుర్తించి నివారించవచ్చని చెప్పారు. మండలి సభ్యులు హరిప్రసాద్‌ను సన్మానించారు. సమభావన మిత్రమండలి అధ్యక్షులు కోనేరు నరేంద్రబాబు, సభ్యులు టి.శోభనాద్రి, డాక్టర్ ఎం.విఠల్‌రావు, పీఆర్కే ప్రసాద్, యార్లగడ్డ రంగారావు, వెంకటరెడ్డి, మల్లికార్జునరావు పాల్గొన్నారు.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు పింక్ ర్యాలీ



ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాహకులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆదివారం పింక్ రిబ్బన్ ర్యాలీ నిర్వహించారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజిసర్కిల్ వరకూ ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పి.విజయభాస్కర్ మాట్లాడుతూ పింక్ కలర్ కాన్సెప్ట్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం ముఖ్యమని, నిర్ధారణ పరీక్షలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. రూట్స్ మహిళా కన్వీనర్ కె.మాధవి మాట్లాడుతూ ప్రతి మహిళ యుక్త వయస్సు నుంచే రొమ్ము స్వయం పరీక్ష విధానం తెలుసుకోవాలని సూచించారు. పింక్ బెలూన్స్ ధరించి రొమ్ము క్యాన్సర్ గురించి తెలియచేసే కరపత్రాలు, పింక్ బెలూన్స్ అందచేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రూట్స్ సభ్యులు చందు శ్రీనివాస్, యలమందయ్య, మహాదేవ్, తారకలక్ష్మి, సావిత్ర తదితరులు పాల్గొన్నారు.

వాకర్స్ సేవలు విస్మృతం చేయాలి

మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రజల అవసరాలను గుర్తించి వాటి మేరకు సేవలు అందించాలని వాకర్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ చిన్నం రామకృష్ణ సూచించారు. స్థానిక దుర్గాపురం గులాబీతోటలో ఆదివారం శ్రీ అమరావతి వాకర్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. క్లబ్ అధ్యక్షుడిగా బండారు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా రాజనాల లక్ష్మి శ్రీనివాస్, కోశాధికారి ఎస్‌కే రషీద్, పి.రవి. ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ తదితరులచేత ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వాకర్స్ పాస్ట్ గవర్నర్ రావి కృష్ణారావు, కోశాధికారి జి.వి.మురళీకృష్ణ, డెప్యూటీ గవర్నర్‌లు డాక్టర్ బ్రహ్మ దేశం వసంత కుమార్, ఇమ్మానేని కృష్ణప్రసాద్, ఎన్‌జీబీ ప్రసాద్, రీజినల్ కార్యదర్శి కొండాయగుంట రాము, గుర్రం ఏడుకొండలు, బి.ఆంజనేయరాజు పాల్గొన్నారు.

కృష్ణమాచార్యుల సంగీత సేవలు వెలకట్టలేనివి



విజయవాడకల్చరల్: సంగీత శేఖర శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల సంగీత సేవలు వెలకట్టలేనివని పద్మశ్రీ పురస్కార గ్రహీత మృదంగ విద్వాంసుడు డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు అన్నారు. కృష్ణమాచార్య కళాపీఠం ఆధ్వర్యంలో కృష్ణమాచార్యులు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజులుగా శివరామ కృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంగీత ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న యల్లా మాట్లాడుతూ.. సంప్రదాయ సంగీత కుటుంబానికి చెందిన కృష్ణమాచార్యులు బహుభాషా కోవిదుడని గుర్తుచేశారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకుడు బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కృష్ణమాచార్య కళాపీఠం సంగీత రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి సుదీర్ఘకాలం సేవలను అందించినట్లు గుర్తు చేశారు.. 2024 సంవత్సరానికి గాత్ర విద్వాంసులు హైదరాబాద్ సోదరుల్లో ఒకరైన డి.రాఘవాచారికి కృష్ణమాచార్యులు స్ఫూర్తి పురస్కారం ప్రదానం చేశారు. ఉదయం ప్రారంభమైన సంగీత సేవలో అనఘ, హరిద్ర, శాంతిశ్రీ, రామలక్ష్మి బృందం, చిన ముక్తేవి సంజన, టీకేవీ రామానుజా చార్యులు, పద్మావతి తదితరులు భక్తిగా సంప్రదాయ కీర్తనలను ఆలపించారు. కేవీపీ శాస్త్రి, కేఎప్ గోవిందరాజన్, విష్ణుభొట్ల సోదరీ మణులు, గాయత్రి గౌరీనాథ్ పాల్గొన్నారు. సంగీత కళాకారులు పోపూరి గౌరీనాథ్ నిర్వహించారు.

శృతిలయ సమ్మేళనం.. సంగీతోత్సవం



విజయవాడకల్చరల్: దృశ్యవేదిక నెల వారీ కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం నిర్వహించిన సంగీత కచేరి ఆకట్టుకుంది. వీణాధరి సంగీత సంగీత విద్యాలయం నిర్వాహకురాలు నందిని శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్.నిఖిల ప్రియ, బి.కృష్ణకుమారి, ఎన్.తరుణి, జి.రాజేశ్వరి, సంగీత మూర్తి త్రయం త్యాగరాజ స్వామి, ముత్తు స్వామి దీక్షితార్, శ్యామశాస్త్రిల కీర్తనలను వీణపై మధురంగా పలికించారు. మృదంగంపై విశ్వనాథ శరవణ, తాళంపై సీతా వైష్ణవి సహకరించారు. రంగస్థల కార్యక్రమంలో భాగంగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్ర నాటకంలోని అడవి సన్నివేశాన్ని కళాకారులు నటించి రక్తి కట్టించారు. హరిశ్చందునిగా బుర్రా నరేన్, చంద్రమతిగా లక్ష్మీశ్రీ, నక్షత్రకునిగా పరదేశి, లోహితాస్యునిగా ఆరాధ్య నటించారు. ఈవన రమేష్‌బాబు, కత్తి శ్యాంప్రసాద్, భాగ్యరాజు పాల్గొన్నారు. కళాకారులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు.

నేడు ప్రజా ఫిర్యాదులు - పరిష్కార కార్యక్రమం

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలకసంస్థ కల్పిస్తున్న మౌలిక వసతుల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదులు – పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు చిట్టినగర్‌లోని సర్కిల్–1, సత్యనారాయణపురంలోని సర్కిల్–2, పటమటలోని సర్కిల్–3 కార్యాలయాల్లో జోనల్ కమిషనర్లు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారన్నారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ ఆయుర్వేద పరిషత్ విజయవాడ విభాగం ఆధ్వరంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయుర్వేద అవగాహన సదస్సు, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత ధన్వంతరి చిత్రపటానికి వైద్యులు పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నల్లు ధరణి కుమార్ మాట్లాడుతూ.. ఆయుర్వేదం విశిష్టత, ప్రస్తుత కాలంలో ఆయుర్వేదం అభివృద్ధి, దాని ఉపయోగాలను వివరించారు. ఆయుర్వేద పద్ధతులైన శమన, శోధన చికిత్సల ద్వారా ఎటువంటి రోగాలైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయం చేయవచ్చన్నారు. డాక్టర్ సాహితీ మాట్లాడుతూ.. ప్రతి ఏటా ధన్వంతరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ప్రజలు ఆయుర్వేదంపై ఉన్న అపోహలు వీడాలన్నారు. శిబిరంలో వైద్యులు ప్రశాంత్, రాఘవ, వాకర్స్ క్లబ్ విజయవాడ అధ్యక్షుడు మోటూరి ప్రభాకర్, సభ్యులు పాల్గొన్నారు.

క్లుప్తంగా...

ఇసుకపై ఫిర్యాదు ఇస్తే రాజీ చేసుకోమంటున్నారు

- సెల్ఫీ వీడియోలో టీడీపీ సానుభూతిపరుడు వెల్లడి



సెల్ఫీ వీడియోలో కృష్ణార్జునరావు

కుక్కునూరు: తనపై దాడి చేసిన టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే.. రాజీపడాలంటూ పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కివ్వాక గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు చిలకాల కృష్ణార్జునరావు ఆరోపించాడు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితుడు కథనం ప్రకారం.. ఈ నెల 17న అర్ధరాత్రి కొందరు టీడీపీ నాయకులు ఇసుకను ట్రాక్టర్లలో తరలించి అమ్ముకుంటుండగా కృష్ణార్జునరావు నిలదీశాడు. సామాన్యుడికి ఇసుక అవసరమైతే అనుమతి ఇవ్వని అధికారులు అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. దీనిని మనసులో పెట్టుకున్న టీడీపీ కుక్కునూరు మండల అధ్యక్షుడి సోదరుడు ఈ నెల 18న తాను కంచె విత్తన కర్రను తీసుకొస్తుండగా వాహనాన్ని అడ్డగించి తనపై దాడి చేసినట్టు కృష్ణార్జునరావు తెలిపాడు. తనపై దాడి చేసిందే కాక అక్రమ కేసులు బనాయించారని చెప్పాడు. తనపై జరిగిన దాడిపై 19న కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎస్ఐ కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. అందుకే పోలీస్ స్టేషన్ సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానన్నాడు. టీడీపీ సానుభూతిపరుడనైన తన పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవాలని పేర్కొన్నాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరాడు.

కొల్లేరును నాశనం చేయాలని చూస్తున్నారా!?

- ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌పై టీడీపీ నేత ఫైర్



ఏలూరు రూరల్: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఉన్నారా లేదా అన్నది స్పష్టంచేయాలని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపర్రు గ్రామ టీడీపీ నేత సైదు గోవర్ధన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో.. పవన్‌కళ్యాణ్ కొల్లేరును సర్వనాశనం చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నిస్తూ.. దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడిగా తనకు ఇలా అడిగే హక్కుందన్నారు. ఇటీవల జనసేన నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి కొల్లేరు గ్రామాల్లోని వైఎస్సార్‌సీపీ నాయకులను వారి పార్టీలోకి ఆహ్వానించారని చెబుతూ.. దొంగలను పార్టీలోకి ఆహ్వానిస్తుంటే ఎక్కడ దాక్కున్నారని అసభ్య పదజాలంతో దూషించారు. జనసేన నాయకుల కారణంగా కొల్లేరు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారి పనితీరును అడ్డుకుంటానని గోవర్ధన్ హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో కొల్లేరు గ్రామాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన నేతల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

దళిత మహిళపై టీడీపీ వర్గీయుల దాడి

శ్రీకాకుళం జిల్లాలో దారుణం



సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల అరాచకాలకు అంతు ఉండటం లేదు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కిష్టపురంలో దళిత మహిళపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు. బాధిత మహిళ కోటబొమ్మాళి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. శనివారం రాత్రి అప్పలరాజు మూత్ర విసర్జనకు వెళ్లగా, తమ కారుపై మూత్ర విసర్జన చేశావంటూ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ధర్మాన శ్రీను, ధర్మాన ప్రసాద్, తంగి షణ్ముఖ, తంగి చిన్నారావు ఆయనతో గొడవకు దిగారు. ఆదివారం ఉదయం కూడా 70 మందికిపైగా అప్పలరాజు ఇంటిపైకి వచ్చి ఆయన భార్య దమయంతిని గాయపరచడంతోపాటు ఊరి నుంచి వెలివేస్తామని బెదిరించారు. ప్రస్తుతం దమయంతి కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక పోలీసులు తమకు న్యాయం చేయకపోతే సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.

ఉల్లి రైతుల్ని ఆదుకోండి

- ఏపీ రైతు సంఘం డిమాండ్

సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనామ్ మార్కెటింగ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవడంతో వారం రోజులుగా కర్నూలు జిల్లాలో ఉల్లి దిగుబడులతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిండిపోయిందన్నారు. ఈనామ్ సర్వర్ సమస్య పరిష్కరించకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు.

కోరలు చాస్తున్న క్యాన్సర్

కేవలం రొమ్ము క్యాన్సర్‌తోనే 2022లో 98,337 మంది మృతి

- నోటి క్యాన్సర్‌కు 79,979 మంది బలి
- 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి
- క్యాన్సర్ కేసుల్లో 2025లో భారత్‌లో 12.8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా



సాక్షి, అమరావతి: దేశంలో క్యాన్సర్ రక్కసి కోరలు చాస్తోంది. 2022 సంవత్సరంలో ఒక్క రొమ్ము క్యాన్సర్ కారణంగానే దేశంలో 98,337 మంది మహిళలు మృతి చెందినట్లు గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) నివేదిక వెల్లడించింది. అదే ఏడాది నోటి క్యాన్సర్ బారినపడి 79,979 మరణించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది కచ్చితంగా ప్రమాద సూచికేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2045 నాటికి క్యాన్సర్ కేసులు, మరణాల్లో గణనీయమైన వృద్ధి నమోదయ్యే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కూడా హెచ్చరించింది. ముఖ్యంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో క్యాన్సర్ విజృంభణపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో 33.6 శాతం, మరణాల్లో 36.9 శాతం బ్రిక్స్ దేశాల్లోనే ఉన్నట్టు వెల్లడించింది. అన్ని రకాల క్యాన్సర్ మరణాల్లో 42 శాతం ఈ దేశాల్లోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

12.8 శాతం పెరుగుదల

2020తో పోలిస్తే 2025లో దేశంలో 12.8 శాతం మేర క్యాన్సర్ కేసుల్లో వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో పొగాకు వినియోగం వల్ల పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నాయి. వీటి కారణంగానే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక భారత్ మినహా మిగిలిన బ్రిక్స్ దేశాల్లో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కారణమని వెల్లడైంది.



మహిళలు 40 ఏళ్ల నుంచి జాగ్రత్తలు పాటించాలి



మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. 10 శాతం రొమ్ము క్యాన్సర్‌లు వంశపారంపర్యంగా వస్తాయి. 90 శాతం కేసులు సాధారణంగా వస్తుంటాయి. కుటుంబంలో ఒక తరం స్త్రీకి 50 ఏళ్లలో క్యాన్సర్ బయటపడితే తర్వాతి తరంలోని ఆమె కూతుళ్లు, వారి సంతానం 10 ఏళ్ల ముందే అంటే 40 ఏళ్లకే జాగ్రత్త పడాలి. బ్రాకాజీన్ టెస్ట్ చేయించుకుంటే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమణను గుర్తించవచ్చు. మిగిలిన మహిళలైతే 40 ఏళ్ల నుంచే నెలసరి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. గడ్డలు ఉన్నట్లైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 45 ఏళ్ల వయస్సు నుంచి రొమ్ము క్యాన్సర్‌కు మామోగ్రామ్, గర్భాశయ క్యాన్సర్‌కు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. గతంతో పోలిస్తే వైద్య రంగం అభివృద్ధి చెందింది. అధునాతన చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో క్యాన్సర్ బయటపడినా చికిత్స చేయొచ్చు.

– డాక్టర్ జి.విజయకృష్ణ, క్లినికల్ అంకాలజిస్ట్, విజయవాడ

నాతో వస్తే.. పిల్లలు పుట్టిస్తా..

- బరితెగించి మహిళను వేధించిన టీడీపీ నేత
- గుళికలు తిని బాధితురాలు ఆత్మహత్యాయత్నం
- నెల్లూరు జిల్లాలో ఘటన

చేజర్ల: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల వేధింపులతో కొందరు మహిళలు ప్రాణాలు తీసుకోగా అనేకమంది ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు, దాష్టీకాలు పరాకాష్ఠకు చేరాయి. ఇంటర్ విద్యార్థినిని ప్రేమపేరుతో లొంగదీసుకుని ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ చేయడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనను మరువకముందే అదే నియోజకవర్గంలోని చేజర్ల మండలంలో మరో దుర్మార్గం వెలుగు చూసింది. నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా.. అంటూ టీడీపీ నేత వేధిస్తుండటంతో బాధిత గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. చేజర్ల మండలం యనమదల గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఒక గిరిజన మహిళకు ఏడాదిన్నర కిందట పెళ్లయింది. ఆమెకు ఇంకా పిల్లలు కలగలేదు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మల్లినేని పెంచలయ్య కన్ను ఆమెపై పడింది. ఎలాగైనా ఆమెను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తరచు లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ ఆమె ఇంటికి వచ్చి 'నీకు పెళ్లై ఇంతకాలమైనా పిల్లలు పుట్టలేదు.. నాతో వస్తే పిల్లలు పుట్టిస్తా' అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించసాగాడు. 'నేను చెప్పినట్లు వినకపోతే నీ సంగతి తెలుస్తా' అంటూ బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు స్థానిక పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆదివారం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక చేజర్ల పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన చికిత్స కోసం 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఈ విషయంపై చేజర్ల పోలీసులను అడగగా.. తమకు సమాచారం లేదని చెప్పారు. సమాచారం వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బీసీ రైతుపై టీడీపీ నేతల దౌర్జన్యం

- ప్రకాశం జిల్లా వెంకటేశ్వరపురంలో కంది పొలం దున్నేసిన దుర్మార్గులు
- ప్రశ్నించినందుకు గుంపులుగా ఇంటి పైకి వచ్చి దాడి
- దంపతులకు గాయాలు



చికిత్స పొందుతున్న నర్సయ్య, నారాయణమ్మ

కనిగిరి రూరల్: బీసీ సామాజికవర్గానికి చెందిన రైతు కుటుంబం కష్టపడి సాగు చేసుకున్న కంది పంటను టీడీపీ నేతలు దౌర్జన్యంగా రాత్రికి రాత్రే దున్నేశారు. ప్రశ్నించినందుకు ఆ రైతు ఇంటిపైకి గుంపులుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లి పంచాయతీ, వెంకటేశ్వరపురంలో శనివారం రాత్రి జరిగింది. బాధితులు తెలిపిన మేరకు.. వెంకటేశ్వరపురానికి చెందిన రజకులు, మరికొందరు 40 ఏళ్ల నుంచి తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటున్నారు. వారికి 2013–14లో ప్రభుత్వం డీకే పట్టాలిచ్చింది. వారిలో చీమల దిన్నె నారాయణమ్మ (భర్త నర్సయ్య) పేరుతో నాలుగెకరాలు మంజూరు చేసింది. వారు అప్పటి నుంచి రెండెకరాలు సాగుచేసుకుంటున్నారు. రెండెకరాలను ఖాళీగా ఉంచారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నారాయణమ్మ, నర్సయ్య దంపతులు వైఎస్సార్‌సీపీకి సానుభూతిపరులుగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన పెత్తదార్లు... నారాయణమ్మకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాజేసేందుకు తరచూ ప్రయత్నిస్తూ వారితో గొడవకు దిగుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఆ భూమి నారాయణమ్మదేనని తహసీల్దార్లు నివేదికలు ఇచ్చారు. అయినా శనివారం రాత్రి నారాయణమ్మ పొలంలోని కంది పైరును ట్రాక్టర్‌తో టీడీపీ నేతలు దున్నేశారు. తాము వెళ్లి అడ్డుకోవడంతో టీడీపీ నేతలు అందరూ ఒక్కసారిగా తమ ఇంటిపైకి వచ్చి కర్రలతో కొట్టి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. గాయపడిన నారాయణమ్మ, నర్సయ్య కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో టీడీపీ నాయకులు రేగల హరిబాబు, గురే రాంబాబు, సంగం శింగయ్య, తోటా బ్రహ్మయ్య, గుదే వెంకట రమణలతోపాటు మరికొందరు వచ్చి తమను కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కూటమి నేతల మధ్య 'మట్టి' రగడ

- ధర్మవరం మండలం రేగాటిపల్లిలో అక్రమంగా మట్టి తవ్వుతున్న టీడీపీ నాయకులు
- తమ అనుమతి లేకుండా తవ్వకూడదని జనసేన నేత హుకుం
- టీడీపీ నాయకుల జేసీబీ ధ్వంసం చేసిన జనసేన నాయకులు



జనసేన నాయకులు ధ్వంసం చేసిన టీడీపీ నాయకుల జేసీబీ

సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య 'మట్టి వార్' తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తిరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హత్యకు యత్నం.. స్టేషన్‌కెళ్తే అక్కడా దాడి..

శ్రీకాకుళం జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు



పోలీసు స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు మన్మథరావు చొక్కా చించేసి కొడుతున్న దృశ్యం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: కూటమి అధికారంలోకి వచ్చినప్పటినుంచి రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తెలుగుదేశం నేతలు మరింత బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై హత్యాయత్నం చేయడమేగాక ఫిర్యాదు చేసేందుకు వెళ్లినవారిపై పోలీస్ స్టేషన్‌లోనే దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వారిస్తున్న పోలీసుల్ని పక్కకు తోసేశారు. పోలీసు స్టేషన్‌లో కూడా బాధితులకు రక్షణ లేకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన అనుచరులపై దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులోని నిత్య ప్రైవేటు ఆస్పత్రి ఎదురుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచరుడు, పాత్రికేయుడు అల్లు రమణ, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సభ్యుడు వేణుగోపాలరెడ్డి, మరో ఇద్దరు శనివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొర్ల విష్ణుచౌదరి తన కారులో అక్కడికి వచ్చాడు. కారునుంచి దిగి వారిపై దాడిచేశాడు. వారిని కొట్టి, కారులోంచి కత్తి తెచ్చి హత్యాయత్నం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న రమణ తన స్నేహితుడు మొదలవలస మన్మథరావును తీసుకుని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

పోలీసు స్టేషన్‌లోనే..

విష్ణుచౌదరి తమను హత్యచేయడానికి ప్రయత్నించిన కత్తిని పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ వద్ద అప్పగించిన రమణ, మన్మథరావు ఫిర్యాదు రాయసాగారు. అదేసమయంలో విష్ణుచౌదరి, టీడీపీకి చెందిన బడ్డ నాగరాజు, జోగ మల్లి, బడ్డ నాగరాజు బంధువులు ఇద్దరు, మరికొందరు పోలీసు స్టేషన్‌లోకి వచ్చి రమణ, మన్మథరావుపై దాడిచేశారు. వారి దుస్తులను చించేసి, పిడిగుద్దులతో రెచ్చిపోయి భయానక వాతావరణం సృష్టించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను పక్కకు తోసేసి, హెచ్చరించారు. మీరిలా పోలీసు స్టేషన్‌లో కొడుతుంటే తమ ఉద్యోగాలు పోతాయని పోలీసులు ప్రాధేయపడినా టీడీపీ రౌడీలు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నాయకుల దాడిని ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో బయట ప్రపంచానికి తెలిసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో పలాస ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు అడ్డుకోవడంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వర్గీయులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

పోలీస్‌స్టేషన్‌లో దాడిపై కేసు నమోదు

కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ దాడి మోహనరావు తెలిపారు. టీడీపీ నాయకులు విష్ణు చౌదరి, వంశీతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు అల్లు రమణ, మొదలవలస మన్మథ.. కానిస్టేబుల్ నారాయణ విధులకు ఆటంకం కలిగించినట్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఎస్పీగారూ.. ఏం జరుగుతోంది?



ఎస్పీగారూ.. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఏం జరుగుతోంది. పోలీసుల సమక్షంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి.

– విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు



రాష్ట్రంలో.. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు జరిగిన పలాసలో ఇప్పుడు మళ్లీ అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ నాయకుడు బాలికపై దాడి చేస్తే పోక్సో కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తమపై హత్యాయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లినవారిపై టీడీపీ వర్గీయులు దాడిచేసినా పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక్కడి గూండాలను స్థానిక ఎమ్మెల్యే కాపాడుతున్నారని మండిపడ్డారు.

– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి

సామాజిక సేవలో కార్పొరేట్స్


క్రీడలు, ఆర్ట్, లింగ వివక్ష నిర్మూలనకు భారీగా పెరిగిన సీఎస్ఆర్ నిధులు

- ఆరోగ్యం, పర్యావరణంకు తగ్గిన నిధులు
- 2022–23లో రూ. 29,987 కోట్లు ఖర్చు చేసిన కార్పొరేట్స్
- ఇందులో ఒక్క విద్యారంగానికే అత్యధికంగా రూ.10,085 కోట్లు కేటాయింపు
- ముందంజలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్

సాక్షి, అమరావతి: దేశ ప్రగతిలో తమవంతు పాత్రను పోషిస్తూ సమాజ శ్రేయస్సు కోసం వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు తమ సేవానిరతిని చాటుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక నిధుల (సీఎస్ఆర్) వ్యయాలను పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రీడలు, కళలు–సంప్రదాయాలు, మహిళా సాధికారిత, జంతువుల సంక్షేమం, లింగ వివక్ష రూపుమాపడం వంటి కార్యక్రమాలకు నిధులు క్రమేపీ పెరుగుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఐదు రంగాలకు కేటాయింపులు ఏకంగా 48 శాతం పెరిగాయి. ఈ ఐదు రంగాలకు 2021–22లో రూ.174 కోట్లు వ్యయం చేస్తే ఇపుడు రూ.1,800 కోట్లు వ్యయం చేశాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే సీఎస్ఆర్ నిధులు క్రీడలకు 80 శాతంగా రూ.292 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయి. అదే విధంగా దేశ సంస్కృతిని కళలను ప్రోత్సహిస్తూ ఈ రంగానికి నిధులను రూ.248 కోట్ల నుంచి రూ.441 కోట్లకు పెంచడం గమనార్హం.

అత్యధికంగా విద్యారంగానికే..

మొత్తం సీఎస్ఆర్ నిధుల వినియోగం చూస్తే విద్యారంగానికే కార్పొరేట్ సంస్థలు భారీగా కేటాయింపులు చేశాయి. 2021–22లో విద్యారంగానికి రూ.6,557 కోట్లు కేటాయిస్తే ఈ సారి ఈ మొత్తం రూ.10,085 కోట్లకు చేరింది. విద్యారంగం తర్వాత అత్యధికంగా వైద్య రంగానికి కేటాయించినా గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది. ఆరోగ్యరంగానికి సీఎస్ఆర్ నిధుల కేటాయింపు రూ.7,806 కోట్ల నుంచి రూ.,6830 కోట్లకు తగ్గింది. ఇదే బాటలో పర్యావరణం రంగానికి కూడా నిధుల కేటాయంపు రూ.2,432 కోట్ల నుంచి రూ.1,960 కోట్లకు తగ్గాయి. గ్రామీణాభివృద్ధికి, జీవన ప్రమాణాలు పెరుగుదల వంటి రంగాలకు కూడా కార్పొరేట్ సంస్థలు భారీగానే వ్యయం చేస్తున్నాయి.



సీఎస్ఆర్‌లో హెచ్‌డీఎఫ్‌సీదే పెద్ద పీట



కార్పొరేట్ సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో కనీసం రెండు శాతం నిధులను సామాజిక బాధ్యతకు వినియోగించాల్సి ఉంది. 2022–23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ ఫండ్ ద్వారా రూ.29,987 కోట్లు వ్యయం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.803 కోట్లు వ్యయం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) రూ. 774 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.743 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.477 కోట్లు, టాటాస్టీల్ రూ.454 కోట్లు వ్యయం చేశాయి.

మంచిమాట



చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం "పుల్లయ్య వేమవరం" - రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించ బడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.

కార్యసాధన

''రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి'' అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.

మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కొని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు.

వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది.

అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టే వారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం.

ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆయా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అనినిశ్చయించుకున్నాక తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది.

> **దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు.**

మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

''చూడబడినది నా చేత సీత'' అని చెప్పగానే ''ఆమె ఎట్లా ఉన్నది? ఏమన్నది?'' అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడలేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకోలేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!

అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు.

– డా. ఎన్. అనంతలక్ష్మి

గృహస్థాశ్రమ వైశిష్ట్యం



గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహాయజ్ఞాలలో ఐదవది – '....నృయజ్ఞోతిథిపూజనమ్'. అతిథిని పూజించే వాడు ఒక్క గృహస్థు మాత్రమే. నేను ఆహ్వానిస్తే నా ఇంటికి వచ్చినవాడు అతిథి. నేను ఆహ్వానించకుండా వచ్చినవాడు– అభ్యాగతుడు. అతిథి పూజనమ్...పూజించడం అంటే గౌరవించడం. ఇంటికి వచ్చినవారిపట్ల మర్యాదగా మెలుగుతూ గౌరవించి పంపడం నేర్చుకో...

తన ఇంటికి వచ్చినవాడు గొప్పవాడా, నిరక్షరాస్యుడా, సామాన్యుడా అన్న రాలేదు నీదగ్గరికి. ఆయన హాయిగా అవన్నీ అనుభవిస్తున్న స్తోమత ఉన్నవాడే. కానీ ఆయన ఏదో కార్యం మీద వచ్చాడు. భగవంతుడు శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని రాడు నీ ఇంటికి. అతిథి రూపంలో వస్తాడు. ఆ సమయంలో నీవిచ్చిన నీళ్ళు తాగవచ్చు, పట్టెడన్నం తినవచ్చు, బట్టలు కూడా పుచ్చుకోవచ్చు. కానీ ఆయన పుచ్చుకున్న వాడిగా ఉంటాడు. అలా ఉండి నీ ఉద్ధరణకు కారణమవుతాడు. అందునా నీవు పిలవకుండానే వచ్చాడు. అభ్యాగతీ స్వయం విష్ణుః– విష్ణుమూర్తే నీ

ఊరకరారు మహాత్ములు...

వివక్ష గృహస్థుకు ఉండదు. భోజనం వేళకు వచ్చాడు. భోజనం పెట్టు. లేదా ఏ పండో కాయో లేదా కాసిని మంచినీళ్లయినా ఇవ్వు.. అన్ని వేళలా అన్ని పెట్టాలనేం లేదు. వచ్చిన వారిని ప్రేమగా పలకరించు. నీకూ పరిమితులు ఉండవచ్చు. వాటికి లోబడే ఎంత సమయాన్ని కేటాయించగలవో అంతే కేటాయించు. కానీ ఒట్టి చేతులతో పంపకు. పండో ఫలమో ఇవ్వు. లేదా కనీసం గుక్కెడు చల్లటి నీళ్ళయినా ఇవ్వు. నీకు సమయం లేకపోతే ఆ బాధ్యతలను కుటుంబ సభ్యులకు అప్పగించు.



బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

అతిథి సేవతో గృహస్థు పాపాలు దహించుకు పోతున్నాయి. కారణం – ఆయన ఏది పెడుతున్నాడో దానిని 'నేను పెడుతున్నాను' అన్న భావనతో పెట్టడు. వచ్చిన అతిథి నీ దగ్గరకు వచ్చి గుక్కెడు నీళ్ళు తాగాడు, ఫలహారం చేసాడు, భోజనం చేసాడు...అంటే అవి అతనికి లేక దొరకక ఇంటికి వచ్చాడని గుర్తించు. మహితాత్ములైనవారు, భాగవతోత్తములు, భగవద్భక్తి కలవారు నీ ఇంటికి వస్తే.. గృహదేవతలు కూడా సంతోషిస్తారు.


అంటే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సులువైన మార్గం అతిథి పూజనమే. అతిథికి నీవు పెట్టలేదు. భగవంతుడే అతిథి రూపంలోవచ్చి నీదగ్గర తీసుకున్నాడు. అతిథిని మీరు విష్ణు స్వరూపంగా భావించి పెట్టినప్పుడు మీ అభ్యున్నతికి కారణమవుతుంది. మహాత్ములయిన వారు మనింటికి వస్తూండడమే దానికి సంకేతం. శ్రీ కృష్ణుడి క్షేమ సమాచారం తెలుసుకురమ్మని వసుదేవుడు పంపిన పురోహితుడితో నందుడు ''ఊరకరారు మహాత్ములు/ వారథముల యిండ్ల కడకు వచ్చుట లెల్లం/గారణము మంగళములకు/ నీ రాక శుభంబు మాకు, నిజము మహాత్మా !'' అంటాడు. అతిథి ఇంట అడుగు పెట్టడం అంత గొప్పగా భావిస్తుంది మన సమాజం.

రామకార్యంమీద పోతున్న హనుమకు మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమని అర్థిస్తాడు. ఇప్పుడు వీలుపడదంటే...కనీసం ఒక్క పండయినా తిని కాసేపు విశ్రాంతయినా తీసుకువెళ్ళమంటాడు. ఇంటి ముందు నిలిచిన బ్రహ్మచారి 'భవతీ భిక్షాందేహి' అంటే... ఇంట్లో ఏవీ లేవంటూ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయిన ఉసిరికాయ తెచ్చి శంకరుడి భిక్షాపాత్రలో వేస్తుంది ఒక పేదరాలు. ఆ మాత్రం అతిథి పూజకే ఆమె ఇంట బంగారు ఉసిరికకాయలు వర్షంలా కురిసాయి.

అమృత బిందువులు

- జీవితం అంటే ఉరుకులు పరుగులతో నడిపించే చక్రాల బండి కాదు... ఉల్లాస ఉత్సాహాలతో ఆడుతూ పాడుతూ గడిపే రంగుల రాట్నం వంటిది.
- ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది ఆత్మీయుల మధ్య సంబంధాలను తుంచి వేస్తుంది.
- నోటినుంచి వచ్చే అపశబ్దాల ప్రవాహం కోలుకోలేని, వెనక్కు తీసుకోలేని కష్ట నష్టాలను తెచ్చి పెడుతుంది.
- చెప్పడు మాటలను విని ఆవేశపడే కంటే చేతనను చైతన్యపరిచే శుద్ధ ఆలోచనలు చేయడం చాలా ఉత్తమం.
- చిన్న వారికి ప్రేమను, పెద్దవారికి గౌరవాన్నీ ఇవ్వాలి. ఏది ఇస్తామో, అదే పొందుతాము అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు.

సిద్ధ గురువులు ప్రసాదించిన వరం యోగం



మన దేహం ఆలయం లాంటిది. అందుకే తమ దేహాన్నే ఒక పవిత్ర క్షేత్రంగా చేసుకుని సాధన చేసుకున్నారు చేసుకున్నారు యోగులు. శరీరమనే ఈ క్షేత్రంలో సుషుమ్న అనే ఏకైక దైవనాడి ఉంటుంది. శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉంటే అందులో సుషుమ్న నాడి ఒక్కటే దైవనాడి. నాడులు అంటే శరీరమంతటికీ శక్తిని ప్రసారం చేసే వాహికలు. యోగ శాస్త్రం మూడు శరీరాలను గురించి వివరిస్తుంది. భౌతిక దేహం, శక్తి దేహం, కారణ దేహం. ఈ మూడూ కలిసి పని చేస్తూ ఉంటాయి. భౌతిక శరీరానికి ఆహార అసమతౌల్యం కారణంగా అనేక రుగ్మతలు వచ్చినట్లు, శక్తి శరీరంలో లోపాల వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రధానమైన అవయవాల పనితీరుకు, శక్తి శరీరానికి ప్రగాఢమైన సంబంధం ఉంటుంది.

ఈ సకల సృష్టి విశ్వశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. జీవులన్నీ నిద్రావస్థలో విశ్వం నుంచి శక్తిని గ్రహిస్తాయి. అయితే మానవులకు నిద్రలో స్వీకరించే శక్తి మాత్రమే సరిపోదు. ఇప్పటి వేగయుగంలో అదనపు శక్తి అవసరం. ఆ శక్తి కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే లభిస్తుంది.

వెన్నుపాము అడ్డంగా ఉన్న జీవులను తిర్యక్ జీవులని, వెన్నెముక నిలువుగా ఉన్న జీవులను మానవులనీ తెలియజేస్తుంది యోగ శాస్త్రం. జీవులన్నింటిలోకీ మానవుడు అగ్రగణ్యుడు. వజ్ర సమానమైన వెన్నెముక వల్లే మానవుడికి పరమోన్నతమైన స్థితికి చేరుకోగలిగే అద్భుతమైన శక్తిని, అవకాశాన్నీ ఈ సృష్టి ప్రసాదిస్తుంది. నిద్రాణంగా ఉన్న సుషుమ్న నాడి ఉత్తేజితమై, ఈ దివ్య నాడిలో కుండలిని జాగరణ జరిగి, మూలాధార చక్రం నుండి సహస్రారం చేరినప్పుడు మనిషికి దివ్యానంద స్థితి అనుభవంలోకి వస్తుంది.



ఈ విధంగా జరిగినప్పుడు మానవ శరీరమే ఒక మహాశక్తి క్షేత్రంగా మారుతుంది. భగవత్ తత్త్వాన్ని బాహ్యంగాగాక అనుభవ పూర్తిగా అర్థం చేసుకునే ఏకైక మార్గమే ధ్యానసాధన. సుషుమ్నా క్రియా యోగసాధన ద్వారా తక్కువ సమయంలోనే అపారమైన శక్తిని స్వీకరించవచ్చు. సుషుమ్నా క్రియ యోగధ్యానం నాలుగు ప్రక్రియల కలయిక. ఈ సాధనకు ఎటువంటి కఠిన నియమాలూ లేవు. ఈ ధ్యానం మానవులందరి కోసం సిద్ధ గురువులు ప్రసాదించిన గొప్ప వరం.

– ఆత్మానందమయి

సినిమా

డబ్బింగ్ స్టార్ట్



వెంకటేశ్

హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేశ్ కనిపిస్తారు. ఈ పోలీసాఫీసర్ భార్యగా ఐశ్వర్యా రాజేష్, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. కాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ మొదలయ్యాయి. ''ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో తొంభై శాతం సినిమా పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే డబ్బింగ్ ఆరంభించాం'' అని చిత్రయూనిట్ పేర్కొంది. 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.

దుల్కర్ తన రోడ్డు తాను వేసుకున్నాడు – దర్శకుడు త్రివిక్రమ్



వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్, త్రివిక్రమ్, విజయ్ దేవరకొండ, సూర్యదేవర నాగవంశీ

''మమ్ముట్టీగారు మర్రి చెట్టు. మర్రి చెట్టు నీడలో మొక్కలు బతకవు అని చెబుతుంటారు. కానీ దాన్నుంచి బయటకు వచ్చి, తన రోడ్డు తాను వేసుకున్నాడు దుల్కర్. 'మహానటి, సీతా రామం' సినిమాలకు భిన్నమైన పాత్రను దుల్కర్ ఈ సినిమాలో చేశాడు. వన్నాఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ. తక్కువ వయసులోనే ఎంతో ప్రేమను... అంతే ద్వేషాన్ని చూశాడు విజయ్.. చాలా గట్టివాడు'' అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన 'లక్కీ భాస్కర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు త్రివిక్రమ్, హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ''లక్కీభాస్కర్' సినిమా చూశాను. ఈ సినిమాలోని ప్రతి పాత్ర కథను ఇంపాక్ట్ చేస్తుంది. ఓ మధ్య తరగతివాడు ఓ సాహసం చేస్తే నెగ్గాలని మనకు కచ్చితంగా అనిపిస్తుంటుంది. నేనూ అక్కడ్నుంచే వచ్చాను. ఆ అడ్వెంచర్‌ను వెంకీ సక్సెస్‌ఫుల్‌గా తీశాడు. ఈ సినిమా చూసిన తర్వాత తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు'' అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ''పెళ్లిచూపులు' సినిమా తర్వాత నాకు ఫస్ట్ చెక్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వచ్చింది. త్రివిక్రమ్‌గారు పిలిపించి, మాట్లాడి చెక్ ఇప్పించారు. సితారలో ఇప్పుడు 'వీడీ 12' సినిమా చేస్తున్నాను. 'లక్కీ భాస్కర్'ను వెంకీ బాగా తీశాడనిపించింది. 'మహానటి, కల్కి 2898 ఏడీ' సినిమాలో నేను, దుల్కర్ నటించాం. కానీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. 'లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ''నాకు నచ్చిన చిత్రాల్లో 'అల.. వైకుంఠపురములో..' ఒకటి. త్రివిక్రమ్ గారి రైటింగ్‌లో మంచి డెప్త్ ఉంటుంది. విజయ్ నా లక్కీ చార్మ్. తెలుగులో నేను చేసిన తొలి సినిమా 'మహానటి' ఈవెంట్‌లో ఇతను దుల్కర్ అంటూ ఆడియన్స్‌కు నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత 'సీతారామం' ఈవెంట్‌లో ఉన్నాడు. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' ఈవెంట్‌లో ఉన్నాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. వెంకీ స్క్రిప్ట్‌లోని పాత్రలు మెచ్యూర్డ్‌గా ఉంటాయి. ఇలాంటి సినిమాను నిర్మించాలంటే చాలా ధైర్యం కావాలి. నాగవంశీ ధైర్యంతో ఈ సినిమా తీశాడు'' అని పేర్కొన్నారు దుల్కర్ సల్మాన్. ''బ్యాంకింగ్ వరల్డ్‌పై సినిమా తీయాలని 'లక్కీ భాస్కర్' తీశాను. డబ్బు అంటే ఇష్టం, అవసరం అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది'' అని తెలిపారు వెంకీ అట్లూరి. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత చినబాబు తదితరులు పాల్గొన్నారు.

రైల్వేస్టేషన్‌లో...



ప్రభాస్

హీరో ప్రభాస్ రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. హైదరాబాద్‌లో వేసిన ఓ రైల్వేస్టేషన్ సెట్‌లో ప్రభాస్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా ఈ సినిమా కోసం రైలు ప్రయాణం చేస్తున్నారు ప్రభాస్. మిథున్ చక్రవర్తి, జయప్రద ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ పీరియాడికల్ అండ్ హిస్టారికల్ ఫిల్మ్‌కు సంగీతం: విశాల్ చంద్రశేఖర్.

హనుమంతుని నేపథ్యంలో రణమండల



టీజీ విశ్వప్రసాద్

''నా స్వస్థలం ఆదోనిలో షూటింగ్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. 'రణమండల' సినిమాతో అది నెరవేరుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తిగా ఆదోని పరిసర ప్రాంతాల్లోనే జరుపుతాం'' అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న 46వ చిత్రానికి 'రణమండల' టైటిల్ ఖరారు చేసి, ఆదోని రణమండల దేవాలయంలో ప్రకటించి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హనుమంతుని నేపథ్యంలో భారీ యాక్షన్ డివోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ''రణమండల ఆంజనేయుని దేవాలయ క్షేత్ర నామాన్నే మా చిత్రానికి టైటిల్‌గా పెట్టడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కీలకంగా ఉంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇక మా సంస్థ నుంచి రానున్న 47వ చిత్రం షూటింగ్‌ని కూడా ఆదోనిలోనే జరుపుతాం'' అని టీజీ విశ్వప్రసాద్ అన్నారు.

దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఫౌజా నచ్చుతుంది – దర్శకుడు ప్రమోద్ కుమార్



కాంతి డి. సురేష్, డి. సురేష్, అజిత్ దాల్మియా, కార్తీక్ దమ్ము, ప్రమోద్ కుమార్

''డబ్బులిచ్చి బ్రాండెడ్ బట్టలు కొన్నంత సులువుగా ఆర్మీ యూనిఫామ్‌ని కొనలేం. కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి. దేశభక్తి ఉంటేనే అది సాధించగలం. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మా 'ఫౌజా' నచ్చుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తాం'' అని ప్రమోద్ కుమార్ పున్హానా అన్నారు. కార్తీక్ దమ్ము, పవన్ మల్హోత్రా, ఐశ్వర్యా సింగ్ ముఖ్య తారలుగా ప్రమోద్ కుమార్ పున్హానా దర్శకత్వంలో అజిత్ దాల్మియా నిర్మించిన హిందీ చిత్రం 'ఫౌజా'. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మూడు జాతీయ అవార్డులు సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 'ఫౌజా'ని హైదరాబాద్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన వారిలో హీరో విజయ్ ధరన్ దాట్ల, ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డా. డి. సురేష్, కాంతి డి. సురేష్ తదితరులు ఉన్నారు. ''ఫౌజీ' లాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు'' అని ఈ సందర్భంగా హీరో కార్తీక్ చెప్పారు. ''హిందీలో మా చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తెలుగు ప్రేక్షకులూ ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని అజిత్ దాల్మియా అన్నారు.

నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి కన్నుమూత



నిర్మాత–నటుడు జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి (85) బాపట్ల జిల్లా కారంచేడులోని స్వగృహంలో కన్ను మూశారు. చిన్నతనం నుంచి నాటకాలపై మక్కువతో రంగస్థలంపై నటించారు. ఆ తర్వాత డా. రామానాయుడు నిర్మించిన పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అనంతరం నిర్మాతగా మారి 'ఒక దీపం వెలిగింది, వియ్యాల వారి కయ్యాలు, ప్రతిబింబాలు, శ్రీవినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త' తదితర సినిమాలు నిర్మించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు హీరోగా రాధాకృష్ణమూర్తి నిర్మించిన 'ప్రతిబింబాలు' (1982)కి అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. చివరికి ఆ చిత్రాన్ని 2022లో విడుదల చేశారు. కాగా రాధాకృష్ణ మూర్తి భార్య గతంలోనే మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. రాధాకృష్ణమూర్తి మృతి పట్ల తెలుగు నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.

జాతర



సతీష్ బాబు, దియా రాజ్

సతీష్ బాబు రాటకొండ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం 'జాతర'. ఈ సినిమాలో దియా రాజ్ హీరోయిన్. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణా రెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 8న విడుదలకానుంది. సతీష్ బాబు రాటకొండ మాట్లాడుతూ– ''చిత్తూరు జిల్లాలోని ఓ జాతర నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్, ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

థ్రిల్ అవుతారు



నయన్ సారిక, తన్వీ రామ్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ 'క'. ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సుజీత్–సందీప్ ద్వయం ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. తెలుగులో వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నయన్ సారిక మాట్లాడుతూ– ''ఈ చిత్రంలో నేను పల్లెటూరి అమ్మాయి సత్యభామగా నటించాను. వాసుదేవ్‌గా కిరణ్ అబ్బవరం కనిపిస్తారు. కథలో థ్రిల్‌కి గురి చేసే మలుపులు ఉంటాయి. క్లైమాక్స్ ఆడియన్స్‌కు గుర్తుండిపోతుంది. నటీమణులు సావిత్రి, శ్రీదేవిగార్లు చేసిన పాత్రలను రిఫరెన్స్‌లుగా తీసుకుని నేను సత్యభామ పాత్ర చేశాను'' అన్నారు. తన్వీ రామ్ మాట్లాడుతూ – ''ఈ చిత్రంలో స్కూల్ టీచర్ రాధ పాత్రలో నటించాను. అభినయ వాసుదేవ్, సత్యభామ ఒక టైమ్ ఫ్రేమ్‌లో కనిపిస్తే, మరో పీరియడ్ టైమ్‌లో నా రోల్ ఉంటుంది. వాసుదేవ్, సత్యభామల పాత్రలకు నా రోల్ ఎలా కనెక్ట్ అవుతుందనేది థియేటర్స్‌లో చూడండి. ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారని నమ్ముతున్నాం'' అని తెలిపారు.



పోరాడి ఓడిన సుమిత్ నగాల్

పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ 71వ ర్యాంకర్ క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 81వ ర్యాంకర్ సుమిత్ 4-6, 6-7 (3/7)తో పోరాడి ఓడిపోయాడు. గంటా 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సుమిత్‌కు 6,380 యూరోల (రూ. 5 లక్షల 79 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.

చిరాగ్ చికారా 'పసిడి' పట్టు

ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కు ఏకైక స్వర్ణ పతకం దక్కింది. అల్బేనియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ చిరాగ్ చికారా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అబ్దిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో జరిగిన ఫైనల్లో చిరాగ్ 4-3 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ (2022లో) తర్వాత ప్రపంచ అండర్-23 చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రెండో భారతీయ రెజ్లర్‌గా చిరాగ్ గుర్తింపు పొందాడు.



సోఫీ డివైన్ 'షో'

- ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్
- 79 పరుగులు చేయడంతోపాటు 3 వికెట్లు సొంతం
- రెండో వన్డేలో భారీ విజయంతో సిరీస్‌లో నిలిచిన కివీస్
- 76 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత జట్టు


హర్మన్‌ప్రీత్


సోఫీ డివైన్


రాధా యాదవ్

అహ్మదాబాద్: వరుస విజయాలతో సిరీస్ నెగ్గాలనుకున్న భారత మహిళల జట్టును న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన దెబ్బ కొట్టింది. మొదట బ్యాటింగ్‌లో (86 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోర్ చేసిన ఆమె తర్వాత బౌలింగ్ (3/27)లో కీలకమైన వికెట్లను పడగొట్టింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తేలిపోయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు 76 పరుగుల తేడాతో భారత్‌పై జయభేరి మోగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసి రేసులో నిలిచింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్, సుజీ బేట్స్ (70 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఆతిథ్య బౌలర్లలో స్పిన్నర్ రాధా యాదవ్ 4, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 47.1 ఓవర్లలో 183 పరుగులే చేసి ఆలౌటైంది. టెయిలెండర్ రాధా యాదవ్ (64 బంతుల్లో 48; 5 ఫోర్లు) ఒక్కతే ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురునిలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' సోఫీతో పాటు లియా తహుహు కూడా 3 వికెట్లు తీసింది. జెస్ కెర్, ఎడెన్ కార్సన్ చెరో 2 వికెట్లు తీశారు. మంగళవారం ఇరు జట్ల మధ్య ఇదే వేదికపై జరిగే ఆఖరి పోరుతో సిరీస్ ఫలితం తేలనుంది.

శుభారంభం

ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమర్ (50 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 87 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. దీప్తి ఈ జోడీని విడగొట్టగా, లౌరెన్ (3) రనౌటైంది. అర్ధసెంచరీ పూర్తయ్యాక జట్టు స్కోరు 114 వద్ద సుజీ మూడో వికెట్‌గా నిష్క్రమించింది. బ్రూక్ హాలిడే (8) కూడా స్వల్ప వ్యవధిలో అవుటైంది. ఈ దశలో సోఫీ, మ్యాడీ గ్రీన్ (41 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ మంచి స్కోరు చేయగలిగింది. స్కోరు పెంచే ప్రయత్నంలో ధాటిగా ఆడిన సోఫీ డెత్ ఓవర్లో పెవిలియన్ చేరింది. 49వ ఓవర్లో రాధా యాదవ్ వరుస బంతుల్లో కెప్టెన్ సోఫీతో పాటు లియా తహుహు (0)లను అవుట్ చేసింది. ప్రియా, సైమాలకు చెరో వికెట్ దక్కింది.

రాధ ఒంటరి పోరాటం

స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (0) వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఖాతానే తెరువలేదు. టాపార్డర్‌లో షఫాలీ వర్మ (11), యస్తిక భాటియా (12) విఫలమవడంతో 26 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ కూడా బాధ్యత కనబరచలేదు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (17), తేజల్ హసబ్నిస్ (15), దీప్తి శర్మ (15) చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ పరాజయానికి సిద్ధమైంది. ఈ దశలో స్పిన్ బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టిన రాధా యాదవ్ బ్యాటింగ్‌లోనూ భారత్ పరువు నిలిపే పోరాటం చేసింది. తొమ్మిదో వరుసలో బ్యాటింగ్‌కు దిగిన రాధ, సైమా ఠాకూర్ (54 బంతుల్లో 29; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించింది. భారత ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. సైమాను జెస్ కెర్ అవుట్ చేయగా, కాసేపటికే సోఫీ డివైన్... రాధను అవుట్ చేసి భారత్ ఇన్నింగ్స్‌కు తెరదించింది.

స్కోరు వివరాలు

న్యూజిలాండ్ మహిళల ఇన్నింగ్స్: సుజీ బేట్స్ (సి అండ్ బి) రాధ 58; జార్జియా (సి) రాధ (బి) దీప్తి 41; లౌరెన్ (రనౌట్) 3; సోఫీ డివైన్ (సి) జెమీమా (బి) రాధ 79; హాలిడే (సి) రాధ (బి) ప్రియా 8; మ్యాడీ గ్రీన్ (సి) అరుంధతి రెడ్డి (బి) రాధ 42; ఇసాబెల్లా (స్టంప్డ్) యస్తిక (బి) దీప్తి 11; జెస్ కెర్ (నాటౌట్) 12; తహుహు (సి) దీప్తి (బి) రాధ 0; కార్సన్ (బి) సైమా 1; ఫ్రాన్ జోనస్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; **మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు)** 259. **వికెట్ల పతనం:** 1-87, 2-98, 3-114, 4-139, 5-221, 6-239, 7-245, 8-245, 9-252. **బౌలింగ్:** సైమా ఠాకూర్ 10-0-58-1, అరుంధతి రెడ్డి 10-0-52-0, దీప్తి శర్మ 10-3-30-2, ప్రియా మిశ్రా 10-1-49-1, రాధా యాదవ్ 10-0-69-4.

భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) జెస్ కెర్ 11; స్మృతి (సి) జార్జియా (బి) తహుహు 0; యస్తిక (సి) ఇసాబెల్లా (బి) తహుహు 12; హర్మన్‌ప్రీత్ (సి) కార్సన్ (బి) సోఫీ 24; జెమీమా (సి) ఇసాబెల్లా (బి) సోఫీ 17; తేజల్ (బి) కార్సన్ 15; దీప్తి శర్మ (సి) ఇసాబెల్లా (బి) తహుహు 15; అరుంధతి (సి) ఇసాబెల్లా (బి) కార్సన్ 2; రాధా యాదవ్ (సి) లౌరెన్ (బి) సోఫీ 48; సైమా (బి) సుజీ బేట్స్ (బి) జెస్ కెర్ 29; ప్రియా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; **మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్)** 183. **వికెట్ల పతనం:** 1-5, 2-19, 3-26, 4-64, 5-77, 6-100, 7-102, 8-108, 9-178, 10-183. **బౌలింగ్:** లియా తహుహు 10-1-42-3, జెస్ కెర్ 10-0-49-2, ఫ్రాన్ జోనస్ 10-2-33-0, సోఫీ డివైన్ 7.1-0-27-3, ఎడెన్ కార్సన్ 10-2-32-2.

అర్జున్‌ది అరుదైన ఘనత

ప్రధాని నరేంద్ర మోదీ కితాబు


ప్రధాని మోదీ, అర్జున్ గేమ్ ఆడుతున్న దృశ్యం (ఫైల్)

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) లైవ్ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్ చెస్ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. '2800 ఎలో రేటింగ్ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు. మరెంతో మంది యువత చెస్ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా' అని మోదీ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు. భారత్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీ ముగిశాక అర్జున్ లైవ్ రేటింగ్ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్ రేటింగ్ 2798కు చేరింది. యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టోర్నీలో అర్జున్ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్ క్లబ్ ఓపెన్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.

పింక్ పాంథర్స్, తలైవాస్ మ్యాచ్ 'టై'



సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో రెండో 'టై' నమోదైంది. ఆదివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 30-30తో సమంగా ముగిసింది. తలైవాస్ తరఫున సచిన్ 11 పాయింట్లతో విజృంభించగా... జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ (7 పాయింట్లు), వికాస్ ఖండోలా (6) రాణించారు. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 35-29 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. యూపీ జట్టు తరఫున భరత్ 13 పాయింట్లతో సత్తా చాటగా... అతడికి భవాని రాజ్‌పుత్ (9 పాయింట్లు) చక్కటి సహకారం అందించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు (9 పాయింట్లు), రాకేశ్ (8 పాయింట్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న యూపీ యోధాస్ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. లీగ్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8 గంటల నుంచి)... పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.

భారత్‌కు చుక్కెదురు



కఠ్మాండు: దక్షిణాసియా సీనియర్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు చాంపియన్ భారత జట్టు వరుసగా రెండోసారి సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. ఆతిథ్య నేపాల్ జట్టుతో ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 'పెనాల్టీ షూటౌట్'లో 2-4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు 'షూటౌట్' నిర్వహించారు.

మరిన్ని క్రీడా వార్తలు సాక్షి స్పోర్ట్స్ ఈ-పేపర్‌లో

భవిత

కెరీర్ కౌన్సెలింగ్
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన
ఈ- మెయిల్ sakshieducation@gmail.com

విద్య, ఉద్యోగ సమాచారం

యూనియన్ బ్యాంక్, ముంబైలో 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం పోస్టుల సంఖ్య:** 1500.
- **తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:** ఆంధ్రప్రదేశ్-200, అస్సాం-50, గుజరాత్-200, కర్ణాటక-300, కేరళ-100, మహారాష్ట్ర-50, ఒడిశా-100, తమిళనాడు-200, తెలంగాణ-200, పశ్చిమ బెంగాల్-100.
- **వయసు:** 01.10.2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- **బేసిక్ పే స్కేల్:** నెలకు రూ.48,480 నుంచి రూ.85,920.
- **ఎంపిక విధానం:** ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- **తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:** అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- **ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరితేది:** 13.11.2024.
- **వెబ్‌సైట్:** www.unionbankofindia.co.in

యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 అప్రెంటిస్‌లు

నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 58వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.

- **ప్రాంతాల వారీగా ఫ్యాక్టరీలు:** ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ-చండీగఢ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ-నలంద, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ-జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ-ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ-ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ-కట్నీ, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ-కిర్కీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ-అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్-అంబర్‌నాథ్ తదితరాలు.
- **ట్రేడులు:** మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితరాలు.
- **అర్హత:** ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం, నాన్-ఐటీఐ కేటగిరికి సంబంధించి అభ్యర్థులు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- **గరిష్ఠ వయో పరిమితి:** 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
- **స్టైపెండ్:** నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
- **ఎంపిక విధానం:** నాన్-ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐ కేటగిరికి పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 21.11.2024
- **వెబ్‌సైట్:** www.recruitgov.com/Yantra2024

ఐఐటీ గోవాలో నాన్ టీచింగ్ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోవాలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- **మొత్తం పోస్టుల సంఖ్య:** 09.
- **పోస్టుల వివరాలు:** స్టూడెంట్ కౌన్సిలర్-01, మెడికల్ ఆఫీసర్-01, స్పోర్ట్స్ సూపరింటెండెంట్-01, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-01, టెక్నికల్ సూపరింటెండెంట్(ఎలక్ట్రికల్)-01, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-04.
- **అర్హత:** పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్/ఎండీ/ఎంఎస్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- **వయసు:** అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(గ్రూప్-సి) పోస్టులకు 27 ఏళ్లు, మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్(గ్రూప్-ఎ) పోస్టులకు 42 ఏళ్లు, మిగతా(గ్రూప్-బి) పోస్టులకు 34 ఏళ్లు మించకూడదు.
- **ఎంపిక విధానం:** రాతపరీక్ష, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- **ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:** 04.11.2024
- **వెబ్‌సైట్:** https://iitgoa.ac.in

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కొలువుల పిలుపు

- 200 ఏఓ పోస్టులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ నోటిఫికేషన్
- బ్యాచిలర్, ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీతో పోటీ పడే అవకాశం
- జనరలిస్ట్, స్పెషలిస్ట్ విభాగాల్లో ఉద్యోగాలు
- ఎంపికైతే నెలకు రూ.88 వేల వేతనం


బీమా జాబ్స్

ఇన్సూరెన్స్ రంగంలో.. కొలువుదీరాలనుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైతే నెలకు రూ.88 వేల వేతనం అందుకోవచ్చు!! ఈ నేపథ్యంలో.. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏఓ ఉద్యోగాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..

మొత్తం పోస్టులు 200

తాజా నోటిఫికేషన్ ద్వారా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. రెండు విభాగాల్లో 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. స్పెషలిస్ట్స్ కేడర్‌లో 100 పోస్ట్‌లు, జనరలిస్ట్ కేడర్‌లో మరో 100 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. స్పెషలిస్ట్ కేడర్‌లో 100 పోస్ట్‌ల్లో రిస్క్ మేనేజ్‌మెంట్-10 పోస్ట్‌లు, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్-20 పోస్ట్‌లు, ఆటోమొబైల్ ఇంజనీర్స్-20 పోస్ట్‌లు, కెమికల్ ఇంజనీర్స్/మెకట్రానిక్స్ ఇంజనీర్స్-10 పోస్ట్‌లు, డేటా అనలిటిక్స్-20 పోస్ట్‌లు, లీగల్-20 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు

- ఆయా విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లో బీటెక్/ఎంటెక్/బ్యాచిలర్/ పీజీ డిగ్రీ/ సీఏ/ఐసీడబ్ల్యూఏ/రిస్క్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి.
- వయసు:2024 సెప్టెంబర్ 30 నాటికి 21-30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

రాత పరీక్షల వివరాలు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను స్పెషలిస్ట్, జనరలిస్ట్ కేడర్‌లకు వేర్వేరు విధానాల్లో నిర్వహిస్తారు.

250 మార్కులకు స్పెషలిస్ట్స్ రాత పరీక్ష

స్పెషలిస్ట్స్ రాత పరీక్షను ఆరు విభాగాల్లో 250 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (25 ప్రశ్నలు-25మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(40 ప్రశ్నలు-40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు-25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (20 ప్రశ్నలు-20 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (30 ప్రశ్నలు-20 మార్కులు), సంబంధిత సబ్జెక్ట్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు-120 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షకు కేటాయించిన సమయం గంటన్నర.

జనరలిస్ట్ ఏఓ రాత పరీక్ష ఇలా

జనరలిస్ట్ ఏఓ పోస్ట్‌లకు అయిదు విభాగాల్లో 250 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్ (50 ప్రశ్నలు-50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 60 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు-50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(40 ప్రశ్నలు-50 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (20 ప్రశ్నలు-40 మార్కులు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు విభాగాలకు నిర్వహించే రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

డిస్క్రిప్టివ్ టెస్ట్

ఆబ్జెక్టివ్ టెస్ట్‌తోపాటు అదనంగా 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. లెటర్ రైటింగ్(10 మార్కులు),ఎస్సే రైటింగ్ (20 మార్కులు) విభాగాల్లో ఈ వ్యాస రూప పరీక్ష ఉంటుంది.

మలి దశలో ఇంటర్వ్యూ

రాత పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విభాగాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా.. మలి దశలో 100 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో ఇన్సూరెన్స్ రంగంపై ఉన్న పరిజ్ఞానం, ఆసక్తి, భవిష్యత్తు లక్ష్యాలు, ఆయా స్పెషలైజ్డ్ విభాగాల్లో ఉన్న పని అనుభవం, నైపుణ్యంపై ప్రశ్నలు అడుగుతారు.

తుది జాబితా

పర్సనల్ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి.. తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.

ఏడాది ప్రొబేషన్

నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేషనరీ పీరియడ్ నిబంధన ఉంది. ఈ సమయంలో అభ్యర్థులు ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే లైసెన్సియేట్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా.. ప్రొబేషన్ పీరియడ్‌తో కలిపి అయిదేళ్లపాటు సంస్థలో విధులు నిర్వహిస్తామని సర్వీస్ బాండ్ కూడా ఇవ్వాలి.

ఆకర్షణీయ వేతనం

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కొలువులు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనం అందిస్తారు. నెలకు రూ.50,925-రూ.96,765 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది. దీనికి అదనంగా ఇతర భత్యాలు లభిస్తాయి. నికరంగా నెలకు రూ.88 వేల వేతనం చేతికందుతుంది.

జీఎం స్థాయికి చేరుకునే అవకాశం

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన వారు భవిష్యత్తులో ఆయా విభాగాల్లో ఉన్నత హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. తొలుత అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాక.. పదోన్నతికి అర్హత లభిస్తుంది. అసిస్టెంట్ మేనేజర్/బ్రాంచ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్/డివిజనల్ మేనేజర్; సీనియర్ డివిజనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, రీజనల్ మేనేజర్; డీజీఎం, జీఎం వంటి హోదాలకు చేరుకోవచ్చు. సీఏఐబీ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వేగంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్య సమాచారం

- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ:2024, నవంబర్5
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: 2024, డిసెంబర్ 14
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.uiic.co.in, https://uiic.co.in/recruitment/details/16167

రాత పరీక్షలో రాణించేలా

రీజనింగ్

రీజనింగ్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

జనరల్ అవేర్‌నెస్

ఈ విభాగం కోసం అభ్యర్థులు మరింత ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరించాలి. ఇన్సూరెన్స్, ఆర్థిక రంగంలో మార్పులు, ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.

స్పెషలిస్ట్ స్ట్రీమ్

స్పెషలిస్ట్ స్ట్రీమ్ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు తమ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌కు సంబంధించి.. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేస్తూ అడుగులు వేయాలి. ఆయా విభాగాలకు సంబంధించి గత ప్రశ్న పత్రాలు, ఇతర పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.

సాక్షి
ప్రాఫిట్ ప్లస్
సోమవారం
28-10-2024

స్టాక్ మార్కెట్లు (శుక్రవారం ముగింపు)

దేశీ సూచీలు

సెన్సెక్స్ ▽	నిఫ్టీ ▽
663	219
79,402	24,181

విదేశీ సూచీలు

నాస్‌డాక్	18,519	△	103
డోజోన్స్	42,114	▽	260
ఎఫ్‌టీఎస్‌ఈ 100	8,248	▽	21
డాక్స్	19,464	△	21
షాంఘై	3,300	△	19
నికాయ్	37,914	▽	229

అమెరికా • బ్రిటన్ • జర్మనీ • చైనా • జపాన్

ఫారెక్స్ రేట్లు రూ.లలో

			కొనుగోలు	అమ్మకం
$	యూఎస్ డాలర్	ఎస్‌బీఐ	83.67	84.68
£	బ్రిటన్ పౌండ్	ఎస్‌బీఐ	107.73	110.57
€	యూరో	ఎస్‌బీఐ	89.80	92.42
¥	జపాన్ ఎన్ (100)	ఎస్‌బీఐ	54.76	56.17
AU$	ఆస్ట్రేలియా డాలర్	ఎస్‌బీఐ	54.71	56.90
S$	సింగపూర్ డాలర్	థామస్‌కుక్	61.57	66.24
SAR	సౌదీ రియాల్	థామస్‌కుక్	21.52	23.08
UAE D	యూఏఈ దిర్హామ్	థామస్‌కుక్	22.00	23.78
¥	చైనా యువాన్	థామస్‌కుక్	10.92	12.75

ఈక్విటీ రాబడులపై పన్ను సునామీ!



చట్టంలో పలు వెసులుబాట్లు

- వీటిని అనుసరిస్తే పన్ను భారం పడదు
- పన్ను తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్
- తద్వారా దీర్ఘకాలంలో అదనపు రాబడి
- ఏడాదికి మించిన పెట్టుబడుల పైనే ప్రయోజనం

కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోల్చితే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు **వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల్లో** ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024-25 బడ్జెట్‌లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది.

- సాక్షి, బిజినెస్ డెస్క్

ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘ కాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్‌టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘ కాల మూలధన లాభం (ఎల్‌టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్‌టీసీజీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్‌టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది.



పన్ను తగ్గించుకునే మార్గాలు..

ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్‌టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకు మించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.



ట్యాక్స్ హార్వెస్టింగ్



ఒక ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెప్టెంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెప్టెంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం.

ఇల్లు కొనడం..

ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ఠ ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు.

షరతులు ఉన్నాయ్...

దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిర్మించుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచ్చిస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు.

సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్‌లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచ్చించడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత కాలం లోపు ఇంటి కోసం వెచ్చించి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచ్చించలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

బాండ్లు



సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్‌ఈసీ, ఎన్‌హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్ఠంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.

సరైన నిర్ణయమేనా?



మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచ్చించడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్‌గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.

నష్టాలతో భర్తీ..



ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.

ఎస్‌బీఐకి బెస్ట్ బ్యాంక్ అవార్డు



న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి భారత్‌లోనే అత్యుత్తమ బ్యాంక్‌గా పురస్కారం దక్కింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ అవార్డును ప్రకటించింది. వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సమావేశాల సందర్భంగా నిర్వహించిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి దీన్ని అందుకున్నారు. అత్యుత్తమ సేవలు అందిస్తూ, అందరికీ బ్యాంకింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నందుకు గాను 'బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా' పురస్కారం లభించిందని ఎస్‌బీఐ వివరించింది.

'సాక్షి ప్లస్' ఈ-పేపర్‌లో..

మార్కెట్‌లో మతాబులు వెలిగేనా? నిపుణుల విశ్లేషణ	కోల్ ఇండియా క్యూ2 లాభం 22 శాతం డౌన్

కోడిగుడ్లు (హోల్‌సేల్-నెక్ / 100కు రూ.లలో)

28-10-2024	
విశాఖ	545-00
చిత్తూరు	578-00
ఈస్ట్, వెస్ట్ గోదావరి	540-00
విజయవాడ	545-00
రిటైల్ ధర (డజను)	78.00
హైదరాబాద్	520-00
వరంగల్	522-00
రిటైల్ ధర	5.80

బిజినెస్ సైకిల్ ఫండ్స్ భేష్..

- ఏడాది వ్యవధిలో 56 శాతం వరకు రాబడులు
- పరిశ్రమ గణాంకాల్లో వెల్లడి



న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్‌ఎస్‌బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్‌ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్‌ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయత్నిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలి నాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అతే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ-ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్‌లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్‌కి మారేందుకు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్‌డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

16 ఫండ్స్..

ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్‌కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.



మరిన్ని విశేషాలు..

- అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్‌పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.08 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి.
- గత ఆరు నెలల వ్యవధిలో హెచ్‌ఎస్‌బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్‌లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచ్చింది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి.

స్టాక్స్ వ్యూ

బజాజ్ ఫైనాన్స్	యాక్సిస్ సెక్యూరిటీస్	కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 6,905
టార్గెట్: రూ. 8,030

ఎందుకంటే: ఆర్థిక సేవల రంగ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ పట్టణాలలో 1,500కుపైగా, గ్రామీణ ప్రాంతాలలో 2,600 బ్రాంచీలను నిర్వహిస్తుండటం ద్వారా కార్యకలాపాలను భారీగా విస్తరించింది. రెండు లక్షలకుపైగా రుణ పంపిణీ పాయింట్లతో సేవలందిస్తోంది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం(క్యూ1) చివరికల్లా 8.81 కోట్ల కస్టమర్ల బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వార్షికంగా 31 శాతం, త్రైమాసికం వారీగా(2023-24 క్యూ4తో పోలిస్తే) 7 శాతం చొప్పున ఎగశాయి. వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. డిజిటల్ లెండింగ్ ప్రొడక్టులు.. ఈకామ్, ఇన్‌స్టాఈఎంఐలపై ఆర్‌బీఐ ఆంక్షలను ఎత్తివేయడంతో జూన్ మధ్య నుంచి అన్ని ప్లాట్‌ఫామ్‌లపైనా లైవ్ ఆఫరింగ్‌ను ప్రారంభించింది. వెరసి రానున్న మూడు త్రైమాసికాలలో ఈ ప్రభావం ప్రతిఫలించనుంది. అయితే క్యూ1లో సీవోఎఫ్ పెరుగుదల, పోర్ట్‌ఫోలియో మిక్స్‌లో మార్పుల కారణంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) నీరసించాయి. మూడేళ్ల కాలం(2025-27)లో ఎన్ఐఎం 9.5-9.6 శాతంలో స్థిరపడవచ్చు. ప్రస్తుతం 9.8 శాతంగా నమోదయ్యాయి. క్యూ1లో స్థూల(0.86 శాతం), నికర(0.38 శాతం) మొండిబకాయిలు త్రైమాసికవారీగా నిలకడను చూపడం ద్వారా ఆస్తుల(రుణాలు) నాణ్యతలోనూ స్థిరత్వం కనిపించింది. ప్రస్తుతం రుణ నాణ్యతలో కనిపిస్తున్న సమస్యలు తాత్కాలికమే. రానున్న రెండు త్రైమాసికాలలో తిరిగి స్థిరత్వం సంతరించుకోనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. 2025-27 కాలంలో ఏయూఎం 26 శాతం, నికర వడ్డీ ఆదాయం 25 శాతం, నికర లాభం 23 శాతం చొప్పున వృద్ధి చూపగలవని అంచనా.

బంధన్ బ్యాంక్	జేఎం ఫైనాన్షియల్	కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 169
టార్గెట్: రూ. 260



ఎందుకంటే: బ్యాంక్ సీఈవో, ఎండీగా పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా ఎంపికకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ వెల్లడించింది. నవంబర్ 10లోగా పదవిని స్వీకరించే అవకాశముంది. మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆర్‌బీఐ అంగీకరించినట్లు బ్యాంక్ తెలియజేసింది. దీంతో ఇటీవలి కాలంలో బ్యాంక్ యాజమాన్య నిర్వహణ, కార్యకలాపాలలో ఏర్పడిన సందిగ్ధతకు తెరపడనుంది. కార్పొరేట్ బ్యాంకింగ్, రిటైల్ క్రెడిట్(రుణ) విభాగాలలో సేన్‌గుప్తాకున్న అనుభవం బ్యాంక్‌కు తోడ్పాటునివ్వనుంది. దీంతో గత కొన్నేళ్లుగా క్రెడిట్ బిజినెస్‌లో బంధన్ బ్యాంక్ ఎదుర్కొంటున్న సవాళ్లకు చెక్ పడే అవకాశముంది. మరోవైపు బ్యాంక్ కోవిడ్-19 కాలంలో సీజీఎఫ్ఎంయూ, ఈసీఎల్‌జీఎస్ పథకాల పేరుతో చేసిన క్లెయిములపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌ను విడుదల చేసింది. బ్యాలన్స్‌షీట్‌లో నిర్వహిస్తున్న వీటి పోర్ట్‌ఫోలియోపై బ్యాంక్ రూ. 228 కోట్లమేర రికవరీలను సాధించింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో వీటి ద్వారా రూ. 543 కోట్లమేర ఇతర ఆదాయంగా నమోదు చేసేందుకు వీలుంది. ఇది బ్యాంక్ క్యూ2 పన్నుకుముందు లాభం(పీబీటీ)లో 38 శాతంగా అంచనా. ఈసీఎల్‌జీఎస్ పథకంలో భాగంగా రూ. 347 కోట్ల తాజా క్లెయిములను నమోదు చేసేందుకు ఎన్‌సీజీటీసీ అనుమతించింది. మైక్రోఫైనాన్స్ విభాగం ఆస్తుల నాణ్యత విషయంలో సవాళ్లు కొనసాగుతున్న కారణంగా ఈ విభాగంలో బంధన్ తక్కువ వృద్ధిని సాధించే అవకాశముంది.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే



సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట టోకరా

గుంటూరులోని సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాకం

రోడ్డునపడ్డ వందలాది మంది ఉద్యోగులు

ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ బాధితులు

గుంటూరు: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటూ 'డెవలప్ ట్రీస్ డీఎస్ఆర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం హోరెత్తించింది. భారీ వార్షికాదాయం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత, పీఎఫ్, బీమా ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఆ సంస్థ ఎర వేసింది. ఏపీ, తెలంగాణతోపాటు పాండిచ్చేరి, కన్యాకుమారి, బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర నిరుద్యోగులు ఆ ప్రకటనకు ఆకర్షితులయ్యారు. సుమారు 600 మంది రూ.లక్షల్లో డిపాజిట్ చెల్లించి ఉద్యోగాల్లో చేరారు. ఎవరికీ జీతాలు, పీఎఫ్ చెల్లింపులు లేకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు అమరావతి రోడ్డులో ఆ ప్రైవేట్ కంపెనీని 2021లో స్థాపించారు. ఫేస్‌బుక్ ద్వారా నిరుద్యోగులను ఆకర్షించారు. దాదాపు 600 మంది చేరగా.. 100 నుంచి 150 మంది గుంటూరులోని కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. పొరుగు రాష్ట్రాల్లో వారు వర్క్‌ఫ్రమ్ హోం చేసే వారున్నారు.

భారీగా వసూళ్లు

ఆ సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేసింది. ఆ తరువాత ఉద్యోగంలో చేరిన వారికి కష్టాలు మొదలయ్యాయి. జీతం అడిగితే ట్రెనింగ్ అంటూ దాటవేసేవారు. గట్టిగా అడిగితే బూతులు తిట్టేవారు. మహిళలతో అసభ్యంగా మాట్లాడేవారు. 3 నెలల శిక్షణ అనంతరం నెలకు రూ.40 వేల జీతం, వార్షిక ఆదాయం రూ.6 లక్షలు చెల్లిస్తామని చెప్పేవారు.

పురందేశ్వరి, పెమ్మసాని బంధువులంటూ..

తమకు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పిన్ని వరుస అని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బంధువని నిర్వాహకులు చెప్పుకునేవారు. పోలీస్ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్ పేరు కూడా చెప్పి బెదిరించేవారని బాధిత ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు గుంటూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని గుంటూరుకు చెందిన షేక్.రసూల్ తెలిపారు. తాము డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను కలవగా.. రాజోలు ఎమ్మెల్యేతో మాట్లాడించారని చెప్పారు. ఆ తరువాత ఎమ్మెల్యే గల్లా మాధవికి విన్నవించామని తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే ఆశలేదని బాధితులు సీహెచ్.సాయి (విజయనగరం), జగదీష్, ఝాన్సీ (శ్రీకాకుళం), హేమంత్, మహేందర్ (తెలంగాణ) వాపోయారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మార్గనిర్దేశకులు

నేటి నుంచి ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్‌పై శిక్షణ

సాక్షి, అమరావతి: విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది. యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లిష్ మీడియంలో కూడా అందిస్తామని, దీనిద్వారా ఉపాధ్యాయులు సమర్థంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.

ఎంబీబీఎస్ విద్యార్థుల రిపోర్టింగ్‌కు గడువు పెంపు

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మూడో దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయడానికి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో రిపోర్టింగ్‌కు గడువు ముగియనుంది. అయితే, కళాశాలల్లో రిపోర్టింగ్‌కు మరో రోజు గడువు పొడిగించినట్లు తెలియజేస్తూ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా వెలుగొందాలి

ఐసీఎస్ఎస్ఆర్ డిప్యూటీ డైరెక్టర్ అభినవ్ పీయూష్



ఏఎన్‌యూ: విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా వెలుగొందాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) న్యూఢిల్లీ డిప్యూటీ డైరెక్టర్ అభినవ్ పీయూష్ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. ఈ సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం అభినవ్ మాట్లాడుతూ పరిశోధనల ద్వారా మాత్రమే భారతదేశం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న వికసిత్ భారత్ 2047 సాధ్యం కావాలంటే పరిశోధనలు ఎంతో కీలకమన్నారు. భారత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల కోసం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. నంబూరు వీవీఐటీ విద్యాసంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత ఆదర్శంతో ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. భారత రక్షణ శాఖ ముజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ బైరిశెట్టి మల్లికార్జున మాట్లాడుతూ ఏబీవీపీ ఉద్యమాల కారణంగానే 370 ఆర్టికల్ రద్దు జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ దక్షిణ మధ్య సంఘటన కార్యదర్శి శివకుమార్, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర, ఏబీవీపీ గుంటురు జిల్లా కన్వీనర్ మల్లవరపు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published at Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP) and Printed at Jagati Publications Limited, Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP)., Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. 0866-2547436 Fax: No. 0866-2547433. RNI Reg No. APTEL/2008/23794.

అశ్వంపై ఆటవిడుపు..



ఆదివారం వచ్చిందంటే చాలు..కడప నగరంలోని ప్రధాన పార్కుల వద్ద గుర్రాలు కనువిందు చేస్తున్నాయి. చిన్నారులు వాటిపై స్వారీ చేస్తాం అంటూ మారం చేస్తున్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ పిల్లల కళ్లల్లో ఆనందం కోసం తల్లిదండ్రులు కూడా వారి కోర్కెను తీర్చేస్తున్నారు. దీంతో అశ్వాలపై ఎక్కిన చిన్నారులు చల్ చల్ గుర్రం అంటూ...ఫొటోలకు ఇలా ఫోజులిస్తున్నారు. - ఎస్.కె మహమ్మద్ రఫీ , సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప

అత్యవసర బండి.. ఆపదలో ఉందండీ



ఎవరికైనా ఆరోగ్యం విషమించినా, ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నా తక్షణం ఆశ్రయించేది 108 వాహనాన్నే..మరి ఆ బండే శిథిలావస్థలోకి చేరితే? ఇంజన్, టైర్లలో చిన్నపాటి లోపాలున్నాయని నెల్లూరు బాలాజీనగర్‌లో 108 వాహనాన్ని మూలన పెట్టేయడంతో అది పూర్తిగా దెబ్బతిని ఇలా మారిపోయింది. - కమలాకర్, సాక్షి, ఫొటోగ్రాఫర్, నెల్లూరు

మాకొద్దు బాబోయ్ మద్యం షాపు



జనావాసాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ వారం రోజులుగా విశాఖపట్నంలోని భూపేష్‌నగర్ వాసులు ఆందోళన చేపడుతున్నారు. ఆదివారం ఆందోళనకారులు మద్యం దుకాణం ఎదుట వంట వార్పు చేట్టి అక్కడే భోజనాలు చేసి ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. - పీఎల్‌మోహన్, సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం

క్లుప్తంగా...

పోరాటాల ద్వారానే రాజ్యాధికార సాధన సాధ్యం

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్



రాయచోటి అర్బన్: రాజ్యాధికారాన్ని దక్కించుకునేలా పేదలు, కార్మికులు సంఘటితంగా పోరాటాన్ని సలపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాయచోటిలోని కేజీఎస్ ఫంక్షన్‌హాల్‌లో సీపీఎం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలు జరిగాయి. దీనికి హాజరైన గఫూర్ మాట్లాడుతూ దేశంలో సామాన్యులకు న్యాయం జరగడం లేదన్నారు. బూర్జువాలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల చేతుల నుండి శ్రామిక, కర్షక వర్గం చేతుల్లోకి రాజ్యాధికారం వచ్చినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, శ్రామికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్, మతోన్మాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

భార్య గొంతు కోసిన భర్త



బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

జమ్మలమడుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త బ్లేడ్‌తో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీకి చెందిన మేరీ, విజయ్ భార్యభర్తలు. విజయ్ ఆటోలో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. కొంత కాలంగా మేరీపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఇతరులతో సంబంధం పెట్టుకుందనే అనుమానించేవాడు. భార్యతో పాటు ఆదివారం ప్రార్థన కోసం టౌన్ చర్చికి వచ్చాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఉన్నట్లుండి భర్త విజయ్ తనతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో భార్య మేరీ గొంతు కోశాడు. గొంతు, మెడ దగ్గర తీవ్ర గాయాలై రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో స్థానికులు రక్తస్రావం జరుగకుండా గుడ్డను గొంతుకు కట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మొదటి భార్య చనిపోవడంతో విజయ్ ఎస్సీ కాలనీకి చెందిన మేరీని 15 ఏళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం . ఒక బాబు పీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుతుండగా.. మరో బాబు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు.

విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరుబాట

నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

సాక్షి, అమరావతి: విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టినట్టు భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ ప్రకటించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. విద్యాదీవెన, వసతిదీవెన సహా విద్యార్థులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పారు. నవంబర్ 6న 'చలో కలెక్టరేట్' కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయినా విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. పలు యూనివర్సిటీల్లో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ బకాయిల విడుదల విషయంలో జాప్యం చేస్తోందన్నారు. 'తల్లికి వందనం' ఎప్పుడు అమలు చేస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదన్నారు.

ఏపీలో తగ్గిన అమ్మకాలు

గడచిన మూడేళ్లలో ఏపీలో ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఆర్బీకేల ద్వారా 10.50 లక్షల బాటిళ్ల విక్రయాలు జరిగాయి. కాగా 2024–25 సీజన్ కోసం 10లక్షల నానో యూరియా, 4 లక్షల నానో డీఏపీ బాటిళ్లను ఇఫ్కో సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్–2024లో అతికష్టమ్మీద 1.04లక్షల బాటిళ్ల నానో యూరియా ప్లస్, 48వేల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు జరిగాయి. కాగా వచ్చే రబీ సీజన్‌లో నానో యూరియా ప్లస్ 3లక్షల బాటిళ్లతో పాటు లక్ష బాటిళ్ల నానో డీఏపీని అందుబాటులో ఉంచేందుకు ఇఫ్కో ఏర్పాట్లు చేసింది. గడచిన మూడేళ్లుగా ఆర్బీకేల ద్వారా కూడా విక్రయాలు జరపగా, గడచిన ఖరీఫ్ సీజన్ నుంచి ఇఫ్కో అవుట్‌లెట్స్‌తో పాటు ఓపెన్ మార్కెట్ ద్వారా మాత్రమే నానో ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రైతులు, గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్స్ కూడా ఇస్తున్నారు. గతేడాది ఒక్కొక్కటి రూ.15లక్షల విలువైన ఈ వెహికల్‌తో కూడిన కిసాన్ డ్రోన్స్‌ను 75 మందికి అందజేశారు. ఈ ఏడాది మరో 70 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తగ్గిన 'నానో' ఎరువుల అమ్మకాలు

గత మూడేళ్లలో 10.50 లక్షల బాటిళ్ల విక్రయం

2023-24 సీజన్ వరకు ఏటా పెరిగిన అమ్మకాలు

- సంప్రదాయ ఎరువులకు భిన్నంగా నానో ఎరువులు
- గత ఖరీఫ్‌లో మార్కెట్‌లోకి నానో యూరియా ప్లస్
- వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్

గత మూడేళ్లలో గణనీయంగా పెరిగిన నానో ఎరువుల అమ్మకాలు.. గత ఖరీఫ్ సీజన్ నుంచి భారీగా తగ్గాయి. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా నానో బయోటెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ ఎరువులను 2021లో భారత రైతులు ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తొలుత యూరియా, ఆ తర్వాత నానో డీఏపీలను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఇఫ్కో గత ఖరీఫ్ సీజన్ నుంచి నాలుగింతల నత్రజని (16 శాతం)తో సహా అధిక పోషక విలువలతో కూడిన నానో యూరియా ప్లస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి నానో జింక్, నానో కాపర్‌ను తీసుకొచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి, అమరావతి



500 మిల్లీ లీటర్ల బాటిల్‌లో తీసుకొచ్చిన నానో యూరియా/డీఏపీలు 45 కిలోల సంప్రదాయ యూరియా, డీఏపీ బస్తాకు సమానం. బస్తా యూరియా ధర మార్కెట్‌లో రూ.266.50 ఉండగా, అదే పరిమాణంలో ఉన్న ఈ నానో యూరియాను రూ.225కే ఇఫ్కో అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ డీఏపీ బస్తా మార్కెట్‌లో రూ.1,350 ఉండగా, నానో డీఏపీ బాటిల్ రూ.600కే తెచ్చింది.

తగ్గిన నానో విక్రయాలు..

గడచిన మూడేళ్లలో వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా 2021–22 సీజన్‌లో 2.12 కోట్ల బాటిళ్ల, 2022–23లో 3.30 కోట్ల బాటిళ్ల అమ్మకాలు . దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల సాగు తగ్గడంతో 2023–24లో 2.04 కోట్ల నానో యూరియా, 44 లక్షల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు జరిగాయి. 2024–25 సీజన్‌లో 4.60 కోట్ల నానో యూరియా, 2 కోట్ల నానో డీఏపీ బాటిళ్ల విక్రయాలు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఖరీఫ్ సీజన్‌లో కేవలం కోటి బాటిళ్ల నానో యూరియా ప్లస్, 43 లక్షల నానో డీఏపీ బాటిళ్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి.

ఎకరానికి రూ.30 వేలు ఆదా



గడువు ముగిసిన పిల్లులు, కుక్కల మేతను వినియోగించడం ద్వారా ఎకరానికి సుమారు రూ.30 వేల వరకు ఖర్చులు తగ్గుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఎకరం చెరువులో చేపల పెంపకానికి సాధారణంగా 2.5 టన్నుల మేతను వినియోగిస్తారు. చేపల మేత కిలో రూ.42 చొప్పున ఎకరానికి 1.05 లక్షల వరకు ఖర్చవుతుంటే.. కాలం చెల్లిన పిల్లులు, కుక్కల మేతను వినియోగిస్తే రూ.75 వేల వరకు ఖర్చవుతోంది. మేత ఖర్చులను ఆదా చేసేందుకు ఆక్వా రైతులు ఇలాంటి మేతలు వినియోగిస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల సరిహద్దు ప్రాంతంలో ఈ మేతను అధికంగా వినియోగిస్తున్నారు.

చేపలకు పిల్లుల దాణా

- కుక్కల దాణా సైతం వినియోగం
- కోనసీమలో కాలం చెల్లిన మేత తెచ్చి చెరువుల్లో వేస్తున్న ఆక్వా రైతులు
- అప్సడా, సీఏఏ నిబంధనలకు విరుద్ధంగా చేపల మేత వినియోగం
- జలాలు కలుషితమై పొరుగు రైతులకు ఇబ్బందులు

కాట్రేనికోన: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని చేపల రైతులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పిల్లులు, కుక్కలకు పెట్టే కాలం చెల్లిన (ఎక్స్‌పైర్డ్) మేతను చేపలకు ఆహారంగా వేస్తున్నారు. కాలం చెల్లిన మేతలు తక్కువ ధరకు వస్తుండటంతో వాటిని చెరువుల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. దీనివల్ల జలాలు కలుషితమై పొరుగు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి చేపలు, రొయ్యలకు అప్సడా (ఏపీఎస్ఏడీఏ), సీఏఏ నిబంధనల ప్రకారం ఆక్వా గ్రేడ్ మేతలు, మందులను మాత్రమే వాడాల్సి ఉంది. మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరు బరితెగించి ఈ తరహా మేతలను చేపలకు వినియోగిస్తున్నారు.

కేజీ రూ.30కే వస్తుండటంతో..

థాయ్‌లాండ్ దేశానికి చెందిన మార్స్ పెట్‌కేర్ కంపెనీ సెబా బ్రాండ్ (చికెన్ ఫ్లేవర్)తో 75 శాతం యానిమల్ ప్రొటీన్లు ఉన్న మేతను పిల్లులు, కుక్కలకు బిస్కెట్ల రూపంలో మార్కెట్‌లో విక్రయిస్తోంది. మాంసకృత్తులు అధికంగా ఉండే పిల్లుల మేత ఒకటిన్నర కేజీల ఆన్‌లైన్ ధర రూ.1,099 ఉంది. అయితే, క్వాలిటీ లేని థర్డ్ గ్రేడ్ మేత, గడువు ముగిసిన, ముగియనున్న మేత కేజీ సుమారు రూ.30కే లభిస్తోంది. ఆ మేతల్ని కొందరు రైతులు దిగుమతి చేసుకుని చుట్టుపక్కల రైతులకు విక్రయిస్తున్నారు. రూప్‌చంద్, శీలావతి, బొచ్చె చేపలకు కొంతమంది రైతులు ఈ మేతను వాడుతున్నారు.

చేపలకు ఎటువంటి నష్టం ఉండదు

కుక్కలు, పిల్లులకు పెడుతున్న మేత చేపలకు వేసినా నష్టమేమీ ఉండదు. కానీ.. అప్సడా నిబంధనల ప్రకారం ఆక్వా గ్రేడ్ మేతలు, మందులను మాత్రమే చేపలు, రొయ్యలకు దాణాగా వాడాలి. కాలం చెల్లిన కుక్కలు, పిల్లుల మేత వాడుతున్న రైతులను గుర్తిస్తాం. రైతులు ఎలాంటి దాణా వాడుతున్నారు, దాణా తయారీకి ఏ జంతువుల మాంసం వినియోగించారు, దాణా నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షలు చేయిస్తాం.

– శ్రీనివాస్, మత్స్యశాఖ జేడీ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా

దంపతులపై చైన్ స్నాచర్ల దాడి

3 కాసుల బంగారు గొలుసు అపహరణ

పెంటపాడు: పెళ్లికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న దంపతులను టార్గెట్ చేసుకున్న దుండగులు వారి నుంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల శివారులోని ముదునూరు వద్ద జరిగింది. తాడేపల్లిగూడేనికి చెందిన గంగుల నాగరాజు, గంగుల సత్యవతి దంపతులు శనివారం రాత్రి భీమవరంలో బంధువుల పెళ్లికి వెళ్లారు. మోటార్‌సైకిల్‌పై తిరిగి వస్తున్న సమయంలో వారిని బైక్‌పై వెనుక నుంచి అనుసరించిన దుండగులు సత్యవతి మెడలోని గొలుసుపై కన్నేశారు. గొలుసు అపహరణకు యత్నించే క్రమంలో దంపతులిద్దరినీ కొంత దూరం ఈడ్చుకొని వెళ్లి 3 కాసుల బంగారు గొలుసు తెంపుకొని బైక్‌పై ఉడాయించారు. బైక్‌పై నుంచి పడిపోయిన దంపతులకు గాయాలపాలవడంతో స్థానికులు వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

టెన్త్ పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం ఆప్షన్‌గా ఉండాలి

విద్యాశాఖ మంత్రికి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ

సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో దేనినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోషియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లేఖ రాసింది. పబ్లిక్ పరీక్షలలో రెండు భాషల్లో ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు శిక్షరం నరహరి, కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. తెలుగు బోధనకు అలవాటుపడిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియం, అందులోనూ సీబీఎస్ఈ సిలబస్‌ను ఎలా బోధించగలరని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను ఎంపిక చేయకపోగా, ఉన్నవారు ఇంగ్లిష్‌లో బోధించేందుకు అవసరమైన కనీస శిక్షణ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు సైతం లోపభూయిష్టంగా ఉన్నాయని, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడంలో తప్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో కనీస సామర్థ్యాలు లేని వారికి సైతం 49/50 మార్కులు వేస్తున్నారని, ఇదెలా సాధ్యమని వారు ప్రశ్నించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి వాస్తవ పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తమ పిల్లల బోధనలోను, ఉపాధ్యాయుల ఎంపికలోను మార్పులు చేయాలన్నారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో శిక్షణనిచ్చి కఠినమైన పరీక్ష విధానం అవలంబించాలని డిమాండ్ చేశారు.

సాల్ట్ పథకం ఒప్పందాన్ని రద్దు చేయాలి

రాయచోటి అర్బన్: ప్రపంచబ్యాంకుతో రాష్ట్రంలో అమలవుతున్న సాల్ట్ పథకం ఒప్పందాన్ని వెంటనే రద్దుచేయాలని, విద్యారంగంలో ప్రపంచబ్యాంకు విధానాలకు స్వస్తిపలకాలని యూటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్, షేక్ జాబీర్‌లు డిమాండ్ చేశారు. రాయచోటిలోని అలీమాబాద్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ సాల్ట్ పథకంలో భాగంగా అమలవుతున్న విధానాల వలన ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అవుతోందన్నారు. ప్రాథమిక పాఠశాలల విభజన, తరగతుల విలీనంతో తీవ్రనష్టం జరుగుతోందంటూ తెలపారు. అంతేగాక ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, యాప్‌లు, అసంబద్ధ శిక్షణ కార్యక్రమాలు, అనవసర ఆన్‌లైన్ పనులు ఎక్కువై ఉపాధ్యాయులు బోధన నుండి దూరమవుతారన్నారు.

సాగర్ వద్ద కొనసాగుతున్న నీటి విడుదల

విజయపురిసౌత్: నాగార్జునసాగర్‌లో ఆదివారం రెండు రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 2 గేట్ల ద్వారా 16,138 క్యూసెక్కులు దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 64,472 క్యూసెక్కులు వస్తుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కుడి కాలువ ద్వారా 9,967, ఎడమ కాలువ ద్వారా 6,173, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,394, ఎస్ఎల్‌బీసీకి 2,400, వరదకాల్వకు 400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.



సాగర్‌లో రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590.00 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం.



అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై అధిష్టింపజేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామికి గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది.



భక్తిశ్రద్ధలతో ఇరుగులమ్మకు పూజలు



సిద్ధవటం: మండలంలోని సిద్ధవటం గ్రామ శివారులోని మూలపల్లె క్రాస్ రోడ్డు వద్ద పెన్నానది ఒడ్డున వెలసిన ఇరుగులమ్మ ఆదివారం భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని ఆలయ పూజారి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చన, కుంకుమార్చన, అర్చనలు వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. కొందరు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులను చెల్లించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

మంగమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు



బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండల పరిధిలోని గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భక్తులు వాహనాల్లో తరలివచ్చారని ఆలయ కమిటీ నాయకులు తెలిపారు.

ఐ లీగ్ ఫుట్‌బాల్ విశాఖలోనే ఆడాలి

విశాఖ స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక ఐ లీగ్ ఫుట్‌బాల్ విశాఖ వేదికగా నిర్వహించేందుకు ఎంతో శ్రమిస్తే ఇప్పుడది హైదరాబాద్‌కు తరలిపోవడం శోచనీయమని ఏపీ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనే ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ద్వారా విశాఖ వేదికగా నిర్వహించేందుకు లైసెన్స్ దక్కిందన్నారు. ఆదివారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఎఫ్‌సీ ప్రారంభ వేడుకను అప్పట్లో విశాఖలో ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ పేరిట విశాఖలో ఫుట్‌బాల్ అభివృద్ధికి, స్థానిక క్రీడాకారుల ప్రోత్సాహానికి ఐ లీగ్ ఎంతో దోహదపడగలదని పేర్కొన్నారు.

ప్రారంభమైన ఏఎన్‌యూ దూరవిద్య పరీక్షలు



ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పీజీ, డిగ్రీ కోర్సుల పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయని దూరవిద్య పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 114 పరీక్ష కేంద్రాలలో ఉదయం, మధ్యాహ్నం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్ష కేంద్రాలకు పరిశీలకులను, ప్రత్యేక స్క్వాడ్ బృందాలు, రీజనల్ కోఆర్డినేటర్లను నియమించామని వారి ద్వారా పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. వర్సిటీ దూరవిద్య కేంద్రంలో ప్రత్యేక విద్యార్థి సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విజేత కౌత్సవ్

విజయవాడస్పోర్ట్స్: బీఎస్‌కేయూ మొదటి అంతర్జాతీయ చెస్ ఫిడే రేటింగ్ ర్యాపిడ్ విభాగం విజేతగా పశ్చిమబెంగాల్ క్రీడాకారుడు కౌత్సవ్ కందు నిలిచాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఆరు రోజులుగా జరిగిన అంతర్జాతీయ చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. రూ.15 లక్షల నగదు బహుమతితో క్లాసికల్, బ్లిట్జ్, ర్యాపిడ్ రౌండ్‌లలో జరిగిన ఈ పోటీలకు మూడు దేశాల నుంచి వందలాది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. ర్యాపిడ్ రౌండ్‌కు ప్రాతినిధ్యం వహించిన 601 మంది క్రీడాకారులకు స్విస్ లీగ్ పద్ధతిలో తొమ్మిది రౌండ్లలో పోటీలను నిర్వహించారు. ఓపెన్ విభాగంలో అత్యధికంగా 8/9 పాయింట్లను సాధించిన అంతర్జాతీయ మాస్టర్ కౌత్సవ్ కందు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతిని అందుకోగా, రెండో స్థానంలో నిలిచిన అంతర్జాతీయ మాస్టర్ కుశాగ్రమోహన్(తెలంగాణ) రూ.20 వేల నగదు, మూడో స్థానం సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.వెంకటేష్(తమిళనాడు) రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారు.



ఆదివారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద జరిగిన సదర్ ఉత్సవాల దృశ్యం

ఉపాధ్యాయులూ మేల్కొనండి!

ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అలసత్వం

- గత ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లు
- సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే నమోదు
- నవంబర్ 6వ తేదీ వరకే గడువు

జిల్లాల వారీగా ఓటరు నమోదు ఇలా..

సిద్దిపేట	91	హనుమకొండ	1807
నల్లగొండ	2489	జయశంకర్‌భూపాలపల్లి	90
సూర్యాపేట	1339	భద్రాద్రికొత్తగూడెం	838
యాదాద్రి భువనగిరి	348	ఖమ్మం	1150
జనగాం	321	ములుగు	1035
మహబూబాబాద్	572		
వరంగల్	909	మొత్తం	10,089

వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.

– నల్లగొండ



నవంబర్ 6 వరకు గడువు..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.

పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్య

ఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపాటు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది.

నివాసమే ప్రామాణికం..

ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు.

ఆమెకు ఆహ్వానం

- లింగ సమానత్వం దిశగా యువత అడుగులు
- ఎవరైనా ఒక్కటే అన్న ఆలోచన.. ఆడ శిశువులకు స్వాగతం
- 2036 నాటికి పెరగనున్న మహిళల సంఖ్య
- అంచనా గణాంకాలు విడుదల చేసిన కేంద్రం

తరం మారుతోంది..
జనం అభిప్రాయం మారుతోంది...
అబ్బాయే కావాలి.. వంశానికి వారసుడు ఉండాలనే ధోరణిలో మార్పు వస్తోంది.
ఆడ, మగ.. ఎవరైనా చాలు అనే ఆలోచన పెరుగుతోంది..
లింగ నిష్పత్తి సమానత్వం దిశగా సమాజం వడివడిగా అడుగులు వేస్తోంది..

– సాక్షి, హైదరాబాద్



మన దేశంలో ఆది నుంచి పురుషాధిక్యత ఎక్కువ. అబ్బాయి ఇంటిపేరు నిలబెడతాడు.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటాడు.. పున్నామ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి.. అమ్మాయి అయితే కట్న, కానుకలిచ్చి పెళ్లి చేయాలి.. వివాహంతో తల్లి ఇంటితో రుణం తీరిపోతుంది.. లాంటి ఆలోచన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆడ శిశువుల హత్యలు పెరిగాయి. లక్షల మంది ఆడ శిశువులు అమ్మ కడుపులోనే కన్నుమూశారు. అయితే ఇప్పుడు ఈ ధోరణి మారుతోంది.. అమ్మాయి ఐనా.. అబ్బాయి ఐనా ఓకే అంటూ యువతరం స్వాగతం పలుకుతోంది. ఆడ శిశువుల కంటే మగ శిశువుల నిష్పత్తి ఎక్కువగా ఉండే పరిస్థితి క్రమేపీ మారుతోంది. దేశంలో లింగ సమానత్వం దిశగా అడుగులు పడుతున్నట్లు, మహిళా జనాభా పెరగనున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన అంచనా గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మహిళలు ఉండగా, 2036 వరకల్లా ఇది 952కు వృద్ధి చెందుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. 2036 నాటికి దేశ జనాభా 152.2 కోట్లకు చేరుతుంది. మొత్తం జనాభాలో స్త్రీల శాతం 48.5 నుంచి 48.8కి పెరగనుంది. పదేళ్లలోపు చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో పాటు వృద్ధుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేసింది. కాగా లింగ నిష్పత్తి, పని చేసే యువత, జననాల రేటుకు సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలను కేంద్రం వెల్లడించింది.

పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.

జననాల రేటు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సంతానోత్పత్తి రేటు పడిపోతున్న కారణంగా 2050 నాటికి జనాభా కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో యువతరం కూడా తగ్గిపోతుందని అంచనా. 2100 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తుందని లాన్సెట్ అధ్యయనం పేర్కొంటోంది. అయితే జనాభా స్థాయి మాత్రం తగ్గిపోతుందని పేర్కొంది. పెరుగుతున్న ఖర్చులతో ఎక్కువ మంది పిల్లలను పెంచగలమా.. లేదా..అనే ఆలోచన, ఒక్కరు చాలు అనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి.

తగ్గనున్న చిన్నారులు..పెరగనున్న పెద్దలు


చిన్నారులు (0–4 ఏళ్లు): 2011లో మొత్తం జనాభాలో చిన్నారులు 9.9 శాతం ఉండగా, 2036 వరకల్లా వీరు 6.35 శాతానికి తగ్గనున్నారు.
బాలలు (4–9 ఏళ్లు): 2011లో మొత్తం జనాభాలో వీరి శాతం 10.35 కాగా, 2036 వరకల్లా ఇది 7.7 శాతానికి పడిపోనుంది.
యువత (20–39 ఏళ్లు): 2011లో 32.1 శాతం ఉండగా, 2036లో 31.4 శాతానికి తగ్గనుంది.
వృద్ధులు (70 ఏళ్లకుపైన): 2011లో మొత్తం జనాభాలో 3.2 శాతం ఉండగా, 2036 వరకల్లా 6.5 శాతానికి పెరగనుంది.

ఉరుకుల పరుగుల జీవితం, ఒక్కరు చాలనే ధోరణే కారణం

జీవితంలో స్థిరపడే వరకు వివాహం వద్దనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది భవిష్యత్‌లో మరింత పెరగవచ్చు. ఉరుకుల పరుగుల జీవితం, ఒత్తిడి కారణంగా సంతానోత్పత్తి తగ్గుతోంది. ఆడైనా.. మగైనా.. ఒక్కరు చాలు అనే ధోరణి పెరుగుతోంది. ఇది జననాల రేటు పడిపోవడానికి ముఖ్య కారణాలు.

– కిరణ్ మాదల, ప్రొఫెసర్, గాంధీ మెడికల్ కాలేజీ

ప్రతి వెయ్యి మంది మగవారికి మహిళలు ఇలా..



(2011 జనాభా లెక్కలు ప్రామాణికం. ఆ తర్వాతి లెక్కలు అంచనా గణాంకాలే)

పనిమంతులు పెరిగేదిలా..



(పని వయసు(15-59) వారి శాతం 2011లో 60.7 ఉండగా 2036 వరకు ఇది 64.9కు పెరగనుంది)

హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి!

జిల్లాకో తీరు నియామకాలతో 'స్పోర్ట్స్ కోటా'కు అన్యాయం

- టీచర్ నియామకాల్లో అధికారుల ఇష్టారాజ్యం
- అనర్హులకు పోస్టింగ్.. అర్హులకు మొండిచేయి
- హైకోర్టు ఫలితాలు ఆపమన్నా.. బేఖాతర్ చేస్తూ ఏకంగా నియామకాలు



సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలన్నా కొందరు అధికారులు లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారు. తాము ఆదేశాలిచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతర్ చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాదు ఏకంగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరి 29న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2018లో ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫామ్–1.. ఇంటర్నేషనల్ గేమ్స్, ఫామ్–2.. నేషనల్ గేమ్స్(అసోసియేషన్), ఫామ్–3.. నేషనల్ గేమ్స్(యూనివర్సిటీ లెవెల్), ఫామ్–4.. నేషనల్ గేమ్స్(స్కూల్/స్టేట్ లెవెల్)గా పరిగణిస్తారు. ఆయా ఆటల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నియామకాల్లో సంబంధిత ఫామ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పరిశీలించి డైరెక్టరేట్‌కు పంపిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్ కోటాలో వీరిని భర్తీ చేశారు. అయితే తాజా డీఎస్సీలో ఫామ్–1, ఫామ్–2 ఉన్న అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఫామ్–3, ఫామ్–4 వారికి కూడా ఇచ్చారని, ఫామ్–3, ఫామ్–4 ఉన్నా తమకు ఇవ్వలేదనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఇంకొందరు రాష్ట్రస్థాయి క్రీడాకారులే అయినా జాతీయ స్థాయి ఫామ్ అందజేశారని.. శాట్ పరిశీలించకుండానే డైరెక్టరేట్‌కు అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి శాట్‌కు దాదాపు 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచారా? లేదా? అనేది చూడాలి. కానీ శాట్ వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు.

నవంబర్ 21 వరకు..

జీవో సరిగా లేదంటూ నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన ఆర్.రమేశ్‌తోపాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం వీరి పిటిషన్‌పై సెప్టెంబర్ 25న విచారణ చేపట్టింది. ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి పిటిషనర్ల నుంచి సర్టిఫికెట్లన్నీ తీసుకుని పరిశీలించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. అయినా ఈలోపే ఫలితాలు వెల్లడించారు. పిటిషనర్లలో ఒక్కరు మాత్రమే ఎంపికైనట్లు ప్రకటించి ఉద్యోగం ఇచ్చారు.

ఎలాంటి జీవో లేకుండా..

ప్రభుత్వంగానీ, శాట్‌గానీ, నియామక డైరెక్టరేట్‌గానీ ఫామ్–1, ఫామ్–2 ఉన్న వాళ్లకే స్పోర్ట్స్ కోటా కింద పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆధారంగా మొదట ఫామ్–1 వారికి.. లేకుంటే ఫామ్–2 వారికి.. లేకుంటే ఫామ్–3 వారికి.. లేకుంటే ఫామ్–4 వారికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు హైకోర్టు ఉత్తర్వులిచ్చినా వాటిని డైరెక్టరేట్ పాటించలేదు. నల్లగొండ జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో లేరంటూ ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు.

– ఆర్.రమేశ్, బాధితుడు

ఇదెక్కడి న్యాయం...

ఎంసెట్ లాంటి వాటికే స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేస్తున్నప్పుడు.. పోస్టింగ్‌లకు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆన్‌లైన్‌లో ఎవరు ఏది పెడితే అది పంపిస్తారా? స్కూల్ అసిస్టెంట్‌ను గ్రూప్–1 స్థాయిగా, ఎస్‌జీటీని గ్రూప్–2 స్థాయి పోస్టులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఇంత ప్రాధాన్యమున్న ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఏదీ? ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పరిష్కారం చూపాలి.

– కృష్ణమూర్తి, బాధితుడు

శాట్ పరిశీలన ప్రకారమే..

స్పోర్ట్స్ అథారిటీ ఫైనల్ చేసిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం. 393 దరఖాస్తులను పంపిస్తే శాట్ పరిశీలన చేసి 35 మంది అర్హులను మాకు పంపారు. ఫామ్–1, ఫామ్–2 వారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు నాన్ లోకల్, 33 మంది లోకల్ వారికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఇతరులు కూడా తమకు అర్హత ఉందని చెబుతున్నారు. అనుమానం ఉంటే మరోసారి అప్లికేషన్లు ఇస్తే శాట్‌కు పంపించి పరిష్కరిస్తాం. హైకోర్టు నుంచి మాకు ఎలాంటి ఆదేశాల్లేవు. పోస్టింగ్‌లు ఇచ్చాక ఇప్పుడు చేసేదేం లేదు.

– డైరెక్టర్, పాఠశాల విద్య



కిటకిటలాడిన యాదాద్రి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు పట్టగా, వీఐపీ దర్శనానికి గంట పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.30,07,901 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

– యాదగిరిగుట్ట

ట్రావెల్ ఆర్ట్ & కల్చర్
సాక్షి ప్లస్
సోమవారం ॥ 28-10-2024


శ్రీనగర్



శ్రీనగర్‌లోని దాల్ లేక్

మంచు కురిసే వేళలో కశ్మీరలోయ విహారం


శ్రీనగర్‌లోని హరిపర్బత్ ఫోర్ట్




శ్రీనగర్‌లో 1948లో నెహ్రూ ప్రసంగం


దాల్ లేక్‌లో హౌస్ బోట్స్


శ్రీనగర్‌లోని షాలిమార్ బాగ్ ప్రాంతం



శ్రీనగర్‌లో టూర్‌కి ఎప్పుడు బాగుంటుంది? శీతాకాలంలో దాల్ లేక్ గడ్డ కడితే అదో మధురానుభూతి. దాల్ లేక్ గడ్డకట్టే లోపు వెళ్లి సరస్సులో శికారా రైడ్ చేయాలంటే అక్టోబర్ - నవంబర్ నెలలు బెస్ట్. ఫ్లోటింగ్ మార్కెట్‌లో సరదాగా షాపింగ్ చేయవచ్చు. సినిమా పాటల్లో రంగురంగుల్లో బారులుగా కనిపించే తులిప్ తోటలను కళ్లారా చూడవచ్చు. అలాగే షాలిమార్ గార్డెన్స్‌ని కూడా. రెండురోజుల పాటు బస చేసేటట్లు వెళ్తే శ్రీనగర్ టూర్‌కి న్యాయం జరుగుతుంది. ఉదయం సన్నటి సూర్యకిరణాలు ఒంటిని తాకుతూ రాత్రయితే మంచు గిలిగింతలు పెడుతూంటుంది.

సంస్కృతుల సమ్మేళనం

మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన నగరం ఇది. శ్రీనగర అంటే లక్ష్మీదేవి నివాసమనే అర్థంలో ఈ పేరు వచ్చింది. స్థానికులు సిరినగర అని పలుకుతారు. ఆదిశంకరాచార్యుడు ఇక్కడ పర్యటించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ జమామసీదు ఉంది. కశ్మీరీ హ్యాండీక్రాఫ్ట్స్‌లో దారుశిల్పాలు, కార్పెట్‌లు, కశ్మీరీ సంప్రదాయ ఆభరణాలు బాగుంటాయి. క్రీస్తుపూర్వం నుంచి మొఘలుల కాలం వరకు పాలకులను, వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంటుంది నగరం.

పశుమినా శాలువాతో రండి

శ్రీనగర్ టూర్‌కి గుర్తుగా తప్పకుండా కొనాల్సింది పశుమినా షాల్. చాలా తేలిగ్గా ఉంటుంది. చంగ్‌తంగి జాతి మేకల గొంతు కింద భాగం నుంచి సేకరించిన ఉన్నితో నేస్తారు. కశ్మీర్ వాళ్లు షాల్‌ల కోసమే ఈ మేకలను పెంచుతారు. ఈ షాల్ ధర నాలుగు వేల నుంచి మొదలవుతుంది. అత్యంత నైపుణ్యంగా నేసిన షాల్ నాలుగు లక్షల ధర పలుకుతుంది. నాలుగు వేల షాల్ కూడా వెచ్చదనాన్నివ్వడంలో ఏ మాత్రం రాజీపడదు.

కెంప్టీ ఫాల్స్



ఉత్తర కోనలో ఓ జలపాతం

కెంప్టీ ఫాల్స్... ఇది ఉత్తరాఖండ్‌లో ఓ జలపాతం. ముస్సోరీ హిల్‌స్టేషన్ టూర్‌లో చూడవచ్చు. కెంప్టీ అనే పేరులో భారతీయత ధ్వనించదు. ఆ మాటకు వస్తే మనదేశంలో చాలా హిల్ స్టేషన్‌ల పేర్లలో కూడా ఆంగ్లీకరణ ప్రభావం ఉంటుంది. కెంప్టీ అనే పదం క్యాంప్ టీ అనే మాట నుంచి వచ్చింది. బ్రిటిష్ వాళ్లు ఈ హిల్‌స్టేషన్‌ని, జలపాతాన్ని గుర్తించకముందు ఈ జలపాతానికి ఉన్న పేరేమిటి అని అడిగితే స్థానికుల్లో ఎవరి దగ్గరా సమాధానం దొరకదు. ఇది గర్వాలీ రీజియన్. వారి భాషలో ఈ జలపాతం పేరు ఏమి ఉండేదో గైడ్‌లు కూడా చెప్పలేరు. ఈ వాటర్‌ఫాల్ దగ్గరున్న గ్రామం పేరు రామ్‌గావ్.



రెండు వేల అడుగులు దిగాలి!

మనదగ్గర నివాసప్రదేశాలు విశాలమైన మైదానాల్లో విస్తరించి ఉంటాయి. ఒక ఊరికి మరో ఊరికి మధ్య ఓ కొండ లేదా ఊరి మధ్యలో కొండలు, గుట్టలు ఉంటాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం దాదాపుగా పర్వతశ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ముస్సోరీ పట్టణం కూడా అంతే. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా ఉన్న కట్టడాలే పట్టణం అంటే. పట్టణం విస్తీర్ణాన్ని చదరపు కిలోమీటర్లలో చెప్పలేం, కిలో మీటర్లలో చెప్పాల్సిందే. లైబ్రరీ రోడ్, వ్యూ పాయింట్, మాల్‌రోడ్, లాల్‌టిబ్బ, లాండౌర్, క్యామెల్స్ బ్యాక్ రోడ్... ఇలా అన్నీ కొండవాలులో ఉన్న రోడ్లే. గన్‌హిల్ మీద మాత్రం కొంత చదును నేల ఉంటుంది. ఢిల్లీ నుంచి ముస్సోరీకి సుమారుగా 300 కిలో మీటర్లుంటుంది. ముస్సోరీ సముద్రమట్టానికి రెండువేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. కెంప్టీ ఫాల్స్‌కు చేరడానికి కొండల అవతలవైపు 13 కిలోమీటర్లు కిందకు ప్రయాణించాలి. ఆరువేల ఐదు వందల అడుగుల నుంచి నాలుగువేల ఐదువందల అడుగులకు చేరతాం. అంటే రెండు వేల అడుగుల కిందకు ప్రయాణిస్తామన్నమాట. ముస్సోరీ నుంచి తెల్లవారుజామున ప్రయాణం మొదలుపెడితే ఓ గంట లోపే కెంప్టీ ఫాల్స్‌కు చేరతాం. కొండవాలులో ప్రయాణం కాబట్టి వేగం పాతికకిలోమీటర్లకు మించదు.




ముస్సోరీ పట్టణం వాహనాల హారన్‌ల శబ్దం దూరమయ్యే సరికి సన్నగా జలపాతం ఝరి మొదలవుతుంది. దగ్గరకు వెళ్లేకొద్దీ ఝుమ్మనే శబ్దం వీనులవిందు చేస్తుంది. తెల్లగా పాలకుండ ఒలికినట్లుండే జలపాతం కిందకు వెళ్లే లోపే నీటి తుంపర మంచు బిందువులంత చల్లగా ఒంటిని తాకుతూ ఆహ్వానం పలుకుతాయి. శీతాకాలంలో జలపాతం హోరు ఎండాకాలంలో ఉన్నంత జోరుగా ఉండదు. నీరు గడ్డకడదామా నేల మీద పడదామా అన్నట్లు ఉంటుంది.

కాబోయే కలెక్టర్‌లు కనిపిస్తారు!

ముస్సోరీ టూర్‌లో సాయంత్రాలు కానీ వీకెండ్‌లో కానీ కనిపించే కొందరు యువతీయువకులను జాగ్రత్తగా గమనించి చూస్తే పర్యాటకులు కాదు, స్థానికులూ కాదనే సందేహం వస్తుంది. వాళ్లు సివిల్స్‌లో ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యి ముస్సోరీలో శిక్షణ పొందుతున్న భవిష్యత్తు కలెక్టర్‌లు. కెంప్టీ ఫాల్స్‌ను చూసిన తర్వాత తిరిగి ముసోరీ చేరుకుని ఇప్పుడు కేబుల్ కార్‌లో గన్‌హిల్‌కు చేరాలి. గన్‌హిల్‌కి రాత్రిపూట వెళ్తే లైట్ల కాంతిలో మిణుకుమిణుకు మంటున్న ముసోరీని చూడవచ్చు. పగలు వెళ్తే డెహ్రాడూన్ పట్టణం కూడా కనిపిస్తుంది. ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటే గన్‌హిల్ నుంచి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించే అవకాశం ఉంది.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి





వైజయంతిమాల

నృత్య దిగ్గజం

భారతీయ కళలో సంప్రదాయం, ఆధునికతకు వారధిగా నిలిచిన ప్రముఖ నర్తకి, నటి వైజయంతిమాల ఉత్తమ బాలీవుడ్ నటీమణుల జాబితాలో స్థానం పొందారు. 1954 నుండి 1967 వరకు బాక్సాఫీస్ ఇండియా 'అగ్ర నటీమణుల' జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. భారతీయ సినిమా 'మొదటి మహిళా సూపర్‌స్టార్' అని సగౌరవంగా పిలిచింది. మొదటి పాన్ ఇండియా స్టార్‌గా, భారతీయ నృత్యకారిణిగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా మూడు రంగాలలో తనదైన ముద్ర వేసిన వైజయంతిమాల ఈ యేడాది పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.



ఆగస్టు 13, 1933న తమిళ కుటుంబంలో జన్మించిన వైజయంతిమాల కళల ప్రపంచంలోకి చిన్న వయస్సులోనే చేరిపోయారు. అమ్మమ్మ యదుగిరి దేవి ఆమెకు భరతనాట్యం పట్ల ప్రేమను కలిగించిన మొదటి గురువు. ఎనిమిదేళ్ల వయస్సులో వైజయంతిమాల అప్పటికే తన నృత్యంతో ప్రేక్షకులను ఆకర్షించింది. రోమ్‌లోని ప్రముఖుల సమక్షంలోనూ, పోప్ ముందు కూడా ప్రదర్శన ఇచ్చారు. వేదికపైన, సినిమా రెండింటిలోనూ అద్భుతమైన కెరీర్‌ను చూసింది. కేవలం 16 సంవత్సరాల వయస్సులో తమిళ చిత్రం వాఙ్కై తో తెరంగేట్రం చేశారు. ఆమె కాలంలోని అనేక మంది నటీమణులు తమ పాత్రలలో భాగంగా కేవలం నృత్యం చేసేలా కాకుండా, వైజయంతిమాల భారతీయ చిత్రాల కథా కథనంలో నృత్యాన్ని ఒక సమగ్ర అంశంగా మార్చారు.

సమర్థమైన ప్రదర్శన

సినిమాలలో డ్యాన్స్ సన్నివేశాలు ఉండేలా ఒక కొత్త ప్రమాణాన్ని పరిచయం చేశారు వైజయంతి మాల. ఆ విధంగా సినిమాకి భరతనాట్యం గొప్పతనాన్ని తీసుకువచ్చిన నర్తకి. నాగిన్, మధుమతి వంటి చలనచిత్రాల కథలలో శాస్త్రీయ పద్ధతులను మిళితం చేయడంలో ఆమె సామర్థ్యాన్ని చూపింది. 'ఈరోజు సినిమాల్లో నృత్యం దాని ఆత్మను కోల్పోయింది' అంటారు ఆమె. మారుతున్న ట్రెండ్‌ల మధ్య శాస్త్రీయ కళారూపాల సమగ్రతను కాపాడుకోవడంలో ఆమె నిబద్ధతను ఈ సెంటిమెంట్ నొక్కి చెబుతుంది.

సినిమా నుంచి...

సినీ పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, నటన నుండి బయటకు వచ్చారు. నాట్యం పట్ల ఆమెకున్న అభిరుచి నృత్యంలో మరింత లోతుగా అన్వేషించే దిశగా మారింది. సాంప్రదాయ ఆలయ కళారూపాలను సంరక్షించడానికి, భరతనాట్యం గొప్ప వారసత్వాన్ని ప్రోత్సహించడానికి అంకితమైన నృత్య పరిశోధనా సంస్థను ఆమె స్థాపించారు. భవిష్యత్ తరాలు దాని అందం, ప్రాముఖ్యతను అభినందిస్తూ, ప్రదర్శనలు ఇవ్వడం, బోధించడం కొనసాగించడం ద్వారా ఈ కళారూపానికి ఆమె అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. నృత్యానికి మించి, వైజయంతిమాల దక్షిణ మద్రాసు పార్లమెంటు సభ్యురాలిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

అమరకంటక్



నర్మద పుట్టిల్లు



కార్తీకమాసం వస్తోంది. నర్మద నది పుట్టింటికి వెళ్లొద్దాం. కార్తీకమాసానికి నర్మద నదికి ఏ ప్రాధాన్యమూ లేదు. ఇక్కడున్న అమరకంటక్ ఆలయం ఈ మాసంలో భక్తులతో పోటెత్తుతుంది. నది విషయానికి వస్తే మనదేశంలో పుట్టిన నదుల్లో బంగాళాఖాతంలో కలిసేవే ఎక్కువ. పశ్చిమంగా ప్రయాణించి అరేబియాలో కలిసే నదులు తక్కువ. వాటిలో పెద్దనది నర్మద. మధ్యప్రదేశ్‌లో మైకాల్ కొండల్లో ఉంటుందీ ప్రదేశం. వింధ్యపర్వత శ్రేణులు, సాత్పూర శ్రేణుల కలయిక ప్రదేశం ఇది. దట్టమైన అడవి మధ్యలో కొండల్లో నుంచి నీటి ప్రవాహం ఒక చోట చిన్న సరస్సుగా విస్తరించి అక్కడ నుంచి ప్రవాహంగా కిందకు సాగుతుంది. ఆ సరస్సునే నర్మదాకుండ్ అంటారు. ఈ కొండల్లో నర్మదతోపాటు సోన్, జోహిల్లా నదులు కూడా ఉద్భవించాయి. ప్రకృతిని దైవంగా భావించే పరంపరలో భాగంగా ఇక్కడ నర్మద నదికి ఆలయం ఉంది. నీరు అంటే జనానికి జీవనాన్నిచ్చేది కాబట్టి ఈ ప్రదేశానికి అమరమైనది అనే పేరు పెట్టాడు కబీర్‌దాస్. కాళిదాసు తన రచనల్లో ఈ ప్రదేశాన్ని అమరకంటకం అన్నాడని చెబుతారు. ఈ పొయెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఈ ప్రదేశానికి అమరకంటక్ అనే పేరు వచ్చింది. ఆది శంకరాచార్యుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పురాతన ఆలయాన్ని రాణి అహిల్యాబాయ్ హోల్కర్ పునరుద్ధరించారు.


ఢిల్లీలో మన జానపద సంస్కృతి

ఆర్ట్



ఢిల్లీలోని ఆర్ట్ అలైవ్ గ్యాలరీలో తోట వైకుంఠం ఐదు దశాబ్దాల కళాత్మక ప్రయాణాన్ని ఆర్ట్ లవర్స్ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో పుట్టి పెరిగిన తోట వైకుంఠం దేశంలోనే అత్యంత ప్రముఖ కళాకారులలో ఒకరిగా మారే వరకు కళతో ప్రయాణం చేశారు. ఢిల్లీలోని ఆర్ట్ అలైవ్ గ్యాలరీలో రెండు అంతస్తులలో విస్తరించి ఉన్న అతని తాజా సోలో ఎగ్జిబిషన్ రీడిఫైనింగ్ ది కల్చరల్ గేజ్, 1980ల నుండి 2024 వరకు ఆయన చేసిన విస్తృతమైన 70 కళాఖండాలను ప్రదర్శిస్తుంది. ఇది తెలంగాణ శక్తివంతమైన సంస్కృతిని కళ్లకు కడుతుంది. వైకుంఠం తన కళాత్మక వృత్తిని కాగితంపై బొగ్గు, పెన్సిల్‌తో పని చేయడం ప్రారంభించాడు. చదువుతున్న కళాశాలలో ఉపాధ్యాయుడు ఒకరు అతని సామర్థ్యాన్ని అతనికే చూపించారు. 'ఒక చిన్న బొగ్గు ముక్కతో, విభిన్న పొరలతో మొత్తం ప్రపంచాన్ని సృష్టించవచ్చు, ఇది నిజంగా ప్రత్యేకమైనది. బొగ్గు టోనల్ విలువ అసాధారణమైనది, అనేక వైవిధ్యాలను ప్రయత్నించవచ్చు' అని వైకుంఠం చెప్పారు.



గ్రామ దృశ్యాలు

ఆ తరువాత కాన్వాస్‌పై యాక్రిలిక్స్‌తో ప్రధానంగా తెలంగాణా మహిళలపై దృష్టి సారించే చిన్న ఫార్మాట్‌లతో చిత్రాలను గీయడం ప్రారంభించాడు. ఈ విషయం అతనికి ఆసక్తిని కలిగించింది. అనేక సెషన్‌ల అభ్యాసం తర్వాత పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. 'నా ప్రజలు, గ్రామం, దాని రోజువారీ దృశ్యాల జ్ఞాపకాలతో నిండిన నా అంతర్గత ప్రపంచాన్ని చిత్రించాను. దూరం ప్రయాణించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. కాబట్టి, మా గ్రామంలోనే అనేక చిత్రాలను రూపొందించాను' అని అతను గుర్తుచేసుకున్నాడు. ప్రజల జీవనశైలిని గమనించి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులపై దృష్టి పెట్టాడు.

తెలంగాణ మహిళ

'మా కమ్యూనిటీలోని మహిళల సంక్లిష్టమైన ఆభరణాలు, కేశాలంకరణ, శక్తివంతమైన వస్త్రధారణను అధ్యయనం చేశాను, వారి సహజసిద్ధమైన శక్తి, బలం, పెంపకం.. ఇలా అన్నింటా తెలంగాణ స్త్రీలను మనోహరంగా చూపడానికి ప్రయత్నించాను. తల్లి- బిడ్డ, గ్రామీణ భారతీయ స్త్రీల పెంపకం స్ఫూర్తిమంతంగా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డను ఆరాధించే దృష్టితో చూస్తుంది. మహిళల పట్ల నా దృక్పథాన్ని రూపొందించడంలో బలమైన పాత్ర పోషించిన మా అమ్మ నాకు ప్రేరణ' అంటారు ఈ కళాకారుడు. గ్రామస్తుల సాధారణ భంగిమలో కూర్చున్న బొమ్మలతో, నిటారుగా ఉన్న స్థితిలో ముడుచుకున్న మోకాళ్లతో రూపొందించి ఉంటాయి.

స్థానిక దుస్తులను ధరించి, చీర, చోలీలను చుక్కలతో అలంకరించారు. 'నా ముందున్న మార్గం ద్వారా సృజనాత్మక శక్తిని రాష్ట్ర ప్రజలను, వారి సంప్రదాయ జీవన సంపదను అన్వేషించడానికి, వారిని మెరుగుపరచడానికి, పరిపూర్ణంగా మార్చడానికి కృషి చేస్తాను' అని వివరిస్తారు. ఎగ్జిబిషన్‌తో పాటు డాక్యుమెంటరీ ఫిల్మ్, ఐదు దశాబ్దాల కళాత్మక ప్రయాణంపై పరిశోధన చేసిన ప్రచురణ కూడా ఇక్కడ అందుబాటులోఉంది. దాదాపు పదేళ్ల తర్వాత ఢిల్లీలో షో చేస్తున్న ఈ మాస్టర్ ఆర్టిస్ట్ స్టూడియోతో పాటు కళ, జీవితంపై అతని దృక్కోణాల గురించి మనకు అత్యంత దగ్గరైన రూపాన్ని అందిస్తుంది' అని ఆర్ట్ అలైవ్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా ఆనంద్ చెప్పారు. ఈ ఆర్ట్ అలైవ్ గ్యాలరీలో ఈ చిత్రాల ప్రదర్శన నవంబర్ 20 వరకు (ఆదివారాలు మూసివేయబడతాయి) ఉదయం 11 నుండి సాయంత్రం 7 వరకు ఉంటుంది.

వేదిక

ఒక్కచోట చేరిన నృత్య ప్రపంచం

కేంద్ర సాంస్కృతిక సంస్థ నిర్వహించిన ఆరు రోజుల మెగా డ్యాన్స్ ఫెస్టివల్ భారతదేశంలోని ప్రముఖ గురువులు, నృత్యకారులను ఒకచోట చేర్చింది.



భారతీయ నృత్య సంస్కృతి చరిత్ర, భౌగోళిక, రసాయన, జీవశాస్త్రంతో చాలా పొరలను నిక్షిప్తం చేసుకొని ఉంది. ఈ రంగంలో గురు శిష్య పరంపర కూడా అత్యధికంగా ఉంది. అయితే, కొన్ని దశల తర్వాత కొందరు తమ జీవన పరిమితులకు లోనవుతుంటారు. కొంతమంది సమయస్ఫూర్తితో నాట్యంలో లీనమైపోతారు. కొందరు యువకులు విడిపోయి కొత్తగా ఏదైనా చేయాలని కోరుకుంటారు. ఆ విధంగా వివిధ వయస్సులు, హోదాలు కలిగిన 500 మంది డ్యాన్సర్లు చర్చించడానికి, ప్రసంగించడానికి ఒక పెద్ద గదిలో ఉంచడానికి, సమాధానాలను కనుగొనడానికి సంగీత నాటక అకాడమీ ప్రయత్నించింది. ఐదు తరాలకు చెందిన 500 మందికి పైగా హాజరైన డ్యాన్స్ గ్రూప్ ఆరు రోజుల పాటు 25కి పైగా సెషన్‌లు, ముఖ్యమైన చర్చలు జరిపారు. భారతదేశంలోని చాలా మంది గురువులు, నృత్యకారులను ఒకే చోట చూడటం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. వారందరికీ ఆతిథ్యం ఇవ్వడం, రవాణా సదుపాయం వంటి వసతులు కల్పించడం అభినందనీయం.



నీ ఉద్యోగులు, కస్టమర్ల అభిప్రాయాలను తెలుసుకో..
ఇంకేమీ ఆలోచించకుండా వారు చెప్పినట్లు వ్యాపారం చెయ్...
- జాన్ లెగెరే, టీ-మొబైల్ మాజీ సీఈఓ

సాక్షి ప్లస్
సోమవారం । 28-10-2024

మార్కెట్‌లో మతాబులు వెలిగేనా?

- ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
- 1న గంటపాటు ముహూరత్ ట్రేడింగ్
- విదేశీ గణాంకాలపై ఇన్వెస్టర్ల దృష్టి
- ఫలితాలు, డెరివేటివ్స్ ముగింపు కీలకం
- ఆటుపోట్లకు చాన్స్ ఉందంటున్న నిపుణులు



ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి. దేశీయంగా కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు, అక్టోబర్ ఎఫ్అండ్ఓ సిరీస్ ముగింపు కీలకంగా నిలవనున్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లకు లోనుకానున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇప్పటికే వేడెక్కిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ భయాలు సైతం ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, క్యూ2 ఫలితాలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఈ వారం బీహెచ్ఈఎల్, డాబర్ ఇండియా, గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ పవర్ జులై-సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. గురువారం(31న) అక్టోబర్ డెరివేటివ్స్ గడువు ముగియనుంది. ఇది మార్కెట్లలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అంచనా వేశారు. స్వల్ప కాలంలో మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు పూర్తికావడం వంటి అంశాలు ట్రెండ్ రివర్స్‌కు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల ఎఫెక్ట్

కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్‌లో వెల్లువెత్తుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు నాయిర్ పేర్కొన్నారు. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. దీపావళి సందర్భంగా శుక్రవారం(నవంబర్ 1) మార్కెట్లకు సెలవుకాగా.. సంవత్ 2081 ప్రారంభం సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. ఎప్పటిలాగే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాయంత్రం 6-7 మధ్య ముహూరత్ ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. నిరుత్సాహకర క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు పతనబాటలో సాగిన సంగతి తెలిసిందే. దీంతో సెంటిమెంటు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్‌ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. అందుబాటు ధరల్లో ఉన్న చైనా మార్కెట్లు, అక్కడి ప్రభుత్వ సహాయక ప్యాకేజీ ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణమవుతున్నట్లు తెలియజేశారు.

విదేశీ అంశాలు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు, ముడిచమురు ధరలు కీలకంగా నిలవనున్నట్లు సంతోష్ పేర్కొన్నారు. వీటికితోడు ఎఫ్‌పీఐల తీరు, క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. యూఎస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం యూఎస్ క్యూ3(జులై-సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెప్టెంబర్ ఉపాధి రిపోర్ట్, చైనా తయారీ రంగ డేటాతోపాటు.. యూఎస్ పీసీఈ ధరలు వెల్లడికానున్నాయి. ఇవి ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణ అంచనాలపై ప్రభావం చూపే విషయం విదితమే. జపాన్ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది.

2.2 శాతం డౌన్

గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. సెన్సెక్స్ నికరంగా 1,822 పాయింట్లు(2.25 శాతం) పతనమై 79,402 వద్ద నిలవగా.. నిఫ్టీ మరింత ఎక్కువగా 673 పాయింట్లు(2.7 శాతం) కోల్పోయి 24,181 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్ 5.2 శాతం, స్మాల్‌క్యాప్ 7.4 చొప్పున కుప్పకూలాయి. కాగా.. దేశీ మార్కెట్ రికార్డ్ గరిష్టం నుంచి 8 శాతం పతనమైనట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా ప్రస్తావించారు. ఇందుకు నిరాశపరుస్తున్న క్యూ2 ఫలితాలు, ఎఫ్‌పీఐల అమ్మకాలు కారణమవుతున్నట్లు తెలియజేశారు. సమీపకాలంలో ఈ ట్రెండ్ కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

- సాక్షి, బిజినెస్ డెస్క్

ఎఫ్‌పీఐల అమ్మకాల రికార్డ్

గత నెలలో దేశీ స్టాక్స్‌లో నికర ఇన్వెస్టర్లుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి అక్టోబర్‌లో అమ్మకాల బాట పట్టారు. ఇటీవల అమ్మకాల స్పీడ్ పెంచి నిరవధికంగా స్టాక్స్ నుంచి వైదొలగుతున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 85,790 కోట్ల(10.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి మార్కెట్ చరిత్రలోనే అక్టోబర్ నెల అత్యధిక విక్రయాల రికార్డ్‌కు వేదికకానుంది. అంతక్రితం నెల(సెప్టెంబర్)లో ఎఫ్‌పీఐలు గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఎఫ్‌పీఐలు ఒక నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.



మల్టీ-అసెట్ ఫండ్స్‌తో పోర్ట్‌ఫోలియోకు

దీపావళి కాంతులు

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక్క చోట చేరి సంతోషంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళి. సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీ దేవి పూజ ఈ వేడుకల్లో కీలకమైనది. లక్ష్మీదేవి కటాక్షం పొందాలన్నా, సంపదను సాధించాలన్నా మనం కూడా కష్టపడి పనిచేయాలి. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. లక్ష్మీ దేవి పూజలో ఉపయోగించే దీపాలు, పూలు, నగదు మొదలైన వాటిని ఒకసారి పరిశీలిస్తే మన ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ప్రేరణనిచ్చే అంశాలెన్నింటినో తెలుసుకోవచ్చు. వివిధ పూజాద్రవ్యాల సమాహారంలాగా ఈక్విటీ, డెట్, గోల్డ్ మొదలైన వాటితో కూడుకున్న మల్టీ అసెట్ ఫండ్ అనేది మెరుగైన రాబడులను పొందడంలో ఇన్వెస్టర్లకు ఎంతగానో తోడ్పడుతుంది.

సురేశ్ సోని



సీఈవో, బరోడా బీఎన్‌పీ పారిబా ఏఎంసీ

దీపాలు: ఈక్విటీల కాంతులు

చీకటిని పారద్రోలి, ఆశల కాంతుల నిస్తాయి దీపాలు. మొత్తం పూజా కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించేలా వెలుగు పంచుతాయి. మల్టీ-అసెట్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఈక్విటీ పెట్టుబడులు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. సాధారణంగా పోర్ట్‌ఫోలియోకు వృద్ధి చోదకాలుగా ఈక్విటీలు పనిచేస్తాయి. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడతాయి. దీపాలు ఏ విధంగానైతే గదిని కాంతివంతం చేస్తాయో దీర్ఘకాలంలో అధిక రాబడులను అందించి వృద్ధి దిశగా సాగే బాటను ప్రకాశింపచేస్తాయి ఈక్విటీలు. మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా వీటితో కొన్ని రిస్కులు ఉన్నప్పటికీ సంపద సృష్టి విషయంలో వీటికున్న సామర్థ్యాల కారణంగా సమతుల్యమైన పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చోటు కల్పించాల్సిన ఆర్థిక సాధనంగా ఈక్విటీలు ఉంటాయి.

పుష్పాలు: డెట్ సాధనాల సౌరభాలు

లక్ష్మీ పూజలో స్వచ్ఛత, అందానికి చిహ్నమైన పుష్పాలు కూడా కీలకమే. పరిమళాలు వెదజల్లే పుష్పాలు పూజా కార్యక్రమానికి ఒకవైపు రంగుల హంగులను జోడిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక శోభను తెస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో బాండ్లు, డిబెంచర్లు, గవర్నమెంట్ సెక్యూరిటీల్లాంటి డెట్ సాధనాలు కూడా ఇలాంటి పాత్రే పోషిస్తాయి. మల్టీ అసెట్ ఫండ్‌లో డెట్ సాధనాలు స్థిరత్వాన్ని, క్రమానుగత ఆదాయాన్ని అందిస్తాయి. ఈక్విటీలు హెచ్చుతగ్గులకు లోనైనా పోర్ట్‌ఫోలియో తీవ్ర ఒడిదుడుకులకు లోను కాకుండా సమతూకంగా ఉండేలా డెట్ సాధనాలు కాస్త బఫర్‌గా పనిచేస్తాయి. ఇవి మరో అంచె భద్రతను కల్పిస్తాయి. మార్కెట్ అనిశ్చితిని అధిగమించే ధీమాను అందిస్తాయి.

తిలకం: రక్షణ కవచం

నుదుటిపైన బొట్టు/తిలకం శుభాన్ని, రక్షణను సూచిస్తుంది. ప్రతికూల శక్తుల నుంచి భక్తులకు ఇది రక్షణ కల్పిస్తుంది. మల్టీ-అసెట్ ఫండ్‌లో ఈ పాత్రను పసిడి పోషిస్తుంది. సాధారణంగా ద్రవ్యోల్బణం, మార్కెట్ పతనాలకు హెడ్జింగ్‌గా ఉపయోగపడే సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. రక్షణ కల్పించే తిలకం లాగే బంగారం కూడా ఆర్థిక సంక్షోభాల సమయంలో మీ పోర్ట్‌ఫోలియోను సురక్షితంగా ఉంచుతుంది. తమ సంపదను కాపాడుకోవాలనుకునే ఇన్వెస్టర్లు .. కాలం గడిచినా విలువను కోల్పోని బంగారాన్ని తమ పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా చేర్చుకోతగిన సాధనం కాగలదు. ఇటీవలి కాలంలో చూస్తే బంగారం కూడా గణనీయంగా రాబడులు అందించింది. వివిధ అంశాలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో పసిడికి డిమాండ్ మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి.


నాణేలు/డబ్బు: నగదు తత్సమానాలు

నాణేలు, నోట్ల రూపంలో సంపద, సమృద్ధి, శ్రేయస్సు, ఆర్థిక సమృద్ధిని సూచించే నగదుకు కూడా లక్ష్మీ పూజలో ప్రాధాన్యం ఉంటుంది. లక్ష్మీ దేవి ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని, ఆశీర్వదిస్తుందని నమ్మకం. ఇన్వెస్టింగ్ ప్రపంచంలో టీఆర్ఈపీఎస్ (ట్రెజరీ బిల్స్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్), ట్రెజరీ బిల్లుల్లాంటివి నగదు తత్సమానమైనవి. ఇవి పోర్ట్‌ఫోలియోలో అంతర్గతంగా భద్రతా కవచంగా ఉపయోగపడతాయి. మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాయి.

వివిధ పూజాద్రవ్యాలతో లక్ష్మీ పూజ ఎలాగైతే సంపూర్ణమవుతుందో వివిధ సాధనాలను తగు పాళ్లలో జోడించుకుంటే పోర్ట్‌ఫోలియో కూడా సంపూర్ణంగా, సమతూకంగా ఉంటుంది. ఈక్విటీ, డెట్, బంగారం, నగదు మేళవింపుగా ఉండే మల్టీ అసెట్ ఫండ్స్ అటువంటి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు కల్పిస్తాయి.


కోల్ ఇండియా లాభం డౌన్

- క్యూ2లో రూ. 6,275 కోట్లు
- షేరుకి రూ. 15.75 డివిడెండ్



న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22 శాతం క్షీణించి రూ.6,275 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2023-24) ఇదే కాలంలో రూ. 8,049 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 34,760 కోట్ల నుంచి రూ. 32,178 కోట్లకు క్షీణించింది. వాటాదారులకు షేరుకి రూ. 15.75 చొప్పున ఈ ఏడాదికి తొలి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. పూర్తి అనుబంధ సంస్థ సీఐఎల్ సోలార్ పీవీని మూసివేసేందుకు బోర్డు అనుమతించినట్లు కోల్ ఇండియా వెల్లడించింది. అయితే ఇప్పటివరకూ ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలనూ చేపట్టకపోవడం గమనార్హం! 8-10 నెలల్లోగా మూసివేత ప్రక్రియ పూర్తికావచ్చని కోల్ ఇండియా భావిస్తోంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమించే సంగతి తెలిసిందే.

జియో ధమాకా ఆఫర్లు



హైదరాబాద్: రిలయన్స్ జియో తాజాగా 'దీపావళి ధమాకా' ఆఫర్లను ప్రకటించింది. సాధారణంగా రూ. 999 ధర ఉండే జియోభారత్ 4జీ ఫోన్లను పండుగ సందర్భంగా రూ. 699కే అందిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే, వినియోగదార్లకు రూ. 123కే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇతర ఆపరేటర్ల రూ. 199 ప్లాన్లతో పోలిస్తే ఇది 40 శాతం చౌక అని వివరించింది. రూ. 123 నెలవారీ టారిఫ్ ప్లాన్‌తో అపరిమితమైన ఉచిత వాయిస్ కాల్స్, నెలకు 14 జీబీ డేటా, 455 పైగా లైవ్ టీవీ ఛానల్స్, సినిమా ప్రీమియర్లు మొదలైన ప్రయోజనాలు పొందవచ్చని రిలయన్స్ జియో తెలిపింది.

రెయిన్‌బో హాస్పిటల్స్ లాభం రూ. 79 కోట్లు



హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ నికర లాభం రూ. 79 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. క్రితం క్యూ2లో ఇది సుమారు రూ. 63 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. రూ. 340 కోట్ల నుంచి రూ. 429 కోట్లకు పెరిగింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు నవంబర్ 14న ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.

ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు

- డైరెక్ట్ ఫ్లయిట్ సర్వీసులు అవసరం
- వీసా ప్రక్రియలు సులభంగా మారాలి
- బుకింగ్ డాట్ కామ్ నివేదిక వెల్లడి



న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్‌లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్‌కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్‌ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్‌తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్‌తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్‌కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్-10 దేశాల్లో ఆస్ట్రేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్-5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్‌కు ఆదరణ పెరుగుతోంది. పత్నిటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు.

రిటైర్మెంట్ ప్రణాళిక ఇలా..





వివేక్ ప్రకాశ్
సీడీవో
(ప్రొప్రైటరీ ఛానల్స్),
కోటక్ మహీంద్రా
లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ

చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి. పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్‌మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి. ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

దేశీయంగా పెరుగుతున్న హెల్త్‌కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్‌కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..

- పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి
- బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్‌ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్-అప్ తీసుకోవాలి
- మేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్‌ను పరిశీలించాలి
- జీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్‌ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే

1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.
2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్‌ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్‌లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం.
3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి.

ఆర్థిక వనరుల సమీకరణకు కృషి

రిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సాగేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీవితకాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీవన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వరకు నిధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనాలతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

పన్ను ఎగవేతను పట్టించే చట్టాలు

కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి
కె.వి.ఎన్ లావణ్య



ట్యాక్సేషన్ నిపుణులు

పన్ను తప్పకపోవచ్చు. అలాంటప్పుడు కట్టడమే.. నాగరిక పౌరుల బాధ్యత. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పన్ను చెల్లించకపోవడమే 'ఎగవేత'. ఈ 'ఎగవేత' సముద్రంలో ఎందరో గజ ఈతగాళ్లను ఏరిపారేసిన చట్టాలున్నాయి. దాని ఊసెత్తకండి. ఎన్నెన్నో మార్గాలు. ఆదాయాన్ని చూపించకపోవడం, ఆదాయం తక్కువ చేయడం, పన్ను చెల్లించకపోవటం, తప్పుడు లెక్కలు చూపడం, లెక్కలు రాయకపోవడం, స్మగ్లింగ్, దొంగ కంపెనీలు, తప్పుడు బిల్లులు, బ్లాక్ వ్యవహారాలు .. ఇలా శతకోటి మార్గాలు. కొన్ని పరిశ్రమ రంగాల్లో అవకాశం 'ఎండమావి'లాగా ఎదురుచూస్తుంది. సినిమా రంగం, రియల్ ఎస్టేట్, కొన్ని వస్తువుల ఉత్పత్తిలో, బంగారంలో, షేరు మార్కెట్, వ్యవసాయం, బెట్టింగ్, పందాలు, అస్తవ్యస్తమైన రంగాలు.. ఇలా ఎన్నో. చట్టాన్ని అనుసరించడానికి ఒకే మార్గం. రాచమార్గం ఉంటుంది. అతిక్రమించడానికి అన్నీ అడ్డదార్లే.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..

1. తనిఖీ చేయడం
2. సమన్లు ఇవ్వటం
3. పిలిచి ఎంక్వైరీ చేయడం
4. సెర్చ్
5. సీజ్ చేయడం
6. సర్వే చేయడం
7. ఇతరులను కూడా ఎంక్వైరీ చేయడం
8. సాక్ష్యాలను సేకరించటం
9. పన్ను కట్టించడం (కక్కించడం)
10. వడ్డీ, రుసుములు, పెనాల్టీ విధించడం
11. జైలుకి పంపడం

ఇలా ఎన్నో విస్తృత అధికారాలు ఉన్నాయి.

బినామీ వ్యవహారాల చట్టం..

ఇది సునామీలాంటి చట్టం. బినామీ వ్యవహారాల ద్వారా పన్ను ఎగవేత చేస్తుంటారు. ఈ చట్టం ప్రకారం అధికార్లకు నోటీసులు ఇవ్వడం, ఎంక్వైరీలు, వ్యవహారంలో ఉన్న ఆస్తులను జప్తు చేయడం మొదలైన అధికారాలు ఉన్నాయి.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం

ప్రపంచంలో జరిగే వ్యవహారాల మీద నిఘా ఉంటుంది. విదేశీయులతో వ్యవహారాలు, ఎక్స్ఛేంజ్ వ్యవహారాలు, అనుమతులు లేకుండా ఆస్తుల సేకరణ, ఆస్తులను ఉంచుకోవడం, వ్యవహారాలు చేయడం, వాటి ద్వారా లబ్ధి పొందడం .. ఇలాంటి వాటిపై అధికార్ల వీక్షణం తీక్షణంగా ఉంటుంది. అన్యాయంగా వ్యవహారాలు చేస్తే, తప్పులు చేస్తే ఉపేక్షించదు ఈ చట్టం. అతిక్రమణ జరిగితే 'అంతే సంగతులు' .. శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే.

మనీలాండరింగ్‌కి సంబంధించిన చట్టం..

అక్రమంగా పొందిన డబ్బుని దాచి.. కాదు దోచి.. దాని మూలాలను భద్రపర్చి.. పన్ను కట్టకుండా.. లెక్కలు చూపకుండా .. దానికి 'లీగల్' రంగు పూసే ప్రయత్నమే మనీలాండరింగ్. ఈ ప్రక్రియ చట్టవిరుద్ధం. ఇందులో ఎందరో బడాబడా బాబులు ఇరుక్కుని జైలు పాలయ్యారు. హవాలా వ్యవహారాలు మొదట్లో హల్వాలాగా ఉంటాయి. హలీంలాగా నోట్లో కరిగిపోతాయి. కానీ అవి చాలా డేంజర్. అలవాట్లకు బానిస అయి, తాత్కాలిక ఆర్థిక ఒత్తిళ్లకు తలవంచి 'లంచావతారం'గా మారిన వారు ఉద్యోగాలు కోల్పోయి.. ఉనికినే కోల్పోయారు. కాబట్టి, సారాంశం ఏమిటంటే 'ఎండమావి' భ్రమలో పడకండి. చక్కటి ప్లానింగ్ ద్వారా చట్టప్రకారం సరైన దారిలో వెళ్లే ప్రయత్నం చేయండి.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ-మెయిల్ పంపించగలరు.

హరికృష్ణ, విదిత్ జట్టుకు టైటిల్



యూరోపియన్ కప్ టోర్నీలో మూడోసారి విజేతగా నిలిచిన నోవీ బోర్ చెస్ క్లబ్

బెల్‌గ్రేడ్ (సెర్బియా): ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ (యూసీసీసీ) టీమ్ టోర్నమెంట్ ఓపెన్ విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన నోవీ బోర్ చెస్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. 68 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో నోవీ బోర్ క్లబ్ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. 2013లో, 2022లోనూ ఈ జట్టుకు టైటిల్ లభించింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 84 జట్లు పోటీ పడ్డాయి. నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత నోవీ బోర్ క్లబ్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన నోవీ బోర్ జట్టు ఒక మ్యాచ్‌ను 'డ్రా' చేసుకొని టోర్నీని అజేయంగా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, చెక్ రిపబ్లిక్‌లో స్థిరపడ్డ పెంటేల హరికృష్ణ, భారత గ్రాండ్‌మాస్టర్, మహారాష్ట్ర ప్లేయర్ విదిత్ సంతోష్ గుజరాతి నోవీ బోర్ జట్టుకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణ 6 గేమ్‌లు ఆడి 3.5 పాయింట్లు సాధించగా... విదిత్ కూడా 6 గేమ్‌లు ఆడి 4 పాయింట్లు సంపాదించాడు. విన్సెంట్ కెమెర్ (జర్మనీ), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్), థాయ్ దాయ్ వాన్ ఎన్గుయెన్ (చెక్ రిపబ్లిక్), నీల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), మాటెజ్ బార్టెల్ (పోలాండ్) విజేత జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. భారత నంబర్‌వన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న అల్కాలాయిడ్ క్లబ్ (నార్త్ మెసెడోనియా) 12 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. అర్జున్ 7 గేమ్‌లు ఆడి 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. 11 పాయింట్లతో వాడోస్ చెస్ క్లబ్ (రొమేనియా) మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత స్టార్ దివ్య దేశ్‌ముఖ్ సభ్యురాలిగా ఉన్న గరుడ అజ్కా బీఎస్‌కే క్లబ్ జట్టు 11 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.


దివ్య దేశ్‌ముఖ్

హర్ష కార్తీక ఖాతాలో రెండో టైటిల్



సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్‌లో హైదరాబాద్ అమ్మాయి ఓరుగంటి హర్ష కార్తీక వారం వ్యవధిలో రెండో సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో ఆదివారం ముగిసిన జే30 టోర్నమెంట్‌లో 13 ఏళ్ల హర్ష కార్తీక విజేతగా నిలిచింది. ఈనెల 20న ఇదే వేదికపై జరిగిన టోర్నీలోనూ హర్ష తొలిసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్ష 6-4, 6-2తో బ్రెజిల్ ప్లేయర్ బ్రునా లియోటో కర్వాలోపై విజయం సాధించింది. లేక్‌వ్యూ టెన్నిస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న హర్ష వరుసగా రెండో టోర్నీలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించడం విశేషం. తొలి రౌండ్‌లో 'బై' పొందిన హర్ష రెండో రౌండ్‌లో 6-0, 6-2తో సమిరావిత్ (ఇథియోపియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6-3, 6-1తో హెలెనా (జర్మనీ)పై, సెమీఫైనల్లో 6-3, 6-4తో ప్రీశా శాంత మూర్తి (భారత్)పై గెలిచింది.

ఐక రాజు జోడీకి ఐటీఎఫ్ టైటిల్



సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ సర్క్యూట్‌లో హైదరాబాద్ అమ్మాయి ఐక రాజు కనుమూరి డబుల్స్ టైటిల్‌ను సాధించింది. మెక్సికోలో ఆదివారం ముగిసిన జె100 టోర్నీలో 17 ఏళ్ల ఐక రాజు–కోరీ మొంటోయ (అమెరికా) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఐక రాజు–కోరీ మొంటోయ జోడీ 6-4, 2-6, 10-5తో 'సూపర్ టైబ్రేక్'లో కరోలినా అలోన్సో–మరియన్ ఏంజెల్ (మెక్సికో) జంటను ఓడించింది. సెమీఫైనల్లో ఐక రాజు–కోరీ 6-1, 6-3తో లిగయా ముర్రే–యేల్ సఫర్ (అమెరికా)లపై, క్వార్టర్ ఫైనల్లో 3-6, 6-1, 10-3తో 'సూపర్ టైబ్రేక్'లో సాండ్రా ఇసబెలా (మెక్సికో)–మాన్యుయెలా మొస్కోసో (ఈక్వెడార్)లపై గెలిచారు. ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్‌లో ఐక రాజుకిది నాలుగో డబుల్స్ టైటిల్‌కాగా, సింగిల్స్ విభాగంలో ఆమె మూడు టైటిల్స్ సొంతం చేసుకుంది.

ఆంధ్ర 344 ఆలౌట్

- హిమాచల్ ప్రదేశ్ 198/4
- శశికాంత్‌కు 3 వికెట్లు

సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ 'బి'లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెప్టెన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట క్రీజులో ఉన్నారు.

స్కోరు వివరాలు

ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అర్పిత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగి 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగి (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశిష్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 24; **మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344.** **వికెట్ల పతనం:** 1-5, 2-11, 3-136, 4-202, 5-226, 6-245, 7-317, 8-321, 9-341, 10-344. **బౌలింగ్:** వినయ్ 9-0-41-0; రిషీ ధావన్ 19-3-80-3; అర్పిత్ గులేరియా 11-0-47-1; దివేశ్ శర్మ 20.4-4-60-5; మయాంక్ డాగర్ 18-2-53-0; ముకుల్ నేగి 15-2-52-1.

హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 9, **మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198.** **వికెట్ల పతనం:** 1-12, 2-31, 3-59, 4-124. **బౌలింగ్:** శశికాంత్ 15-6-50-3; సత్యనారాయణ రాజు 14-1-40-0; లలిత్ మోహన్ 11-1-26-0; విజయ్ 13-1-41-1; మహీప్ కుమార్ 4-1-10-0; మనీశ్ 7-0-28-0; రషీద్ 1-0-2-0.



హైదరాబాద్ 536/8 డిక్లేర్డ్

- హిమతేజ, తనయ్ అర్ధశతకాలు
- పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్ 24/2



సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసికట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు తన్మయ్, రోహిత్ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (27), వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్ విఫలమైనా... ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్ శర్మ 3, సతీశ్ రెండు వికెట్లు పడగొట్టారు. కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్ రాజు (19), సాగర్ (0) అవుట్ కాగా... వికెట్ కీపర్ అజయ్ రొహెరా (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు, అనికేత్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్ యాదవ్ (0 బ్యాటింగ్), ఆకాశ్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

స్కోరు వివరాలు

హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (సి) (సబ్) విఘ్నేశ్వరన్ (బి) అంకిత్ శర్మ 173; అభిరత్ రెడ్డి (సి) అరుణ్ కార్తీక్ (బి) సాగర్ 68; రోహిత్ రాయుడు (బి) ఫాబిద్ అహ్మద్ 84; హిమతేజ (సి) అమన్ (బి) సతీశ్ 60; రాహుల్ సింగ్ (సి) గంగ శ్రీధర్ రాజు (బి)గౌరవ్ యాదవ్ 27; రాహుల్ రాధేశ్ (సి అండ్ బి) అంకిత్ శర్మ 24; చామా మిలింద్ (బి) సతీశ్ 7; తనయ్ త్యాగరాజన్ (నాటౌట్) 53; అనికేత్ రెడ్డి (బి) అంకిత్ శర్మ 12; రక్షణ్ రెడ్డి (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 17, **మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్) 536.** **వికెట్ల పతనం:** 1-111, 2-231, 3-345, 4-397, 5-440, 6-458, 7-460, 8-486. **బౌలింగ్:** గౌరవ్ యాదవ్ 35-9-102-1; సాగర్ 31-5-98-1; ఫాబిద్ అహ్మద్ 30-6-78-1; అమన్ ఖాన్ 11-1-55-0; అంకిత్ శర్మ 35-1-117-3, సతీశ్ 20-2-72-2.

పాకిస్తాన్ వన్డే, టి20 కెప్టెన్‌గా రిజ్వాన్

లాహోర్: ఊహించిందే జరిగింది! పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టి20 ఫార్మాట్) కొత్త సారథిగా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. బాబర్ ఆజమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వికెట్ కీపర్ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పగించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న పాకిస్తాన్ జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది. అనంతరం జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం పీసీబీ వేర్వేరు సిరీస్‌లకు జట్లను ప్రకటించింది. రిజ్వాన్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనుండగా... సల్మాన్ ఆఘా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టుల నుంచి బాబర్ ఆజమ్‌ను తప్పించిన బోర్డు ఆసీస్ పర్యటనకు అతడితో పాటు పేసర్లు షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షాలను ఎంపిక చేసింది. పని భారం కారణంగా జింబాబ్వేతో టి20 సిరీస్‌కు రిజ్వాన్‌కు విశ్రాంతినిచ్చి సల్మాన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. 'కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం బాబర్ సొంత నిర్ణయం. అతడిపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. అతడు మా ప్రధాన అస్త్రం. బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. సెలెక్టర్లందరూ రిజ్వాన్ వైపు మొగ్గు చూపారు. వైస్ కెప్టెన్‌గా సల్మాన్ అతడికి సహాయ సహకారాలు అందిస్తాడు' అని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ పేర్కొన్నాడు. 2015లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 32 ఏళ్ల రిజ్వాన్ జాతీయ జట్టు తరఫున 74 వన్డేలు, 102 టి20లు ఆడాడు. 'పాకిస్తాన్ కెప్టెన్‌గా ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతాం' అని రిజ్వాన్ అన్నాడు.



ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు: రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్, ఆమిర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హారీస్ రవూఫ్, హసీబుల్లా, కమ్రాన్ గులామ్, మొహమ్మద్ హస్నయిన్, ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, అయూబ్, షాహీన్ షా అఫ్రిది.

షాహీన్ షా అఫ్రిదికి షాక్

స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. వార్షిక కాంట్రాక్టుల్లో అతడిని 'ఎ' కేటగిరి నుంచి తొలగించి 'బి' కేటగిరీలో వేసింది. 2024-25 కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. పాక్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను 'బి' కేటగిరీలోనే కొనసాగించింది. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు 'ఎ' కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్ 'బి' కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. 'సి' కేటగిరీలో 9 మంది, 'డి' కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.

లూయిస్ మెరుపు సెంచరీ

- చివరి వన్డేలో విండీస్ విజయం
- 2-1తో సిరీస్ నెగ్గిన శ్రీలంక



పల్లెకెలె: ఓపెనర్ ఎవిన్ లూయిస్ (61 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్ జట్టుకు ఊరట విజయం దక్కింది. శ్రీలంక చేతిలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన ఆఖరి వన్డేలో 8 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. నిసాంక (56; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (56 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో మెరిశారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, రూథర్‌ఫోర్డ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌కు ఐదు గంటలు అంతరాయం కలిగింది. వాన ఆగిన అనంతరం వెస్టిండీస్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 195 పరుగులుగా నిర్ణయించారు. దీంతో ఆరంభం నుంచే ధాటిగా ఆడిన కరీబియన్ జట్టు 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి గెలిచింది. టి20 తరహాలో దంచి కొట్టిన లూయిస్‌కు రూథర్‌ఫోర్డ్ (26 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం దక్కింది. 2021 తర్వాత తొలి వన్డే ఆడిన లూయిస్... ఎడాపెడా బౌండరీలు బాది జట్టును గెలిపించాడు. లూయిస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', అసలంకకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.

సెయింజ్‌కు 'పోల్' పొజిషన్

మెక్సికో సిటీ: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ సీజన్‌లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ (1 నిమిషం 16.171 సెకన్లలో) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 16.260 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్ హామిల్టన్ (మెర్సిడెస్) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 'మెక్సికోలాంటి క్లిష్ట తరమైన ట్రాక్‌పై వరుసగా రెండు ల్యాప్‌ల్లో అగ్రస్థానంతో ముగించడం ఆనందంగా ఉంది' అని సెయింజ్ అన్నాడు. మెయిన్ రేసును సెయింజ్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు.





క్వార్టర్ ఫైనల్లో మనిక ఓటమి

మోంట్‌పెలియర్ (ఫ్రాన్స్): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ టోర్నమెంట్‌లో భారత స్టార్ మనిక బత్రా పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక 8-11, 8-11, 10-12తో ప్రపంచ 21వ ర్యాంకర్ కియాన్ తియాని (చైనా) చేతిలో ఓడిపోయింది. 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణికి మనిక గట్టిపోటీనిచ్చినా కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. తన సర్వీస్‌లో 13 పాయింట్లు గెలిచిన మనిక, ప్రత్యర్థి సర్వీస్‌లోనూ 13 పాయింట్లు సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన మనికకు 9,375 డాలర్ల (రూ. 7 లక్షల 88 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 175 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.



టోక్యో: పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, చైనా టెన్నిస్ స్టార్ కిన్‌వెన్ జెంగ్ ఒకే విజయంతో రెండు లక్ష్యాలు సాధించింది. ఆదివారం ముగిసిన టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్‌వెన్ కెరీర్‌లో ఐదో సింగిల్స్ టైటిల్ సాధించడంతోపాటు సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత పొందింది. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో కిన్‌వెన్ జెంగ్ 7-6 (7/5), 6-3తో విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిన్‌వెన్ ఏకంగా 16 ఏస్‌లు సంధించింది. కిన్‌వెన్‌కు 1,42,000 డాలర్ల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

సాక్షి ప్లస్
సోమవారం | 28-10-2024

అత్యంత వృద్ధ మహిళ అస్తమయం

ధూమపానం, మద్యపానానికి దూరం



అమెరికాలో అత్యంత వృద్ధ మహిళ ఎలిజబెత్ ఫ్రాన్సిస్ తన 115 ఏళ్ల వయసులో మరణించారు. 'క్వీన్ ఎలిజబెత్ ఆఫ్ హ్యూస్టన్'గా పిలుచుకునే ఫ్రాన్సిస్ అమెరికాలో అత్యంత వృద్ధురాలిగా, ప్రపంచంలో మూడో వృద్ధురాలిగా రికార్డుకెక్కారు. అమెరికాలో అత్యంత ఎక్కువ కాలం బతికిన 21వ వ్యక్తి కాగా.. ప్రపంచంలో 54వ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫ్రాన్సిస్ కుటుంబమే దీర్ఘాయుష్షు ఉన్న కుటుంబం. ఆమె సోదరి బెర్తా జాన్సన్ కూడా అత్యధికకాలం జీవించారు. 2011లో మరణించేనాటికి ఆమెకు 106 ఏళ్లు. అప్పటివరకూ అక్కా చెల్లెల్లిద్దరూ కలిసే బతికారు. ఇంత కాలం బతకడం ఎలా సాధ్యమైందంటే 'సంతోషంగా జీవించాలని ప్రతిరోజూ అనుకున్నాను. అంతా దేవుడి దయ.. నన్ను తీసుకెళ్లడానికి అతని దగ్గర ఏ కారణం లేదు' అని చెప్పేవారు. 112 ఏళ్ల వయసులోనూ తన మనవరాళ్లు, మనవలతో కలిసి అన్ని కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఫ్రాన్సిస్ ఆయుష్షు రహస్యం మాత్రం.. 'ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండటమే' అని చెబుతారు ఆమె దగ్గరివారు. లూసియానాలోని సెంట్ మేరీ పారిష్‌లో 1909లో జన్మించిన ఫ్రాన్సిస్.. తన జీవిత కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులకు సాక్షిగా ఉన్నారు. 20 మంది అమెరికా అధ్యక్షులను, రెండు ప్రపంచ యుద్ధాలను, పౌర హక్కుల ఉద్యమాలను దగ్గరగా చూశారు. 1920లో తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన ఫ్రాన్సిస్.. టెక్సాస్‌లోని గాల్వెస్టన్‌లో ఉన్న అత్త దగ్గర పెరిగారు. 1928లో ఆమెకు పాప జన్మించింది. ఒంటరి మహిళగానే కూతురిని పెంచారు.

- సాక్షి, నేషనల్ డెస్క్



మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆదివారం చిత్రకూట్‌లోని ఓ దుకాణంలో ఇలా టీ తయారు చేస్తూ ఫొటోలకు పోజిచ్చారు..

భర్తను సూట్‌కేస్‌లో కుక్కి.. ఉసురు తీసింది!



సారా బూన్

కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. 'ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది' అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవ్విన దృశ్యాలను బూన్ తన ఫోన్‌లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా 'నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను' అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్‌లో శిక్ష ఖరారు చేయనుంది.

- వాషింగ్టన్

50 విమానాలకు బెదిరింపులు

దోషులుగా తేలితే ప్రయాణ నిషేధం: కేంద్రం

న్యూఢిల్లీ: భారత విమానయాన సంస్థలకు చెందిన మరో 50 విమానాలకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, గత 14 రోజుల్లో 350కి పైగా విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఉత్తుత్తి బెదిరింపులు వచ్చినట్లయింది. చాలా వరకు హెచ్చరికలు సామాజిక మాధ్యమాల ద్వారానే అందాయి. ఆకాశ ఎయిర్‌కు చెందిన 15 విమానాలు, ఇండిగో 18, విస్తార 17 విమానాలు బెదిరింపులు వచ్చాయి. బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు అందిన పుణె–జోధ్‌పూర్ సర్వీసును అహ్మదాబాద్‌కు, కోజికోడ్–దమ్మమ్ సర్వీసును ముంబైకి దారి మళ్లించినట్లు ఇండిగో అధికారులు తెలిపారు. బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించిన వారిపై ప్రయాణ నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఆదివారం తెలిపారు. దోషులను గుర్తించేందుకు కేంద్ర నిఘా విభాగాలు అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నాయన్నారు. ఇందుకోసం సివిల్ ఏవియేషన్ చట్టాలను సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. బాంబు బెదిరింపులకు పాల్పడే వారి ఖాతాలను గుర్తించేందుకు సామాజిక మాధ్యమ వేదికలైన 'ఎక్స్', మెటాల సహకారం కోరామన్నారు.

రాష్ట్రాలకు ఆ అధికారం లేదు

మోటార్ డ్రైవింగ్ స్కూళ్లకు మార్గదర్శకాల జారీపై అలహాబాద్ హైకోర్టు స్పష్టీకరణ

ప్రయాగ్‌రాజ్: కేంద్ర మోటార్ వాహనాల చట్టం,1989 ప్రకారం మోటార్ డ్రైవింగ్ స్కూళ్లకు మార్గదర్శకాల జారీ అధికారం కేవలం కేంద్రప్రభుత్వానికే ఉంటుందని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తూ జస్టిస్ అంజనీకుమార్ మిశ్రా, జస్టిస్ జయంత్ బెనర్జీల హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరిచింది. తమ డ్రైవింగ్ స్కూళ్లను ఇబ్బందులకు గురిచేసేలా యూపీ సర్కార్ ఇచ్చిన ప్రామాణిక నిర్వాహణ పద్ధతి(ఎస్‌ఓపీ) ఉత్తర్వులను యూపీ మోటార్ ట్రైనింగ్ స్కూల్ ఓనర్స్ అసోసియేషన్ అలహాబాద్ హైకోర్టులో సవాల్‌చేసింది. కేంద్ర మోటార్ వాహనాల చట్టానికి అదనపు నియమనిబంధనలు చేర్చే అధికారం రాష్ట్రాలకు ఉండదని ధర్మాసనం స్పష్టంచేసింది.

వాళ్లంతా ప్రజాస్వామ్య వ్యతిరేకులు


ట్రంప్ విమర్శకులపై ఎలాన్ మస్క్ ఆగ్రహం

లాన్‌కాస్టర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తున్న వాళ్లంతా ప్రజాస్వామ్యానికి చేటుచేస్తున్నారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం భారీగా నిధులు సేకరిస్తూ సొంత డబ్బు ఖర్చు చేస్తున్న మస్క్ శనివారం స్వింగ్ రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ప్రచార సభలో ప్రసంగించారు. 2021 జనవరి ఆరో తేదీన జో బైడెన్‌ను అధ్యక్షుడిగా పార్లమెంట్‌లో ప్రకటించే సందర్భంగా రిపబ్లికన్ కార్యకర్తలను ట్రంప్ పార్లమెంట్ భవంతి మీదకు ఉసిగొల్పారన్న ఆరోపణలను మస్క్ కొట్టిపారేశారు. ''ఆరోజు కార్యకర్తలు పరిస్థితిని హింసాత్మకంగా మారొద్దని ట్రంప్ వేడుకున్నారు. ఘటనతో ఆయనకు సంబంధంలేదు. వాస్తవానికి అదొక విషయమే కాదు'అని వ్యాఖ్యానించారు.

కుంచించుకుపోతున్న కాస్పియన్

ప్రపంచంలోనే అతి పెద్దదైన కాస్పియన్ సరస్సు ఉనికి ప్రమాదంలో పడింది. రోజురోజుకూ నీరు తగ్గిపోయి కుంచించుకుపోతోంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతూ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది...

ప్రపంచంలోనే అతి పెద్ద సరస్సుకు పర్యావరణ సెగ ● శతాబ్దాంతానికి 59 అడుగులు తగ్గనున్న నీటిమట్టం



2006లో కాస్పియన్ సరస్సు..

2022 నాటికి చిక్కిపోయిందిలా

కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. దీని సముద్రతీరం 4,000 మైళ్లకు పైగా విస్తరించి ఉంది. కజకిస్తాన్, ఇరాన్, అజర్‌బైజాన్, రష్యా, తుర్క్‌మెనిస్తాన్ దేశాలు.. చేపలు పట్టడం, వ్యవసాయం, పర్యాటకం, తాగునీటితో పాటు చమురు, గ్యాస్ నిల్వల కోసం కాస్పియన్‌పైనే ఆధారపడతాయి. ఆనకట్టలు, అధిక వెలికితీత, కాలుష్యం, పెరుగుతున్న వాతావరణ సంక్షోభంతో కాస్పియన్ క్షీణిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఈ క్షీణత వేగవంతమవుతోంది. 130 నదుల నుంచి కాస్పియన్ సరస్సులోకి నీరు ప్రవేశిస్తుంది. అందులో 80 శాతం నీరు ఒక్క ఓల్గా నది నుంచే వస్తుంది. ఐరోపాలోనే పొడవైన నది ఓల్గా. దీనిపై రష్యా 40 ఆనకట్టలను నిర్మించింది. మరో 18 నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కాస్పియన్‌కి నీటి ప్రవాహాన్ని తగ్గించాయి. ఓల్గా దిగువ ప్రాంతాలు అనేక పారిశ్రామిక కేంద్రాలకు నిలయంగా ఉన్నందున, రసాయన, జీవ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. ఈ క్షీణతలో వాతావరణ మార్పులు సైతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే కాలుష్యం కూడా కాస్పియన్‌ను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు బాష్పీభవన రేటును పెంచి.. అస్తవ్యస్తమైన వర్షపాతానికి కారణమవుతున్నాయి. చమురు వెలికితీత, ఇతర పరిశ్రమల నుంచి వస్తున్న కారకాలతో కాస్పియన్ కలుషితమవుతోంది. వీటన్నింటితో.. కాస్పియన్ నీటి మట్టం పడిపోవడం 1990 మధ్య నుంచే ప్రారంభమైంది. 2005 నుంచి ఈ వేగం పెరిగింది. సుమారు 5 అడుగుల నీటిమట్టం తగ్గిందని జర్మనీలోని బ్రెమెన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సిస్టమ్స్ మోడలర్ మాథియాస్ ప్రాంజ్ వెల్లడించారు. ఈ శతాబ్దం చివరి నాటికి 8 నుంచి 18 మీటర్లు (26 నుంచి 59 అడుగులు) క్షీణించే అవకాశం ఉందని పరిశోధన ఒకటి అంచనా వేసింది.

సంక్షోభంలోకి ఐదు దేశాలు...

సరస్సు క్షీణత.. దీనిపై ఆధారపడి ఉన్న ఐదు దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. చేపలు పట్టడం, పర్యాటకం తగ్గిపోతుంది. ఓడరేవు నగరాల్లో నౌకలు దిగడం సమస్యగా మారడంతో షిప్పింగ్ పరిశ్రమ దెబ్బతింటుంది. దేశాల మధ్య రాజకీయంగానూ కీలక పరిణామాలు సంభవిస్తాయి. వనరుల కోసం పోటీ పెరుగుతుంది. చమురు, గ్యాస్ నిల్వలపై కొత్త విభేదాలకు దారితీస్తుంది. ఇక కాస్పియన్‌ను ఆవాసంగా చేసుకున్న ప్రత్యేకమైన వన్యప్రాణుల పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. వందలాది జంతుజాలానికి నిలయమైన అడవి కూడా అంతరించనుంది. కానీ నీరు తగ్గుముఖం పట్టడం వల్ల దాని లోతుల్లో ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తాయి. దీంతో కొంత కాలానికి అందులోని జంతుజాలం తుడిచిపెట్టుకుపోతుంది. కాస్పియన్ సముద్రంలో అనేక రకాల స్టర్జన్ జాతులు ఉన్నాయి. ఈ చేప అత్యంత విలువైన, రుచికరమైన కేవియర్‌ను ఇస్తుంది. ప్రపంచంలోని కేవియర్‌లో 80–90% మధ్య కాస్పియన్ నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ కొన్ని దశాబ్దాలుగా తగ్గుతూ వస్తోంది. స్టర్జన్ చేపలు వేగంగా కనుమరుగవుతున్నాయని, త్వరలో అంతరించిపోయే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. ఇది బయటకు కనిపించని ఒక భారీ సంక్షోభం. సముద్ర క్షీరదాలైన కాస్పియన్ సీల్స్‌కు కూడా ప్రమాదకర సంకేతం. ఈ సంక్షోభానికి పరిష్కారాలు తక్కువ. ఇందుకు ఏ ఒక్క దేశాన్ని నిందించలేమని, కానీ సమిష్టి చర్యలు తీసుకోవడంలో విఫలమైతే అరల్ సముద్ర విపత్తు పునరావృతం అవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సముద్ర మట్టాలు పెరుగుతుంటే కాస్పియన్ ఎందుకు తగ్గుతోంది?

వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులు ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలను పెంచుతున్నాయి. కానీ కాస్పియన్ వంటి భూపరివేష్టిత సరస్సులది భిన్నమైన కథ. ఇవి నదుల నుంచి ప్రవహించే నీరు, వర్షపాతం సమతుల్యతపై ఆధారపడతాయి. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ఈ సమతుల్యత దెబ్బతింటోంది. దీంతో అనేక సరస్సులు కుంచించుకుపోతున్నాయి. భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఎక్కువ శ్రమా అక్కర్లేదు. ఎందుకంటే కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల మధ్య ఉన్న అరల్ సముద్రం దాదాపు అంతరించిపోయింది. ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటిగా ఉన్న అరల్.. ఇప్పుడు అంతంత మాత్రంగా మిగిలింది.

- సాక్షి, నేషనల్ డెస్క్

బిష్ణోయ్ ప్రజలకు సల్మాన్ క్షమాపణ చెప్పాలి

రైతు నేత రాకేశ్ తికాయత్

ప్రయాగ్‌రాజ్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేస్తున్న బెదిరింపులపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ)నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. బిష్ణోయ్ వర్గం ప్రజలకు సల్మాన్ క్షమాపణలు చెప్పాలని సూచించారు. వివాదం సమసిపోతే క్షమాపణ చెప్పడం తప్పేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాపంచాయత్‌లో పాల్గొన్న తికాయత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గురించి అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. తెలిసో తెలియకో జరిగిన తప్పునకు క్షమాపణలు చెబితే సల్మాన్‌కు జరిగే నష్టం కూడా ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పొలాల్లో మీటర్లు బిగిస్తోందని ఆరోపించారు. మీటర్లు బిగించాక రైతులకు ఉచిత విద్యుత్ ఇద్దామనుకుంటే 2027 ఎన్నికల్లో బీజేపీ ఆ మేరకు వాగ్దానం చేయాలని, లేదంటే మీటర్లను బిగించరాదని ఆయన డిమాండ్ చేశారు. బిష్ణోయ్ ప్రజలు దైవరూపంగా భావించే కృష్ణ జింకలను సల్మాన్ వేటాడినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే.

నేడు సీ-295 ప్లాంట్ ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సోమవారం గుజరాత్‌లోని వడోదరలో సీ–295 సైనిక విమానం ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్‌లో 2026 సెప్టెంబర్‌లో మొట్టమొదటి సీ–295 విమానం బయటకు వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్కడ మొత్తం ఇలాంటి 40 విమానాలు తయారుకానున్నాయి. సీ–295 మీడియం టాక్టికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్) తయారు చేయనుంది. ఈ ప్లాంట్‌కు ప్రధాని మోదీ 2022లో శంకుస్థాపన చేశారు. ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పెయిన్‌కు చెందిన స్పేస్ ఎస్‌ఏ సంస్థలతో భారత రక్షణ శాఖ 56 యుద్ధ విమానాల కోసం 2021లో రూ.21,935 కోట్ల కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఇందులో స్పెయిన్ నుంచి రావాల్సిన 16 విమానాలకుగాను ఇప్పటికే ఆరు వచ్చేశాయి. మిగతా 40 విమానాలను 2031 ఆగస్టులోగా ఇక్కడే తయారు చేయాల్సి ఉంటుంది.

ప్రజలకు ఉదయనిధి దీపావళి శుభాకాంక్షలు

చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. డీఎంకే ఆనవాయితీకి విరుద్ధంగా ఆ పార్టీ నేత శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. దివంగత సీఎం కరుణానిధి సహా గతంలో ఆ పార్టీ నేతలెవరూ ప్రజలకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు లేవు. ఆదివారం ఉదయనిధి డీఎంకే ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన 'విశ్వాసం ఉన్నవారు, పండగ చేసుకునే వారికి దీపావళి తిరునాళ్ శుభాకాంక్షలు'అని నర్మగర్భంగా అన్నారు. ఉదయనిధి వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపారంటూ రాష్ట్ర బీజేపీ నేత నారాయణన్ తిరుపతి మండిపడ్డారు. 'విశ్వాసం లేని వారు నరకాసురునిలా జీవించాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాను'అని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల!

గ్రీన్‌హౌస్ వాయువుల కట్టడిలో వైఫల్యం వల్లే
- ప్రపంచ దేశాలపై ఐక్యరాజ్యసమితి అసహనం
- వచ్చే నెలలో జరిగే కాప్–29 సదస్సుపైనే ఆశలు



వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమలు చేస్తున్న చర్యలు ఏమాత్రం సరిపోవని ఐక్యరాజ్యసమితి తేల్చిచెప్పింది. భూగోళంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను అరికట్టడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా విఫలమవుతున్నాయని ఎండగట్టింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సగటు ఉష్ణోగ్రత మరో 3.1 డిగ్రీల సెల్సియస్(5.4 డిగ్రీల ఫారెన్‌హీట్) పెరుగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు వార్షిక ఉద్గారాల నివేదికను ఐక్యరాజ్యసమితి ఇటీవల విడుదల చేసింది. వాస్తవానికి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకే(2.7 ఫారెన్‌హీట్) పరిమితం చేయాలన్న ప్రతిపాదనకు ప్రపంచదేశాలు మద్దతు పలికాయి. 2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సులో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. భూగోళంపై జీవుల మనుగడ కొనసాగాలంటే ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయాల్సిందేనని నిపుణులు స్పష్టంచేశారు. పారిస్ ఒప్పందంపై సంతకాలు చేసి దాదాపు పదేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండడం శోచనీయమని ఐక్యరాజ్యసమితి ఆక్షేపించింది.

- ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, వాస్తవ పరిస్థితిని చూస్తే 2100 నాటికల్లా ఉష్ణోగ్రతలు 3.1 డిగ్రీల దాకా పెరిగిపోనున్నాయి. అంటే లక్ష్యం కంటే రెండింతలు కావడం గమనార్హం. ప్రభుత్వాల చర్యలు ఎంత నాసిరకంగా ఉన్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
- కర్బన ఉద్గారాలను అరికట్టడం, వాతావరణ మార్పులను నియంత్రించడం తక్షణావసరమని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. లేకపోతే మనమంతా మహావిపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
- 2022 నుంచి 2023 దాకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు 1.3 శాతం పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది 57.1 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానం.
- ఒకవేళ ఇప్పటినుంచి ఉద్గారాల నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేసినప్పటికీ ఉష్ణోగ్రతలు 2100 కల్లా 2.6 డిగ్రీల నుంచి 2.8 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
- కర్బన ఉద్గారాల్లో అధిక వాటా జీ20 దేశాలదే. వాతావరణ మార్పులను అరికట్టడంతో ఆయా దేశాలు దారుణంగా విఫలమవుతున్నాయని ఐక్యరాజ్యసమితి అసంతృప్తి వ్యక్తం చేసింది. వాతావరణ లక్ష్యాల సాధనలో చాలా వెనుకంజలో ఉన్నాయని వెల్లడించింది.
- ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను 2030 నాటికి 42 శాతం, 2035 నాటికి 57 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యమేనని నిపుణులు అంటున్నారు.
- ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్–29) సదస్సు వచ్చే నెలలో అజర్‌బైజాన్‌లో జరుగనుంది. వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ఈ సదస్సులో కీలక తీర్మానాలు ఆమోదిస్తారని పర్యావరణ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

- సాక్షి, నేషనల్ డెస్క్

ట్రంప్ గెలుపు... మహిళలకు ముప్పు: మిషెల్

హారిస్‌కు మద్దతుగా ప్రచారం

కలమజూ (మిషిగన్): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్‌లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ''ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది'' అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్‌కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌తో కలిసి హారిస్ ట్రాక్ హౌజ్ బార్ అండ్ గ్రిల్‌కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్‌లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు.



ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కమల, మిషెల్

మహిళలకు అవకాశాలు: బైడెన్

హారిస్ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పిట్స్‌బర్గ్‌లోని లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఆయన మాట్లాడారు. కార్మికులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కార్మిక ప్రయోజనాల కోసం ట్రంప్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు.

లింగ సమానత్వంలో భారత్ ముందడుగు

సామాజిక కట్టుబాట్లు, భద్రత అడ్డంకి: ఐరాస

న్యూఢిల్లీ: లింగ సమానత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి స్ఫూర్తిదాయకమని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. అయితే సామాజిక కట్టుబాట్లు, పరిమిత శ్రామిక భాగస్వామ్యం, సరైన భద్రత లేకపోవడం లింగ సమానత్వానికి ఇంకా ఆటంకం కలిగిస్తున్నాయని అభిప్రాయపడింది. ఈ అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రయత్నాలు అవసరమని సూచించింది. దేశంలో మహిళల పురోగతి, సవాళ్లపై ఐరాస మహిళా వ్యూహాత్మక భాగస్వామ్యాల డైరెక్టర్ డేనియల్ సీమోర్, భారత్‌లో ఐరాస మహిళ కంట్రీ రిప్రెజెంటేటివ్ సుసాన్ జేన్ ఫెర్గూసన్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళల జీవితాలను మార్చడానికి, మహిళలు, బాలికల నిర్దిష్ట అవసరాలకు బడ్జెట్‌లో 6.8 శాతానికి నిధులు పెరిగాయన్నారు.



ఆరోగ్యం, విద్య, ఆర్థిక రంగాల్లో అంతరాలను తొలగించడానికి బడ్జెట్ నిరంతర విస్తరణ అవసరమని నొక్కి చెప్పారు. ఈ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి ప్రైవేట్ రంగ పెట్టుబడులు అవసరమని ఫెర్గూసన్ పేర్కొన్నారు. పంచాయతీలు, స్థానిక ప్రభుత్వ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యంతో నాయకత్వంలో కూడా పురోగతి కనిపిస్తోందని చెప్పారు. పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందడం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై ప్రభావాన్ని చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే లింగ ఆధారిత హింస (జీబీవీ) దేశంలో నిరంతర సమస్యగా ఉందని, ఇది మహిళల భద్రత, స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు ఎత్తిచూపారు. చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ సామాజిక కట్టుబాట్లు మహిళలను అడ్డంకిగా మారాయన్నారు. మహిళల భద్రతపై దృష్టి సారించే కమ్యూనిటీ పోలీసింగ్ ప్రయత్నాలను ప్రవేశపెట్టడానికి, పోలీసులకు శిక్షణ ఇవ్వడానికి మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో యూఎన్ ఉమెన్ సహకరిస్తోందని తెలిపారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 ప్రకారం దేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగినప్పటికీ, సవాళ్లు ఉన్నాయని, పిల్లల సంరక్షణ, సురక్షిత రవాణా, పనిప్రాంతంలో భద్రతతో మహిళలు మరిన్ని ఆర్థిక అవకాశాలు పొందగలుగుతారని సూచించారు.

సంస్కరణలతోనే పటిష్ట ప్రజాస్వామ్యం

సివిల్స్, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

పాలిటీ



భారతదేశం - ఎన్నికల సంస్కరణలు

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు మౌలిక అంశం. నేటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల చెంత ఉండే ప్రభుత్వం ఏర్పడాలంటే ఎన్నికలే ఏకైక మార్గం. నిష్పాక్షికంగా, స్వేచ్ఛాయుతంగా జరిగే ఎన్నికలపైనే ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉంటుంది. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేశారు. పని విధానానికి సంబంధించినంతవరకూ ఎవరికీ ఎలాంటి నివేదిక సమర్పించని రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల కమిషన్. ఇది 1950 జనవరి 25న తన పనిని ప్రారంభించింది. ప్రారంభంలో ఇది ఏకసభ్య కమిషన్‌గా ఉన్నప్పటికీ, 1993 నుంచి త్రిసభ్య కమిషన్‌గా పనిచేస్తోంది. 1995లో సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ ఏర్పాటును సమర్థించింది. రాజ్యాంగబద్ధ సంస్థల ఎన్నికలన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుండగా; 73, 74 రాజ్యాంగ సవరణల ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాల ఎన్నికల కమిషన్‌లు స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బహుళ సభ్య కమిషన్‌గా రాజ్యాంగబద్ధత కల్పించాలని పి.వి. నర్సింహారావు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ తగిన మెజార్టీ లేని కారణంగా కేవలం చట్టబద్ధతను మాత్రమే కల్పించి త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 324 అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను, ఇతర కమిషనర్లను నియమిస్తారు. ప్రధాన కమిషనర్‌ను తొలగించే సందర్భంలో మాత్రమే పార్లమెంట్ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇతర కమిషనర్లను తొలగించడానికి ప్రధాన కమిషనర్‌ను కొలీజియంగా సంప్రదించి కేంద్రకేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో 103వ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది. అదే విధంగా 192వ అధికరణను అనుసరించి శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే సందర్భంలో గవర్నర్ కూడా ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషన్‌కు సెమి జ్యుడీషియల్ అధికారాలు సంక్రమిస్తాయి. 1957లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా డాక్టర్ ఎన్.బి. ఖరే వేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ప్రజాప్రాతినిధ్య చట్టాలను రూపొందించడం, సవరణలు చేయడం లాంటి అంశాలను పార్లమెంట్ చేసినప్పటికీ అమలు పర్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉంటుంది. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అమలుపరిచే క్రమంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను రూపొందిస్తుంది. కార్య నిర్వహణపరమైన అంశాలను రూపొందించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం గమనార్హం. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే సందర్భంలో పార్లమెంట్ చేసిన చట్టాల్లో తగిన నిబంధనలు లేనట్లయితే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ అనుబంధ చట్టాలు చేయవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషన్ Vs మహేందర్ పాల్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు 1978లో తీర్పునిచ్చింది. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలు మొదలుకొని 2014లో జరిగిన 16వ సాధారణ ఎన్నికల వరకు అనేక ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టారు. 'ఒక వ్యవస్థ తనను తాను సంరక్షించుకొని, తనను తాను సమర్థంగా తీర్చిదిద్దుకునే క్రమంలో తనను తాను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంటుంది' అని ఎడ్మాండ్ బర్క్‌లాంటి ప్రముఖులు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం గడిచిన 6 దశాబ్దాల కాలంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుకున్నదనేది విమర్శకులు సైతం అంగీకరించే వాస్తవం. రెండో ప్రపంచయుద్ధానంతరం స్వాతంత్ర్యాన్ని పొందిన అనేక దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తూ సైనిక తిరుగుబాటు జరిగి, నియంతృత్వ పాలనలోకి వెళ్లిన ఉదంతాలను గమనించవచ్చు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ దేశాల్లో ఈ విధమైన తిరుగుబాట్లను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ భారత్‌లో ఇలాంటి ఉదంతాలు కనిపించవు. అదే మన ప్రజాస్వామ్య గొప్పదనం.

మన ప్రజాస్వామ్య గొప్పదనం

రాజ్యాంగం అమల్లోకి వచ్చే కాలంనాటికి నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం లాంటి అనేక సమస్యలున్నప్పటికీ మన రాజ్యాంగ నిర్మాతలు సార్వత్రిక వయోజన ఓటుహక్కును ప్రసాదించారు. ఒకరకంగా ఇది వ్యక్తులను చైతన్యవంతం చేయడమే. 1971 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీకి పట్టం కట్టిన ప్రజలు 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి తదనంతరం 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే కాకుండా ఇందిరాగాంధీని సైతం ఎంపీగా ఓడించారు. జనతాపార్టీ సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమైతే 1980లో తిరిగి ఇందిరాగాంధీకి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ అంశాలు భారత ప్రజల విజ్ఞత, చైతన్య స్ఫూర్తి ని తెలియజేస్తాయి. 1988లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వకాలంలోనే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పుడు సహజసిద్ధంగానే తమ పదవిని కోల్పోతారు. రాజకీయాల్లో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చారు. వాస్తవానికి భారతదేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధ పార్టీలు కావు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు గుర్తింపునిస్తుంది. రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోయినా, పార్టీల మార్పిడిని నిషేధిస్తూ రాజ్యాంగంలో చట్టం చేర్చడం ఒక ప్రత్యేక అంశం. 1962 తర్వాత ద్విసభా నియోజకవర్గాల స్థానంలో ఏకసభ్య నియోజక వర్గాలను ప్రవేశపెట్టారు. గతంలో ఒక అభ్యర్థి ఎన్ని నియోజక వర్గాల్లోనైనా పోటీ చేయడానికి అవకాశం ఉండేది. కానీ 1996లో ప్రజాప్రాతినిధ్య చట్టం ద్వారా తీసుకువచ్చిన సంస్కరణల ప్రకారం ఒక అభ్యర్థి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా నేరమయ రాజకీయాలను అరికట్టడం కోసం 2 ఏళ్ల అంతకంటే ఎక్కువ కాలం శిక్ష అనుభవించిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల ప్రచార కాలాన్ని కూడా 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించారు. ఆషామాషీ అభ్యర్థుల సంఖ్యను తగ్గించడం కోసం ఎన్నికల డిపాజిట్లను పెంచారు. పార్లమెంట్‌కు పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.25,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. శాసనసభకు పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులైతే రూ.10,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5000 డిపాజిట్‌గా చెల్లించాలి. ప్రారంభంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయకూడదనే ఉద్దేశంతో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఎన్నికల ఖర్చుపై పరిమితులు విధించారు. పార్లమెంట్‌కు పోటీచేసే సభ్యులకు వ్యయపరిమితి రూ.70 లక్షలుగా, శాసనసభకు పోటీచేసే అభ్యర్థులకు వ్యయ పరిమితి రూ.28 లక్షలుగా నిర్ణయించారు.

అక్రమాలను అడ్డుకోవడానికి చర్యలు

రాజ్యసభ సభ్యుల ఎన్నికల సందర్భంగా ప్రతి వ్యక్తి నివాస స్థల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చిన నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించిం ది. 1996 నుంచి మనదేశంలో ఎన్నికల పరిశీలకులను నియమిస్తున్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముఖ్యంగా రిగ్గింగ్‌ను అరికట్టాలంటే అక్రమాలను నిరోధించాలనే ఉద్దేశంతో ఈవీఎం ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజకీయ పార్టీలకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తీసుకురావడంతో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిరోధించగలుగుతున్నాం. 2010లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేసిన మార్పులను అనుసరించి ప్రపంచంలో ఎన్ఆర్ఐలు ఎవరైనా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది.

2003లో పీయూసీఎల్ Vs యూవోఐ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిడ్‌ను తప్పనిసరిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణపూర్తిగా సమర్పించాలనే అంశాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేర్చారు. పౌరహక్కుల యూనియన్ ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ సమర్థించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరూ ఎవరూ నచ్చని సందర్భంలో 'పైవారెవరూ నచ్చలేదు' అని పేర్కొనే 16వ బటన్‌ను ఈవీఎంలో ఏర్పాటు చేశారు. ఈ అంశమే నోటా (None of the above – Nota)గా ప్రసిద్ధి చెందింది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఎవరైనా రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం శిక్ష విధించినట్టు న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వగానే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించేవారు. కానీ సిట్టింగ్ అభ్యర్థులకు అంటే గతంలో ఎంపీలేదా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నికైన వారెవరికి ఈ అనర్హత వర్తించదని పేర్కొనే నిబంధనను చేర్చగా.. ఇటీవల సుప్రీంకోర్టు ఈ నిబంధన చెల్లదని తీర్పునిచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయిన మొదటి వ్యక్తి రషీద్ మసూద్.

మాదిరి ప్రశ్నలు

1. భారత రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరించేది ఎవరు? (సివిల్స్ - 1997)
   1) ప్రధాన ఎన్నికల కమిషనర్
   2) భారత పార్లమెంట్
   3) 39వ రాజ్యాంగ సవరణ ప్రకారం పార్లమెంటరీ కమిటీ
   4) సుప్రీంకోర్టు
2. పార్లమెంట్ సభ్యుల అనర్హతను నిర్ణయించేది? (సివిల్స్ - 1979)
   1) ఎన్నికల కమిషనర్
   2) లోక్‌సభ స్పీకర్ 3) రాష్ట్రపతి
   4) పార్లమెంట్ నియమించే కమిటీ
3. కిందివాటిలో ఎన్నికల సంఘం విధులను తెలపండి. (సివిల్స్-1994)
   ఎ. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నిక నిర్వహించడం
   బి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ
   సి. ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు వివాదాలపై నిర్ణయం
   1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి మాత్రమే
   3) బి, సి మాత్రమే 4) ఏదీకాదు
4. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక వ్యక్తి డిపాజి ట్ కోల్పోవడం అంటే? (సివిల్స్- 1995)
   1)ఎన్నికల్లో అభ్యర్థికి అతితక్కువ ఓట్లు రావడం
   2) నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయడం
   3) ఓడిపోయిన అభ్యర్థికి గెలుపొందిన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా చాలా ఎక్కువగా ఉండటం
   4) గెలిచిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉండటం
5. భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి కింది అంశాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి. (సివిల్స్ - 2001)
   ఎ. 1951ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజకీయ పార్టీలను రిజిస్ట్రేషన్ చేయించాలి
   బి. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
   సి. జాతీయ పార్టీగా గుర్తింపు పొందా లంటే 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి
   డి. 1999 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంతో రిజిస్ట్రేషన్ చేసిన ప్రాంతీయ పార్టీలు 48, జాతీయ పార్టీలు 6.
   1) ఎ, బి, డి వాస్తవం
   2) ఎ, సి మాత్రమే వాస్తవం
   3) బి, డి మాత్రమే వాస్తవం
   4) ఎ, బి, సి, డి వాస్తవం

సమాధానాలు

1) 4; 2) 3; 3) 4; 4) 1; 5) 4.

Identify the correctly spelt word



టెట్/డీఎస్సీ- ప్రత్యేకం

SA & SGT- ENGLISH

Teaching pronunciation

A sentence is made of words. A word is made of letters. A letter is made of.. sound. It is sound that makes a language, which starts with the ear. When a baby starts to talk, he does it by hearing the sounds his mother and imitating them. Normal babies unlike a deaf one can hear and can imitate. They are wonderful imitators and this gift of imitation given us the gift of speech, lasts for a number of years. It is well known that a child of ten years old or less can learn any language perfectly, if it is brought up surrounded by that language, no matter where it was born and who its parents were. But after this age, ability to imitate perfectly becomes less and we all know only too well that adults have great difficulty in mastering the pronunciation(as well as other parts) of a foreign language. Why is this? Why should this gift of imitation we all have as children disappear in later life? Why grown up people can't pick up the characteristic sound of a foreign language as a child can? The answer is ' that our native language won't let us'.

Speech depends on hearing. Therefore, we must hear English. But just hearing it is not enough, we must listen to it and we must listen to it not for the meaning but for the sound of it. Letters are written. Sounds are spoken. There are 44 phonemes in English. A phoneme can be explained as the smallest phonetic unit in a language that is capable of conveying a distinction in meaning, as the 'm' of mat and the 'b' of bat in English. Of these, vowels are 12, consonants are 24 and diphthongs are 8. A diphthong is a complex speech sound or glide that begins with one vowel and gradually changes to another vowel within the same syllable, as (oi) in boil or (i) in fine.

Model Questions

1. Identify the suitable word to insert in the blank given.
   Janaki was______ injured in the accident and died in an hour.
   a) Seriously b) fatally
   c) fatefully d) vitally
2. Identify the word opposite in meaning of the underlined one in the following sentence.
   I love children's innocence and lack of **guile**.
   a) Profusion b) deception
   c) reception d) blamelessness.
3. Pick out the word opposite in meaning of the underlined word in the following sentence.
   One can't deny the eternal and **immutable** principle of right and wrong.
   a) Changeable b) unbeatable
   c) commuting d) muted

Choose the words that are almost similar in meaning of the underlined words in the following sentences.

4. I can't go on with your **saw** for I have been bored with its repetition.
   a) An old horse
   b) a short poem
   c) a wise saying
   d) a boring story.
5. He shook his head and gave me a **rueful** smile.
   a) Fearful b) sorrowful
   c) defensive d) meaningful

Read the following passage and answer the questions that follow.

Some years after World War I the Prince of Wales visited a hospital for hopelessly wounded veterans. Beside each broken body he stopped and chatted. While he was being led to the doorway the Prince asked, 'I understand you have thirty six patients here. But I have seen only twenty nine."

They gave the excuse that the rest were too horribly wounded for him to see. "Is it for my sake or theirs you are not taking me there?" "For yours, sir." "Then I insist you show me in." Here too the Prince stopped by each and thanked him for his sacrifice.

Once more he turned to the guide and asked, "Where is the seventh?" The nurse objected, "Please don't ask to see him, sir. It can do no good." But the visitor persisted and was taken into a darkened room to what was left of a human body-blind, twisted, frighteningly disfigured. The prince turned white, his lips were drawn, and tears trickled down his cheeks. Impetuously he bent and kissed the cheeks of the broken hero.

6. A veteran is
   a) A person who is long experienced or practised in an activity or capacity
   b) A person who has served in the armed forces
   c) An old soldier who has seen long service.
   d) Any one of the above.
7. The Prince asked while leading to the doorway
   a) That he didn't understand why he had seen only twenty nine.
   b) That he didn't understand why he hadn't seen thirty six
   c) That he understood that they had thirty six
   d) That he understood that he had seen only twenty nine
8. The nurse didn't take him to them because
   a) The rest were too horribly wounded
   b) The nurse herself was unable to see them in such wretched condition.
   c) She thought they might be disturbed by the Prince's arrival
   d) The Prince wouldn't help feel disgusted with.
9. The Prince bent and kissed the patient
   a) Passionately b) emotionally
   c) excitedly d) energetically
10. When somebody is lying, you say that he is **telling me a fairy tale**. What is the figure of speech employed used here?
    a) Euphemism
    b) Metaphor c) Hyperbole
    d) Personification
11. The word 'politician' has it stress on its..
    a) First syllable
    b) second syllable
    c) third syllable
    d) no stress because it is a polysyllabic word.
12. Identify the grammatically correct sentence.
    India is unable to compete with another countries in the field of education
    India is unable to compete with another country in the field of education.
    a) Both sentences are right
    b) both sentences are wrong
    c) only first sentence is right
    d) only second sentence is right.
13. We know what we are but we don't know what we shall be.
    The above sentence is a..
    a) Complex sentence
    b) Compound sentence
    c) Simple sentence
    d) Compound-complex
14. A person who looks on the brighter side of things and people is known as..
    a) Sycophant b) optimist
    c) cynic d) pessimist
15. One who doesn't care for literature or art is a..
    a) Barbarian b) Philistine
    c) Illiterate d) Primitive
16. All the English consonants are divided into..
    a) Five groups
    b) four groups
    c) three groups
    d) six groups
17. When asked what grammar is, it can be defined as..
    a) A body of rules
    b) A Practical analysis of a language
    c) It is the analytical and terminological study of a sentence
    d) All the above three.
18. The definition 'words in their best order is prose and the best words in their best order is poetry' is given by..
    a) William Hazlitt
    b) Francis Bacon
    c) S.T. Coleridge
    d) Robert Lynd.
19. Identify the correctly spelt word
    a) Occurred b) occured
    c) ocurred d) occurrd
20. Identify the wrongly spelt word of the following
    a) Decieve b) relieve
    c) believe d) All are correct

Improve the sentence given by choosing the best option.

21. Your advice is **no different from** the other friend
    a) Not different
    b) No different from that of the
    c) Not different from the
    d) No improvement.
22. Identify the correct words in the following blanks.
    You can't provoke me ____ anger and I wink ____ such things.
    a) For, of b) to, at
    c) with, about d) of, to
23. Put the options in correct order to complete the given sentence.
    He said that those who
    P) would miss a very interesting game
    Q) to be played
    R) between two famous teams
    S) would not accompany him
    a) QRPS b) SPQR
    c) SQRP d) SRPQ
24. Choose the correct option for the underlined words.
    She did not like the movie, **nor I did**.
    a) Nor did I b) nor I like it
    c) nor I liked it d) nor I do.
25. For 'The Eve of St. Agnes', the Spenserian stanza was successfully used by..
    a) Lord Byron b) John Keats
    c) Lord Tennyson d) PB Shelley
26. Fill in the blanks with the suitable names of poets.
    The term 'Metaphysical' as applied to poetry, was first used by ____ who borrowed it from ____ who wrote it about John Donne.
    a) Dr. Johnson, Dryden
    b) George Herbert,Henry Vaugham
    c) Sir John Suckling,John Cleveland
    d) Alexander Pope, Richard Crashaw
27. A good lesson plan is the basis of..
    a) good teaching
    b) becoming a good teacher
    c) good learning method
    d) becoming a planned teacher
28. From the technical point of view, the class reader should be…
    a) related to the child's local and social background
    b) related to the family's neighbourhood and environment.
    c) in the form of stories, letters, dialogues,autobiographies etc.
    d) religious and adventurous.
29. The All India Seminar on the Teaching of English in Secondary Schools was held at___ in ___
    a) Kharagpur, November 1957
    b) Nagpur, December, 1957
    c) Raipur, December, 1958
    d) Khatmandu, 1958.
30. The passive form of 'Circumstances will oblige me to go' is…
    a) I will oblige to go in such circumstances
    b) I will be obliged to go under any circumstances.
    c) I shall oblige to go circu-mstantially
    d) I shall be obliged to go

Key

1) b, 2) d, 3) a, 4) a, 5) b, 6) d, 7) d, 8) d, 9) b, 10) a, 11) c, 12) d, 13) d, 14) b, 15) b, 16) a, 17) d, 18) c, 19) a, 20) a, 21) b, 22) b, 23) b, 24) a, 25) b, 26) a, 27) a, 28) a, 29) b, 30) d.

కెరీర్ కౌన్సెలింగ్
మీ సందేహాలు, సలహాలు పంపించాల్సిన
ఈ- మెయిల్ sakshieducation@gmail.com

సాక్షి ప్లస్
సోమవారం । 28-10-2024

చెట్ల కింద రాత్రి వేళ ఎందుకు నిద్రించొద్దు?



గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం

జనరల్ స్టడీస్

బయాలజీ

మాదిరి ప్రశ్నలు

1. చెమటలో ఉండే పదార్థాలు?
   1) నీరు, ఉప్పు, వ్యర్థ పదార్థాలు
   2) నీరు మాత్రమే 3) నీరు+లవణాలు
   4) ఫాస్ఫరికామ్లం
2. కిందివాటిలో తక్కువ విషతుల్యమైన నైట్రోజన్ సంబంధ వ్యర్థ పదార్థం?
   1) యూరియా 2) యూరికామ్లం
   3) అమ్మోనియా 4) క్రియాటిన్
3. మూత్రపిండాల్లోని ఏ భాగంలో మూత్రం వడబోత జరుగుతుంది?
   1) వృక్కం (నెఫ్రాన్) 2) మూత్రకోశం
   3) వృక్క ధమని 4) ప్రసేకం
4. కింది వాటిలో యూరియా తయారయ్యే భాగం?
   1) మూత్రపిండం 2) పెద్ద పేగు
   3) మూత్రాశయం 4) కాలేయం
5. మానవ శరీరంలో మొదటిసారిగా ఏ అవయవాన్ని మార్పిడి చేశారు?
   1) గుండె 2) కాలేయం
   3) కిడ్నీ 4) క్లోమం
6. ఏ వ్యాధితో బాధపడే వారికి డయాలసిస్ చేస్తారు?
   1) కాలేయ సమస్య
   2) మూత్ర కోశాల సమస్య
   3) గుండె 4) ఊపిరితిత్తులు
7. కింది వాటిలో ఏ హార్మోన్ లోపంతో డయాబెటీస్ మెల్లిటస్ వస్తుంది?
   1) థైరాక్సిన్ 2) గ్లూకగాన్
   3) పిట్యూటరీ గ్రంథి 4) ఇన్సులిన్
8. మానవ శరీరంలో 'ఆడమ్స్ ఆపిల్' అని ఏ గ్రంథిని పిలుస్తారు?
   1) అడ్రినల్ గ్రంథి 2) థైరాయిడ్
   3) లివర్ / కాలేయం 4) థైమస్ / బాలగ్రంథి
9. చిరు కప్ప రూపాంతరం చెంది ప్రౌఢ కప్పగా మారడానికి కావాల్సిన హార్మోన్?
   1) ఎఫ్ఎస్‌హెచ్ 2) ఎల్‌హెచ్
   3) థైరాక్సిన్ 4) అడ్రినల్ గ్రంథి
10. క్లోమం ఒక?
    1) బహిస్స్రావ గ్రంథి
    2) అంతస్స్రావ గ్రంథి
    3) అంతస్స్రావ - బహిస్స్రావ గ్రంథి
    4) ఏదీకాదు
11. పీయూష గ్రంథి ఎక్కడ ఉంటుంది?
    1) కంఠం 2) కాలేయం
    3) మూత్ర పిండం పైన
    4) కపాలం మధ్యన
12. పాల పొదుగు నుంచి చూషణ ద్వారా పాలను స్రవించడానికి తోడ్పడే హార్మోన్?
    1) ప్రొలాక్టిన్ 2) ఆక్సిటోసిన్
    3) అడ్రినలిన్ 4) థైమోసిన్
13. కింది వాటిలో వేటి నుంచి అయోడిన్ అధికంగా లభిస్తుంది?
    1) సముద్ర చేపలు 2) సముద్ర ఉప్పు
    3) సీ వీడ్స్ 4) కూరగాయలు
14. అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధి?
    1) మహాకాయం 2) జడవామనుడు
    3) విస్తరించిన అవటు గ్రంథి
    4) చిన్న అవటు గ్రంథి
15. ఎండోక్రైన్ గ్రంథులపై ప్రభావం చూపే గ్రంథి?
    1) ఎడ్రినల్ గ్రంథి
    2) పారాథైరాయిడ్ గ్రంథి
    3) పీయూష గ్రంథి
    4) థైరాయిడ్ గ్రంథి
16. ఇన్సులిన్ ఒక?
    1) కొవ్వు పదార్థం 2) హార్మోన్
    3) రంగు పదార్థం 4) ఎక్సో ఎంజైమ్
17. పీయూష గ్రంథి అధీనంలో లేని గ్రంథి?
    1) పారాథైరాయిడ్ గ్రంథి
    2) థైరాయిడ్ 3) క్లోమం
    4) అడ్రినల్ గ్రంథి
18. రక్తపోటును నియంత్రించే హార్మోన్?
    1) థైరాక్సిన్ 2) ఇన్సులిన్
    3) ఎడ్రినలిన్ 4) పిట్యూటరీ గ్రంథి
19. ఇన్సులిన్, ఈస్ట్రోజన్ అనేవి ?
    1) బ్యాక్టీరియాలు 2) ఫంగస్‌లు
    3) క్రిములు 4) హార్మోన్లు
20. అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది?
    1) పిట్యూటరీ గ్రంథి 2) ఎడ్రినల్ గ్రంథి
    3) థైరాయిడ్ గ్రంథి 4) సెలైవరీ గ్రంథి
21. మానవ దేహంలో అధివృక్క గ్రంథి వేటిపై ఉంటుంది?
    1) చిన్న పేగు 2) గుండె
    3) ఊపిరితిత్తులు 4) మూత్ర పిండాలు
22. తమ జాతి జీవులపై ప్రభావం చూపించేవి, జీవి శరీరం నుంచి బాహ్యంగా విడుదలయ్యే సమ్మేళనాన్ని ఏ విధంగా పిలుస్తారు?
    1) సబ్‌హార్మోన్లు 2) న్యూరోహార్మోన్లు
    3) ఫిరమోన్లు 4) న్యూరోట్రాన్స్ మీటర్
23. స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది?
    1) ఈస్ట్రోజన్ 2) ఆక్సిటోసిన్
    3) టెస్టోస్టిరాన్ 4) ప్రొజెస్టిరాన్
24. శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి?
    1) థైరాయిడ్ గ్రంథి
    2) థైమస్ గ్రంథి 3) పీనియల్ గ్రంథి
    4) పీయూష గ్రంథి
25. గర్భ నిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్?
    1) ఈస్ట్రోజెన్ 2) ప్రొజెస్టిరాన్
    3) ఆక్సిటోసిన్ 4) ప్రొలాక్టిన్
26. పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్య రసాన్ని స్రవింపజేసే హార్మోన్?
    1) సెక్రిటిన్ 2) ఇన్సులిన్
    3) కోలిసిస్టోకైనిన్ 4) ఎడ్రినలిన్
27. లైంగిక కార్టికాయిడ్ల అధికస్రావం వల్ల వచ్చే వ్యాధి?
    1) విరిలిజం 2) హిర్సుటిజం
    3) గైనకోమాస్టియా 4) పైవన్నీ
28. కొమ్ములు, గోళ్లలో ఉండే ప్రోటీన్?
    1) బొటాక్స్ 2) కెరాటిన్
    3) రాటెక్స్ 4) బీటా కెరోటిన్
29. కండరాలకు వచ్చే కేన్సర్ వ్యాధిని ఏమంటారు?
    1) అంపోమా 2) ల్యుకేమియా
    3) సార్కోమా 4) మస్కులార్ డిస్ట్రోఫీ
30. రక్తం అనేది ఒక..?
    1) ద్రావణం 2) కొల్లాయిడ్
    3) సరళ పదార్థం 4) జెల్
31. డెక్ట్రోకార్డియా అంటే ఏమిటి?
    1) చిన్న గుండె 2) పెద్ద గుండె
    3) కుడివైపు ఉన్న గుండె 4) ఏదీకాదు
32. అందరికీ ఉపయోగపడే బ్లడ్ గ్రూప్?
    1) ఎ 2) బి 3) ఎబి 4) ఓ
33. చెట్ల కింద రాత్రి వేళ ఎందుకు నిద్రించొద్దు?
    1) తక్కువ ఆక్సిజన్ విడుదల
    2) ఎక్కువ ఆక్సిజన్ విడుదల
    3) కార్బన్ డై ఆక్సైడ్ విడుదల
    4) ఏదీ కాదు
34. చాలా కీటకాలు గాలిని సంగ్రహించే పద్ధతి? 1) చర్మం ద్వారా 2) మొప్పల ద్వారా
    3) ట్రాకియల్ వ్యవస్థ ద్వారా
    4) ఊపిరితిత్తుల ద్వారా
35. రక్తపోటుకు కారణమైన హార్మోన్ ?
    1) కాలేయం 2) టెస్టిస్
    3) పాంక్రియాస్ 4) అడ్రినలిన్
36. బారియాట్రిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి?
    1) గుండె బైపాస్ సర్జరీ 2) ఉదరం సర్జరీ
    3) మెదడు సర్జరీ 4) ఏదీకాదు
37. రూట్ కెనాల్ థెరపీ అనేది దేనికి సంబంధించినది?
    1) దెబ్బతిన్న పళ్ల 2) దెబ్బతిన్న మూత్రనాళం
    3) గోళ్ల చికిత్స 4) రక్తనాళ చికిత్స
38. తుమ్ములు, మింగడం, వాంతి, దగ్గు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి?
    1) మస్తిష్కం
    2) మజ్జాముఖం(మెడుల్లా అబ్లాంగేట)
    3) అనుమస్తిష్కం 4) హైపోథాలమస్
39. ఆల్కహాల్, అనస్థీషియా(మత్తుమందు) మెదడులోని ఏ భాగంపై ప్రభావం చూపుతాయి?
    1) సెరిబ్రమ్ 2) సెరిబెల్లమ్
    3) మెడుల్లా అబ్లాంగేట
    4) వెన్నుపాము
40. శిశువు లింగ నిర్ధారణకు ఉపయోగించే పరీక్ష?
    1) ఆమ్నియో సింటాసిస్
    2) డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్
    3) జన్యు సైక్లింగ్ 4) ఏదీకాదు
41. పాలలోని బ్యాక్టీరియాలను నశింపజేసే శాస్త్రీయ పద్ధతి?
    1) సూక్ష్మ జీవరహితం 2) శుద్ధిచేయడం
    3) కిణ్వనం 4) పాశ్చరైజేషన్
42. పాలు అనేవి?
    1) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
    2) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
    3) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
    4) నీరు విస్తరించి ఉన్న చమురు
43. గాయాలు మానడానికి ఉపయోగపడే విటమిన్?
    1) ఎ 2) కె 3) సి 4) డి
44. సూర్యకాంతి నుంచి లభించే విటమిన్?
    1) బి 2) సి 3) కె 4) డి
45. నేలలో నత్రజని పెరుగుదల కోసం సాగు చేసే పంట?
    1) వరి 2) గోధుమ 3) చిక్కుడు 4) పత్తి
46. కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ను దేని నుంచి గ్రహిస్తారు?
    1) కాండం 2) ఆకులు
    3) విత్తనాలు 4) వేర్లు
47. ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్‌ఫరేషన్‌ను ఏమంటారు?
    1) స్టొమాటల్ 2) క్యుటిక్యులార్
    3) లెంటిక్యులార్ 4) గుట్టేషన్
48. జీవుల్లో అనువంశిక లక్షణాలకు కారణం?
    1) హెచ్‌బీ 2) ఆర్ఎన్ఏ
    3) డీఎన్ఏ 4) ఏటీపీ
49. జన్యువు అనగా?
    1) డీఎన్ఏ ముక్క
    2) ప్రోటీన్‌లోని అమైనో ఆమ్లం
    3) సహలగ్న సముదాయం
    4) ఆర్ఎన్ఏలోని కొంత భాగం
50. యాంటిబయోటిక్ పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేసేవి?
    1) ఆల్గే 2) బ్యాక్టీరియాలు
    3) సింథటిక్ రకాలు 4) ఫంగస్
51. సిట్రస్ కాంకర్ వ్యాధి వేటి ద్వారా వస్తుంది?
    1) ఫంగీ 2) వైరస్
    3) బ్యాక్టీరియా 4) మైకోప్లాస్మా
52. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏది?
    1) అగ్ని-4 2) అగ్ని-5
    3) బ్రహ్మోస్ 4) పృథ్వీ-3
53. సూర్యుడి శక్తికి కారణం?
    1) కృత్రిమ రేడియోధార్మిక శక్తి
    2) కేంద్రక విచ్ఛిత్తి 3) కేంద్రక సంలీనం
    4) సహజ రేడియోధార్మిక శక్తి
54. చమురు దీపాల్లోని నూనె.. వత్తుల ద్వారా పైకి రావడానికి కారణం?
    1) స్నిగ్ధతా ధర్మం
    2) ఉష్ణోగ్రత వ్యత్యాసం
    3) పీడన వ్యత్యాసం
    4) కెపిలారిటీ ధర్మం
55. ఆకాశంలోని నీలి రంగుకు కారణం?
    1) కాంతి పరావర్తనం
    2) కాంతి వక్రీభవనం
    3) కాంతి వివర్తనం 4) కాంతి పరిక్షేపనం
56. దేని ఉత్పత్తిని వివరించడానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని వినియోగిస్తారు?
    1) భూమి మీది జీవజాలం
    2) జీవ పరిణామం
    3) అణు విస్ఫోటం 4) విశ్వం
57. ఎల్పీజీలో ఏ రసాయనాన్ని కలపడం వల్ల గ్యాస్ లీకేజీలో వాసనను గుర్తించగలుగుతాం?
    1) ఇథైల్ ఆల్కహాల్
    2) ఫినోల్ 3) బెంజీన్
    4) ఇథైల్ మెర్క్ పటన్
58. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది?
    1) తిరుపతి 2) తిరువనంతపురం
    3) డెహ్రాడూన్ 4) భోపాల్
59. క్రయోజెనిక్ ఇంజన్‌లో వాడే ఇంధనం?
    1) ద్రవ హైడ్రోజన్
    2) ద్రవ ఆక్సిజన్
    3) ద్రవ హీలియం
    4) ద్రవ నైట్రోజన్
60. శాస్త్రీయంగా పులియబెట్టడమంటే?
    1) ఆక్సిజన్‌లో చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
    2) ఆక్సిజన్ లేకుండా చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
    3) ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం
    4) ఆక్సిజన్‌లో చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం

సమాధానాలు

1) 1	2) 2	3) 1	4) 4	5) 3
6) 2	7) 4	8) 2	9) 3	10) 3
11) 4	12) 2	13) 3	14) 3	15) 3
16) 2	17) 1	18) 3	19) 4	20) 2
21) 4	22) 3	23) 1	24) 2	25) 2
26) 3	27) 4	28) 2	29) 3	30) 2
31) 3	32) 4	33) 3	34) 3	35) 4
36) 2	37) 1	38) 2	39) 2	40) 1
41) 4	42) 2	43) 3	44) 4	45) 3
46) 4	47) 1	48) 3	49) 1	50) 4
51) 3	52) 2	53) 3	54) 4	55) 4
56) 4	57) 4	58) 3	59) 1	60) 3

గతంలో అడిగిన ప్రశ్నలు

1. ఒత్తిడి, కోపం, ఎక్కువ బీపీకి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
   1) ఆక్సిటోసిన్ 2) థైరాక్సిన్
   3) ఎడ్రినాలిన్ 4) గలనిన్
2. కింది వాటిలో దేనిని జంతు స్టార్చ్ అంటారు?
   1) సెల్యూలోజ్ 2) గ్లైకొజెన్
   3) కైటిన్ 4) పెక్టిన్
3. RNAలో న్యూక్లియోటైడ్స్ దేనితో ముడిపడి ఉంటాయి?
   1) పెప్టైడ్ బంధాలు
   2) హైడ్రోజన్ బంధాలు
   3) అయానిక బంధాలు
   4) ఫాస్ఫోడైఎస్టర్ బంధాలు
4. యూనివర్సల్ ఆక్సెప్టెడ్ బ్లడ్ గ్రూప్?
   1) O^- 2) A^- 3) B^+ 4) AB^+
5. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది?
   1) మెదడు 2) గుండె
   3) చర్మం 4) కాలేయం
6. విటమిన్ E లోపం దేనిని కలిగిస్తుంది?
   1) రికెట్స్ 2) బెరి బెరి
   3) పెల్లాగ్రా 4) వంధ్యత్వం
7. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?
   1) హెన్రీ 2) మెండల్
   3) మారిసన్ 4) మోర్గాన్
8. కిరణ జన్య సంయోగ క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుంచి వస్తుందని నిరూపించింది ఎవరు?
   1) కాల్విన్ 2) హాచ్
   3) రూబెన్, కామెన్ 4) మేయర్

సమాధానాలు

1) 3	2) 2	3) 4	4) 4	5) 3
6) 4	7) 2	8) 3		

In which direction is he facing?

DISTANCE & DIRECTIONS

BANK EXAMS


REASONING



In this chapter problems are asked based on the directions and the distance travelled in that direction.

Let us see the change in direction when a left turn or right turn takes place.

Direction	Left	Right
North	West	East
East	North	South
South	East	West
West	South	North



Note:

i) Two right turns or two left turns → opposite directions

ii) One left turn and one right turn → same direction.

iii) Three left turns → one right turn

iv) Three right turns → one left turn

v) Four left or four right turns → same direction

While solving the questions, keep in mind if only direction is asked no need to draw the directional diagram.

Practice Questions

1. **Ravi in his evening walk travelled towards the sun 3 km, then he turned to his left walked 2 km. He again turned to his right walked another 2 km. Finally, he turned to his right walked another 2 km. In which direction is Ravi walking now?**
   1) East 2) West
   3) North 4) South
   5) None of these

A: 3

Ravi is walking towards the Sun in the evening, so initially he is moving in West direction. Afterwards he successively turned left, right and right respectively. The movement left turn gets nullified with one right turn. Ravi effectively took one right turn to his initial direction. The direction to the right of West is North. So Ravi is moving in the North direction.

2. **One Morning, Raja started to walk towards the Sun. After walking a while, he turned to his right and again to his right. After walking a while, he again turned right. In which dir- ection is he facing?**
   1) South 2) East
   3) West 4) North
   5) None of these


A: 4

Raja is moving towards Sun in the morning means he is moving in East direction. Afterwards he successively took three right turns. The impact of taking three right turns is same as taking one left turn. The direction to the left of East is North. Therefore finally Raja is walking in North direction.

3. **Veena walked 5 m towards north, took a left turn and walked 7m. She took a left turn again and walked 8m before taking a left turn and walking 7m. She then took a final left turn and walked 1m before stopping. How far is Veena from the starting point?**
   1) 3 m 2) 6 m 3) 4 m
   4) 2 m 5) 7 m

A: 4

In this question, to find the distance, it is necessary to draw the direction diagram.




S → Starting point, F → Finishing point

∴ Veena is 2m away from the starting point.

4. **Ajay walked 2m towards east, took a right turn and walked 7m. He then took a left turn and walked 5m before taking a left turn and walking 7m. He then took a final right turn and walked 1m before stopping. How far is Ajay from the starting point?**
   1) 8 m 2) 7 m 3) 6 m
   4) 5 m 5) 9 m


A: 1



Ajay is 2 + 5 + 1 = 8m away from the starting point.


5. **A man started from A, walked 10 km towards North, then took a right turn, and walked 7km and again walked 8 km towards his left. Finally he took a right turn and walked for 13 km and reached point B. In which direction is he with respect to the starting point?**
   1) Northeast 2) Southeast
   3) West 4) North
   5) Northwest

A: 1



6. **A man starts from a point A and walks 5 metres in the east, then he turns right and walks 3 metres, again he turns right and walks 9 metres and finally he takes a right turn walks 3 metres. Now how far is the man from point A and in which direction?**
   1) 6 m towards West
   2) 4 m towards West
   3) 4 m towards South
   4) 6 m towards East
   5) None of these


A: 2



The man is 4m far from point A towards West.

7. **Vivek and Ashok start from a fixed point. Vivek moves 3 km North and turns right and then covers 4 km. Ashok moves 5 km West and turns right and walks 3 km. Now how far are they apart?**
   1) 10 km 2) 9 km 3) 8 km 4) 6 km
   5) None of these


A: 2



Distance between Vivek and Ashok at the finishing positions are 5 + 4 = 9 km

8. **A child was looking for his father. He went 90 metres towards east before turning to his right. He then went 20 metres before turning to his right again to look for his father at his uncle's place 30 metres from this point. His father was not there. He then went 100 metres to the north before meeting his father in a street. How far from the starting point did the son meet his father?**
   1) 80 metres 2) 100 metres
   3) 140 metres 4) 260 metres
   5) None of these

A: 2



PT = 90–30 = 60m,

TU = 100–20 = 80m

PU = √((PT²)+(TU)²)


= √((60²)+(80)²)

= √(3600+6400)

= √10000 = 100m


Directions(Q. 9 - 10): ***Study the giv-en information carefully and answer the given questions.***

Sunil started walking from point A. He walked 6 metres towards East to reach point B. From point B he took a right turn and walked 3 metres to reach point C. From point C he took a right turn and walked 10 metres to reach point D. From point D he took a left turn and walked 4 metres to reach point E. From point E, he walked 4 metres East to reach point F, Point G is exactly midway between point C and point D.



9. **If Sunil walks 4 metres to the North of point F, how far and in which direction will he be from point G?**
   1) 1 metre towards East
   2) 2 metres towards East
   3) 1 metre towards West
   4) 2 metres towards West
   5) 1.5 metres towards East

A: 3



EF = FO = 4 m

∴ DO = 4m

DG = GC = 5m

∴ OG = DG – DO

= 5 – 4 = 1m

10. **How far and in which direction is point F from point A?**
    1) 7 metres towards North
    2) 6 metres towards South
    3) 8 metres towards South
    4) 6 metres towards North
    5) 7 metres towards South

A: 5